Estd 1938

ఆంధ్రప్రభ

www.prabhanews.com
Journalism first!

సంపుటి:56 • సంచిక:323 • సోమవారం 5 మార్చి 2018 • హైదరాబాద్ * పేజీలు:12+12 • వెల: 5.00.

Published from: Hyderabad | Vijayawada | Guntur | Rajahmundry | Visakhapatnam | Tirupati | Karimnagar | Kurnool | Suryapet | Anantapur | Nellore | Nizamabad

వ్యవస్థ ప్రక్షాళనకు... నేనే సారథిని

శంఖారావం





ఆదివారం ప్రగతిభవన్‌కు తరలివచ్చిన అశేష జనవాహిని. తెరాస శ్రేణులు బహూకరించిన ఖడ్గంతో కేసీఆర్

- రైతు ఆత్మహత్యలు ఆపలేమా
- నీటి గొడవలు ఇంకెన్నాళ్లు?
- రిజర్వేషన్లు రాష్ట్రాల హక్కు
- రాజ్యాంగం మార్చుకోలేమా?
- పల్లె రోడ్లు ప్రధానికెందుకు?
- చదువులపై కేంద్రం పెత్తనమా?
- ఏపీ, తెలంగాణ కొట్లాడుతుంటే కేంద్రం తమాషా చూస్తోంది
- ఏమైనా విమర్శిస్తే జైలుకు పంపుతామంటారా?
- పిట్ట బెదిరింపులకు కేసీఆర్ భయపడడు
- ఇంకో ఏడాదైతే కోటి ఎకరాలకు నీళ్లు పారుతాయి
- మన బాధలు పోతాయి
- కేంద్రానికి అధికారాలెందుకు?
- ట్రూత్‌ఫుల్ సమాఖ్య ఫెడరలిజం
- అమెరికాలో రాష్ట్రాలకు స్వేచ్ఛ
- చైనాను చూసి నేర్చుకుందాం
- కేంద్రంపై కేసీఆర్ నిప్పులు
- జై తెలంగాణ.. జై భారత్
- ప్రగతిభవన్‌కు జనావళి వెల్లువ
- కేసీఆర్ పోరాటానికి ఉవ్వెత్తున మద్దతు

హైదరాబాద్, ఆంధ్రప్రభ: కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయంగా త్వరలోనే థర్డ్ ఫ్రంట్ ఆవిష్కృతమవుతుందని, అందుకు నేనే సారధినని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. తాను సూచనప్రాయంగా తీసుకున్న నిర్ణయానికి దేశవ్యాప్తంగా అశేష మద్దతు లభిస్తోందన్నారు. అందుకు తాను గట్టి నిర్ణయం తీసుకున్నానని, ఇక వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడున్న వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు దేశవ్యాప్తంగా కలిసివచ్చే రాజకీయ పార్టీల నేతలందరినీ కలుపుకుని ముందడుగు వేస్తానని వెల్లడించారు. త్వరలోనే ఏకాభిప్రాయ నేతలందరితో సమావేశమవుతానని పేర్కొన్నారు. జాతీయ రాజకీ యాల్లోకి రంగప్రవేశం చేస్తానన్న నిర్ణయానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ రాజకీయాలకు అతీతంగా రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, వివిధ స్థాయి ప్రజాప్రతినిధులు ఆదివారం ప్రగతి భవన్‌కు తరలివచ్చారు.

'కేసీఆర్ ఆగే బడో... హమ్ తుమారా సాత్ హై' అంటూ నినాదాలతో అధికార నివాసం ప్రాంగణాన్ని మారుమ్రోగించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ➪ 3వ పేజీలో...

కూటమి పేరు భారత నవనిర్మాణ సమితి? 2 లో

నల్గొండ నుంచి ఎంపీగా పోటీ? 2 లో

కేంద్ర పెత్తనంపై సమరం

నాడు ఎన్టీఆర్ నేడు కేసీఆర్



• ఫెడరల్ వ్యవస్థ కోసం పోరాటం • గులాబీ దళపతి ప్రకటనపై దేశవ్యాప్త మద్దతు

• జాతీయ నాయకుడిగా ఖ్యాతి • మోడీని ఢీకొట్టే ధీశాలిగా గుర్తింపు

(హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి)

ఎన్‌డీఏ, యూపీఏలకు ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిని రూపొందించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది కేవలం ఢిల్లీపై రాజ్యాధికారం కోసం చేసిన ప్రకటన కాదు. ఢిల్లీ అధికారాన్ని కేసీఆర్ ప్రశ్నించారు. ఫెడరల్ వ్యవస్థను కేంద్రం నిర్వీర్యం చేస్తోందంటూ మండిపడ్డారు. రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం కాలరాయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. వాస్తవానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ ఈ ఆవేదన ఉంది. అయితే అత్యధిక రాష్ట్రాలు ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాల ఏలుబడిలో ఉండడంతో కేంద్ర పెత్తనాన్ని నిలదీసేందుకు ఆయా రాష్ట్రాల పాలకులు ఎవరూ సాహసించలేకపోతున్నారు. కానీ కేసీఆర్ ఒక్కసారిగా ఈ ప్రతిపాదన తెరపైకి తేవడంతో ఇంతవరకు గంట ఎవరు కడతారా అని ఎదురు చూసిన వారంతా ఇప్పుడు తమకు తాముగా ముందుకొచ్చి ప్రత్యామ్నాయ వేదికలో పాలుపంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

బలమైన కేంద్రాన్ని ఎదిరించి నిలదీయడం తొలిసారి ఎన్‌టీఆర్ హయాంలోనే మొదలైంది. అంతకుముందెవరూ అంతటి సాహసానికి ఒడిగట్టలేదు. ఆ తర్వాత కూడా ఇప్పటివరకు అలాంటి ప్రయత్నాలు ఎవరూ చేయలేదు. అప్పట్లో ప్రపంచం చేత ఉక్కు మహిళగా పిలిపించుకున్న ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని కూడా ఎన్‌టీఆర్ నిలదీశారు. తమపై కేంద్ర పెత్తనమేంటంటూ ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ➪ 3వ పేజీలో...

కేసీఆర్ మరో సంచలనం!

ఈసారి జాతీయ ఉద్యమ నేతగా!

కేంద్రంలోని పాలనా విధానంపై ధ్వజం

కాంగ్రెస్, బీజేపీలే లక్ష్యంగా సమరశంఖం

హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలనానికి ఉద్యుక్తులయ్యారు. మరోసారి ఉద్యమనేతగా ఆవిర్భవించబోతున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమికి అంకురార్పణ చేశారు. జాతీయ రాజకీయాలను ప్రక్షాళన చేయడమే తన లక్ష్యంగా ఆయన ప్రకటించారు. ఆదివారం వివిధ జిల్లాల నుంచి తనను అభినందించడానికి వచ్చిన ప్రజానీకాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన లేవనెత్తిన అంశాలు యావద్దేశ పౌరుల్ని ఆలోచింపచేసేవిగా ఉన్నాయి. ముఖ్యంగా రైతుల ఆత్మహత్యల్ని నివారించలేమా అన్న ఆయన ప్రశ్న అందర్నీ ఆకర్షిస్తున్నది. రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి కావాలని ఆయన నినదిస్తున్నారు. ఇందుకు ఆయన అమెరికాను ఉదహరిస్తున్నారు. అలాగే నదీ జలాల సమస్య.. దశాబ్దాలు గడిచినా రాష్ట్రాల మధ్య జల వివాదాలను కేంద్ర ప్రభుత్వాలు పరిష్కరించకుండా ఢిల్లీలో కూచుని తమాషా చూస్తున్నాయని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన ➪ 9వ పేజీలో...

స్వాగతించిన మమత



- కేసీఆర్‌కు టీఎంసీ అధినేత్రి ఫోన్
- మీ నిర్ణయానికి మా మద్దతు
- మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నా
- తమ్ముడూ మీతో కలిసి నడుస్తాం

ప్రత్యామ్నాయం అవసరం



- బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్
- ప్రతిపాదన పట్ల జేఎంఎం హర్షం
- సీఎం కేసీఆర్‌కు హేమంత్ ఫోన్
- మీ వెంటే మేమున్నామంటూ భరోసా

కేసీఆర్‌కు జనసేన జై



- 2019లో ప్రాంతీయ పార్టీలదే హవా
- కేసీఆర్‌ది, నాది ఒకే ఆలోచన,
- ఒకే భావజాలం: పవన్ కళ్యాణ్
- కేసీఆర్ వెంట కలిసి నడుస్తాం

మీ వెంటే మేము



- కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నాం
- అందరినీ కలుపుకుపోయే శక్తి ఉంది
- కేసీఆర్ నాలుగేళ్ల పాలన అద్భుతం
- మూడో కూటమి రావల్సిందే: ఒవైసీ

ఔరా..!



ఢిల్లీలో ఢీ

నేటి నుంచి మళ్లీ పార్లమెంట్

- విభజన హామీల డిమాండ్లపై హోరెత్తనున్న ఉభయ సభలు
- తెలంగాణ ఎంపీలకు తోడుగా గళం విప్పనున్న ఏపీ ఎంపీలు



10



రియోకు మెజారిటీ

- గవర్నర్‌తో భేటీ
- నాగాలాండ్ సీఎంగా
- 6న ప్రమాణ స్వీకారం

10

మేఘాలయలో ఎన్డీయే సర్కార్

- గవర్నర్‌తో భేటీ
- మద్దతుదారుల జాబితా అందజేత



పర్యావరణానికి స్మార్ట్ ముప్పు



టోరంటో: సెల్‌ఫోన్ మనిషి శరీరంలో ఓ అవయవంగా మారింది. ఒక్క నిమిషం సెల్ కనిపించకపోతే చాలు ఇల్లు పీకి పందిరి వేసేంత పరిస్థితి దాపు రించింది. చేతిలో చిన్న ఫోన్ కనిపిస్తే చాలు కింది నుంచి పైదాకా చూసే వాళ్లు లేకపోలేరు. స్మార్ట్‌ఫోన్‌లు మనిషి జీవితంతో పాటు పర్యావరణాన్ని ➪ 9వ పేజీలో...

- పరిశ్రమలనుంచి పెరుగుతున్న ఉద్గారాలు
- 2020కి ల్యాప్‌టాప్ కంటే ఫోన్ డేంజర్
- మెక్‌మాస్టర్ వర్సిటీ అధ్యయనంలో వెల్లడి
- మేల్కోకపోతే మానవ మనుగడకే ప్రమాదం

మేమంతా మీవెంటే..!

దేశాన్ని నడిపించండి



హైదరాబాద్, ఆంధ్రప్రభ: కేసీఆర్.. ఒక్క ప్రకటనతో దేశ వ్యాప్త సంచలనం సృష్టించాడు. ఈ దేశంలో బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయం లేదా.. అని ఎదురుచూస్తున్న వారికి ఆశాదీపమయ్యాడు. తృతీయ ప్రత్యామ్నాయం కాదు.. ప్రథమ ప్రత్యామ్నాయమే.. జై తెలంగాణ.. జై భారత్ అంటూ దేశవ్యాప్తంగా కదలిక తీసుకొచ్చి రాజకీయ సంచల నానికి కేరాఫ్‌గా నిలిచాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన నేపథ్యం లో.. అనేక మంది జాతీయ నేతలు స్పందించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఫోన్‌చేసి.. తమ్ముడూ నా మద్దతు నీకే అంటూ వెన్నుతట్టారు. ఏ కార్యాచరణ తీసు కున్నా.. మద్దతునిస్తా అంటూ ప్రకటించారు. దేశ రాజకీ యాల్లో మార్పు తీసుకురావాల నుకుంటున్న కేసీఆర్ అభిప్రా యాలతో ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. జార్ఖండ్ మాజీ ముఖ్య మంత్రి హేమన్ సోరెన్ కూడా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఫోన్ చేసి నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ ఫ్రంట్ ప్రతిపాదన పట్ల హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌కు ధీటుగా జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయం అవసరమ న్నారు. మహారాష్ట్రకు చెందిన ఆరుగురు ఎంపీలు కూడా సీఎంకు ఫోన్‌చేశారు. మీ కార్యా చరణను అధికారికంగా ప్రకటిస్తే.. తాము తమ పార్టీలని విడిచి బయటికి వస్తామని చెప్పినట్లు సీఎం స్వయంగా వెల్లడిం చారు. ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ దేశం లో అందరినీ కలుపుకు వెళ్ళగలిగే శక్తిసామర్థ్యాలు కేసీఆర్‌కు ఉన్నాయన్నారు. ఆయనకు సంపూర్ణమద్దతు ప్రకటిస్తున్నా నన్నారు. మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ కూడా కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రతిపాదనకు మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్‌కు దేశ పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉందని, ఆయన దేశాన్ని సమర్థంగా ముందుకు నడిపిం చగలరన్నారు. పశ్చిమ బెం గాల్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుండి అనేకమంది ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫోన్లు చేసి మీ వెంటే మేం అంటూ ప్రకటించగా, రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ కార్యకర్తల సంబురాలు మిన్నం టాయి. ఎపికి చెందిన మాజీ మంత్రి కొణ తాల రామకృష్ణ కేసీఆర్ నిర్ణయం అద్భుతమని, దేశ రాజకీ యాలను మార్చే సత్తా ఆయనకు ఉందన్నారు. సోమవారం మరికొన్ని పార్టీలు మద్దతు ప్రకటించే అవకాశా లున్నాయని, టీఆర్ఎస్ ఎంపీలు సోమవారం పార్లమెంట్‌కు వెళ్ళాక రాజకీయం మరింత ఆసక్తికరం అవుతుందని భావిస్తున్నారు.

స్వాగతిస్తున్నాం



బీజేపీ, కాంగ్రెస్ ప్రభు త్వాలతో దేశం విసిగిపోయిం దని, మూడో ఫ్రంట్ రావాల్సి ఉందేనని ఎంఐఎం అధినేత అస దుద్దీన్ ఓవైసీ అన్నారు. ఈ విషయంలో తన పూర్తి మద్దతు కేసీ ఆర్‌కే ఉంటుందన్నారు. తెలంగాణ సీఎం ప్రకటనను స్వాగ తిస్తున్నా నన్నారు. గత నాలుగేళ్ళలో కెసిఆర్ తెలంగాణకు అద్భుత పరిపాలన అందించారన్నారు. దేశంలోని అన్ని పార్టీలను కలుపుకువెళ్ళగలిగే శక్తి ఆయనకు ఉందన్నారు.

- వెల్లువెత్తుతున్న జాతీయ మద్దతు
- మమతా బెనర్జీ, హేమంత్ సోరెన్, అసదుద్దీన్‌ల ఫోన్లు
- మహారాష్ట్ర ఎంపీలు, ఏపీ నేతల మద్దతు కూడా..
- కేసీఆర్‌కు పవన్‌కల్యాణ్ మద్దతు
- రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తల సంబురాలు
- కేసీఆర్ ప్రకటనతో దేశవ్యాప్త కదలిక



రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన సంబురాలు..

ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల మార్పుకు సారథ్యం వహిస్తానని ప్రకటించడంతో.. రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. కరీంనగర్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేతృత్వంలో కేసీఆర్ ప్రధాని కావాలని తీర్మానం చేయడంతో పాటు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సిద్దిపేట నుండి ఉమ్మడి మెదక్ జిల్లా వాసులంతా మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో పెద్ద ఎత్తున ప్రగతిభవన్‌కు కదిలిరాగా.. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి నేతలు, కార్య కర్తలు వెల్లువెత్తారు. హైదరాబాద్‌లోని అన్ని నియోజకవర్గాల నుండి భారీగా నేతలు, కార్యకర్తలు తరలిరావడంతో రోడ్లన్నీ ట్రాఫిక్‌తో క్రిక్కిరిసిపోయాయి. మంత్రి తలసాని ఆధ్వర్యంలో కార్యకర్తలు సంబురాలు చేయగా, కుత్బుల్లాపూర్ నుండి టీఆర్ఎస్ యువజనవిభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద నేతృత్వంలో భారీర్యాలీగా తరలివచ్చారు.



కేసీఆర్‌కు తల్వార్ అందిస్తున్న మేయర్ రవీందర్‌సింగ్

'జై తెలంగాణ' నుంచి 'జై భారత్'

- జాతీయస్థాయి నాయకుడిగా సీఎం కేసీఆర్

హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఉద్యమ నేత నుంచి ప్రభుత్వాధినేత వరకూ ఎక్కడ ఏ బహిరంగ సభలో ప్రసంగం చేసినా ముగింపులో 'జై తెలంగాణ' అని చెప ్పడం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు అలవాటు. కానీ ఇప్పుడు తన దృష్టి ఆలోచన రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి విస్తరించడంతో స్వరం మారింది. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమికి నేతృత్వం వహిస్తున్న కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్‌లో అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి బహిరంగ ప్రసంగం చేశారు. దాదాపు 40 నిమిషాల పాటు కొనసాగిన ఈ ప్రసంగం పూర్తయిన తర్వాత 'జై భారత్' అంటూ ముగించారు. దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపా విధానాలను వ్యతిరేకిస్తూ తృతీయ ఫ్రంట్‌తో ఆయన జాతీయ స్థాయి నాయకుడిగా ఎదుగుతున్నారు.

కొత్త కూటమికి రెండు పేర్ల పరిశీలన?

హైదరాబాద్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయనున్న కూటమికి పేర్లపై కేసీఆర్ మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, భారత్ నవ నిర్మాణ సమితి(బీఎన్ఎస్), భారత్ పునర్నిర్మాణ సమితి(బీపీఎస్) పేర్లను పరిశీలిస్తున్నట్లు వినికిడి. దేశాన్ని పునర్ని ర్మాంచాలన్న సమయం ఆసన్నమైందని.. కొత్తగా కూటమికి పునర్నిర్మాణ సమితి నామకరణం చేయడం ద్వారా దేశ రాజకీయాలను మలుపు తిప్పవచ్చన్న భావనతో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. కొత్త కూటమి ఏర్పాటుకు సంబంధించి జాతీ యస్థాయిలో మద్దతు కూడగట్టేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకు సాగాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగా లోక్‌సభ సమావేశాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఢిల్లీ వెళ్లి ఆయా పార్టీల నేతలు, ప్రతినిధులతో సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, శివసేన, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్‌తో మంతనాలు జరపాలని వీరిని కలిసేందుకు ఈ వారంలోనే ముంబై, కోల్‌కతా వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. జాతీయ పార్టీల నేతలు, ముఖ్యులతో తృతీయ ఫ్రంట్‌పై పూర్తిస్థాయిలో చర్చలు జరిపాక అవసరమైతే హైదరాబాద్‌లోనే తొలి సమావేశాన్ని నిర్వహించి అన్ని పార్టీల నేతలను ఆహ్వానించాలని కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.



కేసీఆర్ ఏం చేయబోతున్నారు?

- రాజకీయవర్గాల్లో ఆసక్తి
- ఉద్యమంలో 36 పార్టీలను మద్దతు కూడగట్టిన నేత
- రైతాంగ సమస్యలే ఎజెండగా అందరినీ ఏకం చేసే వ్యూహం

హైదరాబాద్, ఆంధ్రప్రభ : జాతీయ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి కెసిఆర్ రాజకీయ అడుగులు ఎలా ఉండ బోతున్నాయన్నదానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్, బిజెపిలకు వ్యతిరేకంగా మిగతాపార్టీలను ఏకం చేస్తానని.. ఆ జాతీయ కూటమికి సారథ్యం వహిస్తానన్న ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ, ఎంఐఎం అధినేత అస దుద్దీన్ ఓవైసీ, జెఎంఎం నేత హేమన్ సోరెన్‌లు మద్దతు ప్రకటిం చారు. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన పశ్చిమబెంగాల్ సిఎంతో పాటు జార్ఖండ్ రాష్ట్రంలోని ప్రధాన పార్టీ నుండి మద్దతు లభించగా.. ఎంఐఎంతో దేశవ్యాప్తంగా దన్ను లభిస్తోంది. అయితే కీలక బిజెపి, కాంగ్రెసేతర పార్టీల నుండి ఇంకా లభించలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో 36రాజకీయపార్టీల మద్దతు కూడగట్టడంలో విజయం సాధించిన కెసిఆర్.. ఇపుడు దేశ అభివృద్ధి, రైతాంగసమస్యల పరిష్కా ర నినాదాలతో అన్ని రాష్ట్రాల్లోని బిజెపి, కాంగ్రెసేతర బలమైన పార్టీ లను ఆకర్షించే వ్యూహం రచిస్తున్నారు. మమతాబెనర్జీ ద్వారా ఒడిస్సా సిఎం నవీన్ పట్నాయక్ మద్దతు కూడగట్టాలని నిర్ణయించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రధాన పార్టీలు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతిలతో మాట్లాడాలని కెసిఆర్ భావిస్తున్నారు. అఖిలేష్‌యాదవ్ ఇటీవల కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకున్నట్లుగా ప్రకటించగా.. బిజెపితోనే అక్కడ పోరాడాల్సి ఉన్నందున కూటమిలోకి వచ్చేందుకు పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చునని భావిస్తున్నారు. మహారాష్ట్రలో పలువురు ఎంపీలు ఇటీవల కాలంలో బిజెపి నుండి బయటకు వచ్చి.. అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగరేయగా, ఆదివారం వీరు సిఎం కెసిఆర్‌తో మాట్లాడినట్లు తెలిసింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చొరవతో మహారాష్ట్రకు చెందిన పలు పార్టీల నేతలు దన్నుగా నిలిచే అవకాశం ఉంది. సీతారాం ఏచూరి తన బెస్ట్‌ఫ్రెండని, ఢిల్లీలో అనేక సార్లు జాతీయ రాజకీయాలపై మాట్లాడుకున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా చెప్పగా.. కూటమిలోకి వామపక్షాలను తీసుకొచ్చే అవకాశం ఉంది. కేరళలో ప్రస్తుతం సిపిఎం నేతృత్వంలోని ప్రభుత్వం ఉండగా, నాన్ కాంగ్రెస్.. నాన్ బిజెపి కూటమికి ఇక్కడి నుండి సంపూర్ణ మద్దతు లభించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి.. ఇప్పటికే జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రకటిం చగా.. కూటమి రూపసంతరించుకునే సమయానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి ఒప్పించాలని కెసిఆర్ భావి స్తున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో జమ్మూకాశ్మీర్‌కు చెందిన ప్రాంతీయ పార్టీలతో ఎంపీ కవిత మంచి సంబంధాలు కొనసా గిస్తుండగా.. కూటమికి అక్కడి పార్టీలను ఒప్పించే అవకాశం ఉంది. సోమవారం నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుం డగా.. ఎంపీలు కెకె, జితేందర్‌రెడ్డిలు తమకు ఉన్న పరిచయాలు.. అనుభవాలతో వివిధ పార్టీల నేతలతో మాట్లాడనున్నారు.



సీఎం నిర్ణయంపై హర్షాతిరేకాలు



కరీంనగర్, ప్రభన్యూస్ బ్యూరో : దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పులకోసం అవసరమైతే దేశ రాజకీయాల్లోకి వస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో తొలుత తెలంగాణ చౌక్‌లో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యేతోపాటు నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డితోపాటు కార్పొరేటర్లు, నేతలు కేసీఆర్ పీఎం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ ప్రవేశపెట్టిన తీర్మాణాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా తీర్మాణం ప్రతిని తెలంగాణ భవన్‌కు ఫాక్స్ ద్వారా పంపించారు.

కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలంగాణ చౌక్‌లో క్షీరాభిషేకం అనంతరం వ్యాఖ్యానించారు గత నాలుగు సంవత్సరాలుగా కేసీఆర్ పాలనలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ మన్ననలను పొందిన విషయం భారత దేశ ప్రజలకు విధితమేనని కావున కరీంనగర్ నియోజకవర్గ ప్రజలందరు కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని తెలిపారు.

కేసీఆర్‌కు జనసేన జై

- థర్డ్‌ఫ్రంట్‌కు మద్దతిస్తాం: పవన్
- 2019లో ప్రాంతీయ పార్టీలదే హవా
- కేసీఆర్ వెంట కలిసి నడుస్తాం
- ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వంచించింది
- భవిష్యత్తులో ఎన్డీయే, యూపీఏలు వచ్చేది కల్లలే
- కేసీఆర్ ఉద్దేశాలు సత్ఫలితాలనిస్తాయి
- మీడియాతో పవన్ కల్యాణ్

హైదరాబాద్, ఆంధ్రప్రభ : దేశ రాజకీయాల్లో తృతీయ ప్రత్యామ్నాయం ఉండి తీరాల్సిందేనని, జాతీయస్థాయిలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు ప్రత్యా మ్నాయంగా ఒక కూటమిని ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రతిపాదనకు తన పూర్తి మద్దతు ఉంటుందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. ఆదివారం జనసేన కార్యా లయంలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు ఆలోచనా విధానం మంచిది. ఇది కచ్చితంగా అవసరం కూడా. కొత్త రక్తం, కొత్త ఆలోచనా విధానం రావాలంటే తృతీయ ప్రత్యా మ్నాయం అవసరం. ఇది సర్వత్రా జరుగుతున్న చర్చ. దీనికి అంకురార్పణ చేయాలని సీఎం కేసీఆర్‌ను సాటి తెలుగువాడిగా స్వాగతిస్తున్నా. ఆయనకు సమర్థత ఉందని బలంగా నమ్ముతున్నాను. దశాబ్దంన్నర పాటు సుదీర్ఘమైన పోరాటం చేసి బలమైన ఉద్యమాన్ని ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా నిబద్ధతతో తీసుకువెళ్లిన ఓ పెద్ద నాయకుడు కేసీఆర్.. అలాంటి వ్యక్తి కి దేశ వ్యాప్తంగా బలమైన పరిచయాలు ఉన్నాయి. భారతీయ సమాజం, సమస్యల పట్ల ఆయనకు లోతైన అవగాహన ఉంది. ఒక్క రక్తపు చుక్క చిందకుండా రాష్ట్రం సాధించిన నాయకుడు కేసీఆర్. అలాంటి వ్యక్తి తృతీయ ప్రత్యామ్నాయానికి అంకురార్పణ చేస్తే అందుకు జనసేన పూర్తి మద్దతిస్తుంది అని పవన్ చెప్పారు. ప్రాంతీయ పార్టీలకు జాతీయ దృక్పథం చాలా అవసరమన్న ఆయన, 2019లో కచ్చితంగా ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా రాజకీయాలు జరగవని, దేశ అభివృద్ధి ముందుకు సాగదని తెలిపారు.

యూపీఏ ప్రభుత్వం గతంలో అనుకున్న సమయానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఉంటే తెరాస పార్టీ పుట్టేది కాదని, దివంగత ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్యను అప్పట్లో అవమానపర్చినందుకే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని, అన్యాయంగా, ప్రజలకు సంబంధం లేకుండా, వారి పాత్ర లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టి ప్రజల మధ్య విద్వేషాలు పెంచి.. దేశ సుస్థిరతను దెబ్బతీసేలాగా చేసి ఉండకపోతే తాను జనసేన పార్టీని పెట్టి ఉండేవాడిని కానని వివరించారు.

జాతీయ పార్టీలు నిజంగా ప్రాంతీయ పార్టీల సమస్యలు, వాంఛలు, ఆకాంక్షలను నెరవేర్చనందుకే ప్రాంతీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయని ఆయన తెలిపారు. కేసీఆర్‌దీ, తమదీ ఒకటే భావజాలమని, ఆలోచనా విధానం కూడా ఒకటే అయ్యిందని పేర్కొన్నారు. తెలుగువారు ఎక్కడున్నా ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారని, అండగా నిలబడతారన్న దానికి కేసీఆర్ నిదర్శనమని చెప్పారు. ప్రత్యేక హోదాకు సంబంధించి సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను జనసేన స్వాగతిస్తోందని, ఆయనకు ఏపీ ప్రజలు, తెలుగు ప్రజల పక్షాన తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.

కేసీఆర్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే.. తాను తెలంగాణ హైకోర్టు ఏర్పాటుకు డిమాండ్ చేస్తానని ఆయన విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్‌కు మద్దతిస్తే.. తాము బయ్యారం ఉక్కుగని ఏర్పాటు అంశాన్ని ప్రస్తావిస్తామని చెప్పారు. అన్ని అంశాలలో పరస్పరం సహక రించుకుంటామని తెలిపారు.

భవిష్యత్తులో జాతీయ పార్టీలే ఉండబోతున్నాయని తనను ఆ పార్టీలో చేరాలని అమిత్‌షా తనను కోరిన విషయాన్ని గుర్తు చేశారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తనకెంతో బాధ కలిగించాయని, అందుకు కారణం ఏ ఉనికి బీజేపీకి సహాయం చేసిందో, ఆ పార్టీ తెలుగుదేశం ప్రభుత్వాల ఏర్పాటుకు సహాయం చేసిన ఆ ఉనికిని చంపేస్తానంటే ఎలా? అని ప్రశ్నించారు. వ్యక్తిగతంగా తనకు నష్టమేమీ జరగదని, కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో జనసేన పెట్టానని, అదే ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను పట్టించుకుని ఉంటే అసలు ఈ రోజున ఈ సమస్య వచ్చేది కాదని తనలాంటివారు మాట్లాడే అవకాశం ఉండేది కాదని చెప్పారు.

జాతీయ పార్టీలు ప్రజల మనోభావాలు, ఆకాంక్షలను అర్థం చేసుకోవాలని, జాతీయస్థాయిలో సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరింపజేయాలని సూచించారు. తృతీయ ప్రత్యామ్నాయం తెలంగాణలో పుట్టింది కాదని, అనేక రాష్ట్రాల్లో చూశానని చాలామందిలో ఈ భావం బలంగా ఉందని చెప్పారు. యూపీఏ పదేళ్ల పాలనలో దేశాన్ని అస్తవ్యస్తంగా చేసిందని ఆరోపిస్తూ.. దేశంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. ఈ నాలుగేళ్లలో అదేమీ జరగకపోగా..ఇబ్బందులు, సమస్యలు వచ్చాయని దాంతో ప్రజలు రగిలిపోతున్నారని పేర్కొన్నారు. రాజకీయాల్లో తృతీయ ప్రత్యామ్నాయం ఉండాలన్నది జనసేన అభిప్రాయమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి కారణం.. అక్కడెక్కడో మారుమూల దక్షిణ భారతదేశంలో ఏపీ రాష్ట్రం ఉంటుందని, నాలుగైదు ఎంపీ సీట్లు గెలుస్తారన్న భావన కేంద్ర ప్రభుత్వంలో ఉందని.. అందుకే హోదాపై ఎందరు ఉద్యమిస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఏపీ, తెలంగాణయే కాదు..కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను కూడా కేంద్రం పట్టించుకోవడం లేదని, ఇది దేశసమగ్రత, సుస్థిరతకు భంగం వాటిల్లే అంశమని చెప్పారు. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో సున్నితమైన అంశాలను అర్థం చేసుకునే వ్యక్తుల సమూహం అవసరమని గుర్తు చేశారు.









కోలేటి దామోదర్ కుమార్తె వివాహానికి

హాజరైన సీఎం కేసీఆర్,ప్రముఖులు

హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్ కుమార్తె మేఘన వివాహం రోహిత్‌తో ఆదివారం ఘనంగా జరిగింది. సికింద్రాబాద్‌లోని ఒక గార్డెన్‌లో జరిగిన ఈ వేడుకకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుతో పాటు తమిళ నాడు మాజీ గవర్నర్ కె. రోశయ్య, ఆంధ్రప్రభ మేనేజింగ్ డైరెక్టర్ ముత్తాగౌతమ్ దంపతులు,ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం మంత్రి నా యి ని , మంత్రులు ఈటెల, హరీష్, రాజ్యసభ సభ్యులు కేకే, డీఎస్, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ బొల్లం సంపత్ కుమార్, బీజేపీ నేతలు లక్ష్మణ్,కిషన్‌రెడ్డి, సీఎస్ ఎస్‌కె జోషి, డీజీపీ మహేందర్ రెడ్డిలతో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.





దేశానికి కేసీఆర్ అవసరం



హైదరాబాద్, ఆంధ్రప్రభ: భారతదేశం జపాన్ లా అభివృద్ధి చెందాలంటే కెసిఆర్ లాంటి దూర దృష్టి ఉన్న నాయకుడు అవసరమని సినీనటుడు, దర్శకుడు ఆర్‌నారాయణమూర్తి అన్నారు. ఆది వారం ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ప్రగతిభవన్ లో కలిసిన ఆయన అనంతరం మాట్లాడుతూ ఎపికి ప్రత్యేకహోదాపై తిరుపతి వెంకన్నసాక్షిగా మోడీ మాటిచ్చి తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశం ఉత్తర భారతదేశం సొత్తు కాదని, కెసిఆర్ లాంటి నాయ కుడు ఈ దేశానికి అవసరమన్నారు.



దక్షిణాదికి కేసీఆర్ నాయకత్వం వహించాలి

తెలుగువాడి సత్తా చూపగల దమ్మున్ననేత కెసిఆర్ అని, దక్షిణాదిని వివక్షకు గురిచేస్తున్న ఉత్తరాది నాయ కత్వానికి కెసిఆర్ జాతీయ రాజకీయ ప్రవేశం చెంపపెట్టని తమిళనాడు తెలుగుయువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. కెసిఆర్ నాయకత్వంలో దక్షిణాది నాయకులంతా నడిచి వచ్చే ఎన్నికల్లో ఉత్తరాదికి బుద్ధి చెప్పాలన్నారు.

ముహూర్తం

శ్రీ హేవళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: బహుళ చవితి రా. 2.55 వరకు; నక్షత్రం: చిత్త రా. 10.35 వరకు, అనంతరం స్వాతి; అమృతకాలం: మ. 4.00 నుండి 5.25 వరకు; వర్జ్యం: ఉ. 7.55 వరకు, తె. 4.20 నుండి 5.59 వరకు; దుర్ముహూర్తం: మ. 12.24 నుండి 1.12 వరకు,మ.2.48నుండి3.36వరకు;రాహుకాలం: ఉ. 7.30 నుండి 9.00 వరకు; యమగండం: ఉ. 10.30 నుండి 12.00 వరకు;


మంత్రి జగదీష్‌రెడ్డి నాయకత్వంలో సీఎంను కలిసిన నల్లగొండ జిల్లా నేతలు

నీలగిరిపై కేసీఆర్ నజర్

నల్లగొండ ఎంపీగా పోటీచేసే వ్యూహం

నల్గొండ, ప్రభన్యూస్ బ్యూరో : తెలంగాణలోనే ప్రతిపక్ష కాంగ్రెస్ బలంగా ఉన్న నీలగిరిపై ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నేశారా? జిల్లాలో కాంగ్రెస్‌ను బలహీనపర్చే ఎత్తుగడ వేస్తున్నారా? నల్గొండ పార్లమెంట్ బరిలో నిలిచే వ్యూహంలో కేసీఆర్ ఉన్నారా? దేశంలో గుణాత్మక మార్పును ప్రజలు కోరుకుంటున్నారు.. తృతీయ కూటమికి నాయకత్వం వహిస్తా.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి చక్రం తిప్పుతా.. అని సీఎం కేసీఆర్ ప్రకటించడం.. తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వస్తుంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు ప్రకటించిన వెంటనే జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి నాయకత్వంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసికట్టుగా ప్రగతిభవన్‌లో స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జిల్లా ముఖ్యులంతా భేటీ అయ్యి రాజకీయాలపై చర్చించారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టాలంటే బలంగా ఉన్న నల్గొండ నుంచే పార్లమెంట్‌కు పోటీ చేసే అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్తున్నట్లు బడ్జెట్ సమావేశాల తర్వాత నల్గొండ పర్యటన రెండు రోజులపాటు ఏర్పాటు చేసుకొని అన్ని అంశాలపై అక్కడే పరిష్కార మార్గాలు చూపుదామని చెప్పినట్లు సమాచారం. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్‌పినేత జానారెడ్డి, సీఎల్‌పి ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ, మాజీ పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి లాంటి ముఖ్య నేతలంతా ఉమ్మడి నల్గొండలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో నల్గొండ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీగా పోటీచేస్తే 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ప్రభావం చూపవచ్చుననే ఆలోచనతో ఇక్కడ నుంచే పోటీ చేసేందుకు గురి పెట్టినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి చక్రం తిప్పుతాను.. తృతీయ కూటమికి నాయకత్వం వహిస్తానని సీఎం ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలంతా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.


వంట సామాగ్రిని పరిశీలిస్తున్న ఎంపీ కవిత

పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి

నిజామాబాద్ అర్బన్, ప్రభన్యూస్ : నిజామాబాద్ నగరంలోని నాగారం మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్‌ను నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్‌లో సౌకర్యాలపై ఎంపీ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో వంటగది, డార్మేటరి, బాత్రూంలను ఎంపీ పరిశీలించారు. అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ పరిశుభ్రతకు ప్రాధా న్యమివ్వాలని, దుస్తులను ప్రతి రోజు ఉచితికించాలని సిబ్బందికి సూచించారు. వంట గదిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వంట నూనె, బియ్యం, పప్పు ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించారు. స్టడీ రూంలలో తగిన వెలుతురు ఉండేలా చూడాలని, పరీక్షల సమయం కాబట్టి వేళకు భోజనం, నిద్ర, స్టడీ ఆవర్స్ నిర్దేశిత టైం ప్రకారం జరిగేలా చూడాలని ఇంచార్జి ప్రిన్సిపాల్ ముస్తాఫా, సిబ్బందికి సూచించారు. విద్యార్థులు, స్టాఫ్ హాజరును ఎంపి కవిత పరిశీలించారు.

నాడు ఎన్టీఆర్.. నేడు కేసీఆర్

(మొదటిపేజీ తరువాయి)

సంబంధాల్ని పునర్‌నిర్వచించాల్సిన అవసరాన్ని తెరపైకి తెచ్చారు. ఆ తర్వాత రాజీవ్‌గాంధీ ప్రభుత్వాన్ని కూడా ఆయన ఇలాగే నిలదీశారు. ఎన్‌టీఆర్ తర్వాత ఇన్నాళ్ళకు బలమైన కేంద్రాన్ని ఎదిరించిన నాయకుడిగా కేసీఆర్ ఆవిర్భవించారు. ఆ మాటకొస్తే కేసీఆర్‌కు మొదటి నుంచి ఎన్‌టీఆర్ అంటే మిక్కిలి అభిమానం. తన కుమారుడికి కూడా తారకరామారావు అంటూ పేరెట్టుకున్నారు. తనకు రాజకీయ అవకాశం కల్పించిన ఎన్‌టీఆర్‌ను ఇప్పటికీ ఆయన అమి తంగా గౌరవిస్తూనే ఉంటారు. అంతటితోనే సరిపెట్టకుం డా ఆచరణాత్మకంగా కూడా ఎన్‌టీఆర్ విధానాల్ని ఆయన అనుసరిస్తున్నారు. స్వతంత్రానంతరం రాష్ట్రాల హక్కుల కోసం పోరాటం తొలిసారిగా ఎన్‌టీఆర్ మొదలెడితే మలిసారి కేసీఆర్ హయాంలో రూపుదిద్దుకుంటోంది.



అత్యవసర పరిస్థితి అనంతరం ఇందిరకు వ్యతిరేకంగా వివిధ పార్టీలు కలిసి ఏర్పాటు చేసుకున్న జనతా ప్రయోగం విఫలమైంది. ఆ తర్వాత కూటముల దిశగా ఎవరూ ప్రయత్నించలేదు. కాంగ్రెస్ అతిపెత్తనంపై మండిపడ్డ ఎన్‌టీఆర్ నేషనల్ ఫ్రంట్‌కు శ్రీకారం చుట్టారు. జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులందర్నీ ఒకే వేదికపైకి తెచ్చారు. అంతవరకు ఒకరికొకరు ఎదురుపడ్డా పలకరించుకోని పార్టీల అధినేతలందర్నీ ఒకే గూట్లోకి చేర్చారు. ఇలా జనతాదళ్, తెలుగుదేశం, డీఎంకే, ఏజీపీ, సోషలిస్ట్ ఇండియన్ కాంగ్రెస్‌లకు చెందిన సభ్యులతో 1989లో తొలిసారి మూడో కూటమికి చెందిన ప్రభుత్వం ఏర్పాటైంది. వామపక్షాలు దీనికి బయటి నుంచి మద్దతిచ్చాయి. అప్పుడే ఎన్‌టీఆర్‌కు ప్రధాని అయ్యే అవకాశం అందొచ్చింది. కానీ రాష్ట్రంలో ఆ పార్టీ ఓడిపోవడంతో ఎన్‌టీఆర్ ఆ అవకాశాన్ని వద్దనుకున్నారు. వి.పి. సింగ్ ప్రధాని అయ్యారు. తిరిగి 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రయోగం జరిగింది. ఇది 1996 ఎన్నికల్లో అధికారంలోకొచ్చింది. తొలి ప్రయత్నానికి ఎన్‌టీఆర్ ఆద్యుడైతే అనంతరం జరిగిన ప్రయత్నానికి చంద్రబాబు సూత్రధారి. అయితే హెచ్.డి. దేవెగౌడ ప్రధానిగా ఏర్పడ్డ ప్రభుత్వంలో ఏడాది తిరిగేసరికి కాంగ్రెస్ బయటి నుంచి ఇస్తున్న మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రధాని రాజీనామా చేయాల్సి వచ్చింది. ఐకె గుజ్రాల్‌ను గద్దెనెక్కించారు. అయినా మరో ఏడాదిలో ప్రభుత్వం దిగిపోక తప్పలేదు. గత ఎన్నికల్లో కూడా యూపీఏ, ఎన్‌డీఏలతో పాటు వామపక్షాలతో కూడా సరిపడని మమతాబెనర్జీ నాలుగో కూటమి ఏర్పాటుకు విఫలయత్నం చేశారు.

ఇప్పటికీ యూపీఏ, ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాల్లోలేని పలు ప్రాంతీయ పార్టీల అధినేతలు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం ఎదురుచూస్తున్నారు. మమతాబెనర్జీతోపాటు లాలూప్రసాద్, నవీన్ పట్నాయక్, కరుణానిధి, మాయావతి, కేజ్రీవాల్, ప ళనిస్వామి తదితరులు దీనిపట్ల ఆకర్షితు లౌతున్నారు. నితీశ్ కూడా ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఆసక్తిగా ఉన్నారు. జాతీయ పార్టీలు దేశం మొత్తం ప్రభావం చూపే సమస్యలపైనే దృష్టి పెడుతున్నాయి. రాష్ట్రాల స్థాయిలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని పట్టించుకోవడంలేదు. ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ రిజర్వేషన్లు కీలక సమస్యగా మారిపోయాయి. రాష్ట్రాల స్థాయిలో అమలయ్యే రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ఆమోదం, పెత్తనం ఏంటన్న ప్రశ్నలు మొదలయ్యాయి. స్థానిక పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా రిజర్వేషన్ల శాతాన్ని రాష్ట్రాలే నిర్ణయించు కోవాలి తప్ప దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలన్న నిర్ణయం సరికాదన్నది రాష్ట్రాధినేతల వాదనగా ఉంది. అలాగే వైద్యకళాశాలల్లో సీట్ల భర్తీ గత ఏడాదివరకు రాష్ట్రప్రభుత్వాల అధీనంలో జరిగేది. కానీ ఇప్పుడు వీటిపై పెత్తనం పూర్తిగా కేంద్రం బదలాయించుకుంది. వచ్చే ఏడాది నుంచి ఇంజనీరింగ్ కళాశాలల ప్రవేశాల్ని కూడా కేంద్ర అధీనంలోకి తీసుకురానున్నారు. విద్య, వైద్యం, గ్రామీణ మౌలిక సదుపాయాలు వంటివన్నీ రాష్ట్రాల పరిధిలోనే కొనసాగాలి తప్ప కేంద్ర పెత్తనం ఏంటంటూ ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీర్ఘకాలంగా ప్రశ్నిస్తున్నారు.



కానీ ముందుకొచ్చి మూడో ఫ్రంట్ ఏర్పాటుకు ఎవరూ శ్రీకారం చుట్టలేదు. ఎన్‌టీఆర్ తరహాలో ఇప్పుడు కేసీఆర్ ఆ బాధ్యత తలకెత్తుకున్నారు. ఇంతవరకు ఉద్యమనేతగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగానే పరిగణించబడ్డ కేసీఆర్‌ఈ ఒక్క ప్రకటనతో జాతీయస్థాయి నాయకుడిగా ఎదిగిపోయారు. శక్తివంతమైన మోడీని నిలదీయగల ధీశాలిగా గుర్తింపుపొందారు.

శంఖారావం

(మొదటిపేజీ తరువాయి)

తెలిపారు. అది తెలంగాణ నుంచే ప్రారంభం కావడం శుభ పరిణామమని అన్నారు. ప్రతిష్టాత్మక పథకాలు, విప్లవాత్మక పరిపాలనా విధానాలతో ప్రగతిపథంలో సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే దేశానిదే మార్గదర్శకం కానుందని ధీమా వ్యక్తం చేశారు. దేశం రూపురేఖలు మార్చాలన్న లక్ష్యంతో సమగ్ర ప్రణాళికను రూపొందించుకుని ముందడుగు వేస్తామన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి ప్రయోజనాలు అందక దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి అవసరమని భావిస్తున్నామన్నారు.

ఇందిరా, రాజీవ్ దేశానికి చేసిందేమీ లేదు

10లక్షల కిలోమీటర్లయినా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది... మీ దీవెన ఉంటే దేశ రాజకీయాలకు దశ, దిశ దొరుకుతుంది... ఈ మాటలు తాను ఆశామాషీగా చెప్పడం లేదు... అనుభవంతో, ఆలోచనతో ముందడుగు వేస్తున్నా... అంటూ అభిమానులను ఉద్దేశించి స్పష్టం చేశారు. ఏ అంశంపైనా తాను అవగాహన లేకుండా మాట్లాడనని చెప్పారు. 12వ పంచవర్ష ప్రణాళికల్లో జరిగిన అభివృద్ధిపై అవగాహన చేసుకున్నానని అన్నారు. ప్రధాని ఇందిరాగాంధీ భూ సంస్కరణలు తెచ్చినపుడు దేశానికి మంచి జరుగుతుందని అనుకున్నా... అవి పేద వర్గాలకు నామమాత్రపు ప్రయోజనాన్ని మాత్రమే చేకూర్చాయి అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అనంతరం భారీ మెజారిటీతో విజయం సాధించిన రాజీవ్ గాంధీ కూడా దేశానికి ఏమీ చేయలేక పోయారని విమర్శించారు.

మోడీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా... ఫలితం లేదు

నాలుగేళ్ళ క్రితం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ ప్రభుత్వం దేశానికి ఏదో చేస్తుందని, పేద వర్గాలకు న్యాయం జరుగుతుందని ఎన్నో ఎన్నో ఆశలు పెట్టుకున్నానని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. అయినా ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో దేశ రాజకీయాల్లో మార్పు అవసరమని భావిస్తున్నా... అది తెలంగాణ నుంచే ప్రారంభమవుతుంది అని పేర్కొన్నారు. మూడవ రాజకీయ కూటమితో వందశాతం మార్పు సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా భాజపా, కాంగ్రెస్ వ్యతిరేక శక్తులన్నింటినీ కూడగట్టుకుని ముందుకు సాగుతానన్నారు. త్వరలోనే భావసారూప్య పార్టీలు, వ్యక్తులను కలుపుకుని దేశాన్ని అభివృద్ధి వైపు మల్లించడమే నా లక్ష్యం.. అని కేసీఆర్ స్పష్టం చేశారు. నిజమైన ఫెడరల్ వ్యవస్థను ఆవిష్కరి స్తామన్నారు. రాష్ట్రాలకు అధికారాల బదలాయింపుపై పోరాటం చేస్తామన్నారు. కేంద్రం గుప్పిట్లో పూర్తి అధికారాలు ఉంటే కొన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు.

దేశ ప్రగతిపై కేసీఆర్ ఆందోళన



స్వాతంత్ర్యానంతరం ఇప్పటివరకు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలే దేశాన్ని పాలించాయని, అయినప్పటికీ ఏ ఒక్క రంగంలోనూ ఆశించిన ప్రగతి సాధ్యపడలేదని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ కూటమి అవసరమని తాను మాట్లాడిన ఒకే ఒక్క మాటకు దేశం నలుమూలల నుంచి తలలు పండిన రాజకీయ నేతలు, పలు రాష్ట్రాలను పరిపాలిస్తున్న నాయకుల నుంచి ఫోన్లు రావడం చూస్తుంటే, ఆ రెండు జాతీయ పార్టీల పట్ల ఇంతటి వ్యవతిరేకత ఉందా? అని నాకే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, చత్తీస్‌గడ్ సీఎం రమణ్‌సింగ్, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, మహారాష్ట్ర నుంచి ఆరుగురు సీనియర్ ఎంపీలు, తదితరులు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు మద్దతు తెలుపుతూ, క్రియాశీల పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ కార్యకర్తలకు గుర్తుచేశారు.

విధానాల లోపంతోనే రైతు ఆత్మహత్యలు

ఏడు దశాబ్దాల స్వతంత్ర్య భారతదేశంలో రైతు ఆత్మహత్యలు ఎందుకని ప్రశ్నించారు. 70వేల టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశమున్నా వెనకబడిపోవడం దురదృష్టకరమన్నారు. ఏళ్ళ తరబడి నీటివాటాలు తేల్చకుండా రాష్ట్రాల మధ్య ఎడతెగని పంచాయతీ పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. అమెరికా, చైనా జర్మనీ దేశాల్లోని అభివృద్ధిని కథలుగా పెప్పుకోవడమే తప్ప, అన్ని వనరులు అందు బాటులో ఉన్నా దేశ అభి వృద్ధిపై ఒక ప్రణాళిక, ముం దుచూపు అంటూ లేకపోవడం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు.

ప్రజలకు ఉపయోగపడని కానూన్ ఎందుకు?

ప్రజలకు ఉపగయోగపడని రాజ్యాం గం, పట్టాలు (కానూన్) మనకు అవసరం లేదన్నారు. పాత విధానాలకు స్వస్తిచెప్పి అవసరం మేరకు చట్టాలను, రాజ్యాంగాన్ని సవరించుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపై లేదా అని ప్రశ్నించారు. మలేషియా నుంచి నీళ్ళుకూడా కొనుక్కునే సింగపూర్ అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రస్థానంలో నిలిచిన విషయం ఇన్నే ళ్ళుగా పాలకులకు తెలియకపోవడం విచారకరమని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని సహజ సంపద, జల వనరులు, మేధోసంపత్తి కలిగిన మానవ వన రులు మన దేశంలో ఉన్నప్పటికీ జనాభాలో 80శాతం పేదరి కంలోనే మగ్గి పోతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. పేరుకే ఫెడరల్ వ్యవస్థ... ఆరోగ్య విధానంలేదు, అత్యంత ప్రాధాన్యతా రంగా లైన విద్యా, వ్యవసాయ రంగాలకు ప్రత్యేక విధానం లేదు.

ఉనికి కోసమే ఆ రెండు పార్టీల తాపత్రయం

నిరంతరం తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే ఆ రెండు జాతీయ పార్టీలు తాపత్రయపడుతున్నాయని విమర్శించారు. ఢిల్లీలో నాటకాలాడుతూ, 130 కోట్ల ప్రజల గోష పోసుకుంటున్నారని కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సుదీర్ఘంగా 50 సంవత్సరాల పాటు కాంగ్రెస్, 11 సంవత్సరాలపాటు భాజపాలు దేశాన్ని పరిపాలిస్తే, ఇప్పటివరకు ఏ రంగం ఆశించిన పురోగతి సాధించిందో చెప్పాలని ప్రశ్నించారు. ఆ పాలన దేశానికి పట్టిన దరిద్రం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాల హక్కులను హరిస్తూ కొన్ని చట్టాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండాల్సిన అవసరం లేదన్నారు. గ్రామాల్లో రోడ్ల అభివృద్ధికి ప్రధానమంత్రి గ్రామీన సడక్ యోజన పథకం అవసరమా అంటూ వ్యంగ్యాస్త్రాలు సం దించారు. 80శాతానికి పైగా ఉన్న దళితులు, గిరిజరులు, ముస్లింలు, బీసీలకు రిజర్వేషన్లు పెంచి వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కృషి చేస్తామని కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తే, ఉలుకూ, పలుకూ లేకపోవడం సమంజసమా? అంటూ ప్రశ్నించారు.

యేళ్ళ తరబడి జల వివాదాలకు ఆజ్యం

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో 14 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ నేటికీ రాష్ట్రాల మధ్య నీటి వాటాలు తేల్చకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిపాలనా విధానాలు చాట్లో తవుడు పెట్టి కుక్కలకు కొట్లాట పెట్టినట్లుగా ఉన్నా య న్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో ట్రిబ్యునల్ తీరు ఏపీ, తెలం గాణ రాష్ట్రాలు తన్నుకు చావండని అన్నట్లుగా ఉంద న్నారు.

పేదరికం పోవాలంటే విప్లవాత్మక మార్పు అవశ్యం

దేశంలో పేదరికం పోవాలంటే మాటలు చెబితే, ఉపన్యాసాలు ఇస్తే చాలవని కేసీఆర్ అన్నారు. విప్లవాత్మక ధోరణితో మార్పు తీసుకువస్తేనే దేశం ముందుకు పోతుందన్నారు. పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇచ్చినపుడు పేదరికంలో మగ్గుతున్న రైతులకు పంట పెట్టుబడి మద్ధతు ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు.

సామాజిక వెనకబాటుతనం, హక్కుల కోసం దళితులు, గిరిజనులు జీవితకాలం పోరాడా ల్సిం దేనా?, ఇవన్నీ మాట్లాడుతుంటే జైలుకు పోతారని బెదిరి స్తున్నారు... ఇదేం ప్రజాస్వామ్య వ్యవస్థ అని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఇక నుంచి ఆ రెండు జాతీయ పార్టీల బెదిరిం పులు నడవవు... మేం నూటికి నూరుపాళ్ళు నిజాయితీతో ఉన్నాం... మమ్మల్ని ముట్టుకుంటే భస్మమైపోతారు, జాగ్రత్త అంటూ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు చేశారు.

ఆంధ్రప్రభ సారస్వత వేదిక

సాహితీ గవాక్షం

ఆత్మను ప్రజ్వలింపజేసే మునిపల్లె రాజు కథలు

''రాజుగారు సాహిత్యంతోనూ జీవితంలోనూ ఏ ఇజానికీ కాక కేవలం జీవితం తాలూకు నిజాలకే కట్టుబడ్డారు. వారి కథల్ని చదివే సాధకుడు రాజుగారు ఎంత విశాలమైన సాహిత్య ప్రపంచంలో తిరుగాడి వచ్చారో అర్థం చేసుకుంటాడు. అంత విస్తృతమూ అగాథమూ నిగూఢమూ అయిన జీవితానుభవాలూ, అంత విశాలమైన సాహిత్య పఠనమూ, నిర్భయంగా, నిస్సందేహంగా ఏ సంకుచిత సిద్ధాంతాలకీ కట్టుబడక పోవడమూ - మనిషీ, మానవత్వమూ విశాల సంస్కారమూ రాజు గారి హృదయ సంపద కావడమూ వల్ల తెలుగు కథా సాహిత్యానికి వైట్ హౌసుల్లాంటి కథల్ని రాజుగారు నిర్మించగలిగారు''


అన్నారు బి.వి.రామిరెడ్డి. కొంత మంది దీనిని అంగీకరింపరు. నిబద్ధత లేనప్పుడు ఇలాగే పొగుడుతారని అంటారు. కానీ రాజు గారి కథల్ని పై పైన కాకుండా లోతుగా చదివి అనుశీలన చేసినప్పుడు పై మాటల విలువ తెలుస్తుంది. ఏ ఇజాలకీ కట్టుబడని కొందరు మాత్రమే విలక్షణ కథలు, బతుకు వెతుకులాట కథలు రాయగలరనటానికి మునిపల్లె వారి కథలు సాక్ష్యాలు.

''రాజుగారు హృదయ మున్న మార్క్సిస్టు. జీవితం తెలిసిన సైంటిస్ట్ అన్నిటినీ రంగరించగల ఆల్కెమిస్టు'' అని పోరంకి దక్షిణామూర్తి మాటల్లోనూ నిజం లేకపోలేదు. అందుకే ఒక్క మాటలో చెప్పాలంటే'' జీవితం సంక్లిష్టమైనది. జీవితం ఇదీ అని ఎవరూ చెప్పలేరు. రాజుగారి కథలు జీవితం లాంటివి'' అనిపిస్తాయి.

తాత్త్వికత్ర్య వాస్తవికత
వాస్తవికత్ర్య నిగూఢత్వం
నిగూఢత్వం్ర సాంఘికత్వం
నిజాయితీ్ర జ్ఞానధార

ఇన్ని, మరో ఇన్ని కలిపితే రాజుగారి కథలవుతాయి. వీరి కథలన్నీ అనే అనేకానేక జీవిత కోణాల నుంచి పుట్టిన ముడి సరుకులే. ''గొప్ప కథకుడు'' వంటి మాటలు కంటే కథకులకు కథకుడాయన అనాలి. కథా సాహిత్యంపై కొత్త వెలుగు ఆయన.

రాజుగారు చిన్నతనంలోనే సుఖదుఃఖాలను అనుభవించారు. తన చుట్టూ ఉన్న వాతావరణం నుంచీ, పుస్తక పఠనం నుంచీ, కుటుంబ స్థితిగతుల నుంచీ అనుభవసారాన్ని గ్రహించి, వాటిని మననం చేసుకుంటూ కలం పట్టారు. మిలిటరీ ఉద్యోగం వల్ల దేశమంతా తిరిగి భిన్న భిన్న సంస్కృతీ వైవిధ్యాల మధ్య బతికారు. వైరుధ్యాలను ఆకళింపు చేసుకున్నారు. ఆంగ్ల గ్రంథాల పఠనానుభూతి ఉండనే ఉంది. మునిపల్లె రాజుగారు పరిచయం అయిన తర్వాతనే ఆయన కథలు కొన్ని చదివాను. ఆయన అనుభవాలు కథలుగా రూపొందాయని తెలుసుకున్నాక, ఆయన వ్యక్తిత్వం అవగతం అవుతుండగా చదివాను. అప్పుడనిపించిన ప్రశ్నలివి.



వారి కథల్ని బట్టి ఆయన అంతర్ముఖుడా?
వైయక్తిక భావనల ఏకాకితనం
మెంచిదేనా?
ఎవరికైనా చింతనా ధోరణే తప్పదా?
జీవితం అనిశ్చితం ఎందుకవుతోంది?

రాజుగారి కథల్లో ''వారాల పిల్లాడు'' కథ ప్రసిద్ధమే. బాగా బతికిన కుటుంబం ఆర్థికంగా పతనమైతే కొడుకు 'వారాల పిల్లాడు'గా బతుకుతాడు. ఈ తరానికి ఏమో గాని మా తరానికి 'వారాలాబ్బాయిలు' అనే ప్రత్యేక కేటగిరీ ఉండేది.ఎక్కువగా బ్రాహ్మణ పిల్లవాళ్ళు. అప్పటి చేదు అనుభవాలను భద్రపరచుకొన్నారు రాజుగారు చివరికి వారాల పిల్లాడు బొంబాయిలో దాదాల గొడల్లో హత్య చేసేటంతగా మారిపోతాడు. ఏమిటీ జీవన విచిత్రం అనిపిస్తుంది. జీవిత చిత్రణ అంటే ఉద్యమాలే కాదు సామాజిక జీవనతాత్వికత కూడా అని రాజుగారు చెప్పినట్లనిపిస్తుంది. బిచ్చగాళ్ళ జెండా, అరణ్యంలో మానవయంత్రం, భోగం మనిషి, కనకమహాలక్ష్మి వంటి కథలు మనిషిని తిరగేసి చూపిస్తాయి. విడిపోయే పరిస్థితుల్లో ఉన్న ఒక సంసారాన్ని కలిపిన కల్లోల గౌతమి కథనూ రాశారు. రాయలసీమ కథను రాజుగారు రాయటం ఆయన మానవతా హృదయాన్ని ఎటుక పరుస్తుంది. ''వీరకుంకుమ'' కథ శూరత్వాన్ని తెలియజేస్తుంది. పల్నాటి పౌరుషం అన్నమాట ఉంది కానీ రాయలసీమ పౌరుషం అనరు. రాజుగారు 'శూరత్వం'గా చెప్పారు. కరువు కాటకాలను, భయంకర పరిస్థితుల్నీ ఎ దుర్కొంటూనే, మోసాలూ మర్మాలూ తెలీని రాయలసీమ వాసుల్ని సంస్కృతీ అభిమానులుగా, స్థైర్యం కలవారిగా ''వీరకుంకుమ'' కథ రాశారు. బాంబుల సీమగా చెప్పబడే సీమవాసుల మరో జీవిత పార్శ్వాన్ని పట్టుకున్నారు రాజుగారు.

అతి సహజమైన సంఘటనలతో రూపొందించి కథ ''బిచ్చగాళ్ళ జెండా'' ఈ కథలో యల్లమంద, మురుగేశ్ వంటి బడుగు మనుషుల దుస్థితినీ భోగాలాల్ దోపిడీని కళ్ళకు కట్టించారు. బడుగు వర్గాలు, పీడితులు ఏకం కావాలనీ, జనశక్తిని దీనికి వాడుకోవాలనీ ఈ కథ సందేశమిస్తుంది. ఇక్కడ వర్గ సంఘర్షణను చిత్రీకరించారు. ''పాముకాటు'' కథ ఉద్యోగవిరమణ తర్వాత ఏర్పడే దుర్భర పరిస్థితుల్ని తెలుపుతుంది. అయితే ఇవాళ ఆ పరిస్థితి లేదు. అన్ని సదుపాయాలూ కల్పించబడ్డాయి. అందరి బాల్యం విరబూసిన మందారం కాదు. భయంకరమైన చేదు అనుభవాలూ ఉంటాయి. అవి తర్వాత జీవితాన్ని శాసిస్తాయి. ఇది మనస్తత్వ శాస్త్రమూ చేసే ప్రతిపాదన. ఈ నేపథ్యం గల కథ ''చిరంజీవి''. రాజుగారికి ''సెంటిమెంట్''పై నమ్మకం ఉందని కొన్ని కథలు చెప్తాయి. దీనికి మంచి ఉదాహరణ ''దొడ్డమ్మవారసులు'' కథ. దొడ్డమ్మ అంటే పెద్దమ్మ. దొడ్డ అంటే మంచి అని కూడా. రాజు గారు దొడ్డమ్మను ఆధ్యాత్మిక సంపదకు, సంప్రదాయానికి ప్రతీకగా తీసుకున్నారు. దొడ్డమ్మల వంటి వారి వల్లనే సంస్కృతీ సంప్రదాయాలు బతికి బట్ట కడుతున్నాయని ఈ కథ చెప్తుంది. ఇవాళ ఆర్థిక సంబంధాలు తప్ప హార్దిక సంబంధాలు లేవంటున్నాం. ఈ సత్యాన్ని ''అస్తిహక్కు'' కథలో రాజుగారు ఎప్పుడో చెప్పారు. ఆస్తి మానవ సంబంధాలను ఎలా విచ్ఛిన్నం చేస్తుందో, జీవితాలను అతలాకుతలం చేస్తుందో మనం రోజూ చూస్తునే ఉన్నాం.ఎప్పుడో రాసినా రాజుగారి కథలు చాలా వరకు సమకాలీనమైనవిగా ఉంటాయని తెలుసుకున్నాం. అటువంటి మరొక వాస్తవికత నిండిన కథ ''వైద్యోనారాయణోహరిః'' ప్రాణం కాపాడావలసిన వైద్యులు, సామాజిక బాధ్యత గల వైద్యులు ఇవాళ ఎంత మంది ఉన్నారు? ముఖ్యంగా కార్పొరేట్ ఆస్పత్రుల్లో గల వైద్యులు జలగల వంటి వారని నిత్యం చదువుతున్నాం, చూస్తున్నాం. రకరకాల (అవసరమైన) పరీక్షలతో జనాన్ని విప్పి చేస్తున్న వైద్యుడు నారాయణుడు ఎలా అవుతాడని రాజుగారు నిలదీస్తారు. మునిపల్లెవారు కొన్ని ప్రేమ కథలూ రాశారు. ఇద్దరు ప్రేమించుకొని ఆర్థిక క్రుంగుబాటు వల్ల ఆత్మహత్యకు ప్రయత్నిస్తూ చివరికి ''జీవితం దేవతల దరస్మితం'' అనుకొని జీవిస్తారు. నేటి ప్రేమికుల కిది గొప్ప గుణపాఠం. ఆడపిల్లలు ఉద్యోగం చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పే కథ కూడా రాజుగారే రాశారు. ''యశోద కొడుకు'' లాంటి కథ నేటికీ మనల్ని వెంటాడుతుంది. కళ జీవితానికి ఆసరా అని చెప్తుంది ''సరోజ'' కథ. ఇవన్నీ ఒక ఎత్తు . తెలుగు కథలో ''మ్యాజిక్ రిలయలిజమ్'' ప్రవేశ పెట్టడం ఒక ఎత్తు. ఆరెస్సను దర్శనం వంటి వారు అస్తిత్వవాదం వైపు మొగ్గు చూపారు. ''మ్యాజిక్ రియలిజమ్''కి కొన్ని పేర్లు ఉన్నా నేను ''అతీంద్రియ వాస్తవికత'' అంటున్నాను. మనిషి, కోపం, ద్వేషం, కక్ష, అగాథం, అనుభూతుల వంటి సమ్మేళనం ''మ్యాజిక్ రియలిజమ్'' అనవచ్చు. జీవితంలోని ప్రతి సంఘటననూ హేతువాద దృష్టితో చూసి అర్థం చేసుకోలేం. జీవితం ఒక పెద్ద కాన్వాసు. రాజుగారు దానిని తనజీవిత తాత్వికతతో వైవిధ్య వర్ణభరితం చేశారు. అందుకే వారి కథల్లో తాత్విక దృక్పథం అంతస్సూత్రంగా కనిపిస్తుంది. ''దివోస్వప్నాలతో ముఖాముఖి'', ''అస్తిత్వానికి ఆవలి తీరం'' వంటి కథా సంపుటాలతో మ్యాజిక్ రియలిజమ్ గమనిస్తాం. మిగిలన కథల్లో లేదని కాదు - ఈ సంపుటాలలో అది ఒక ప్రయోగంగా స్థిరపడింది. నెత్తురు కంటే ధన సంస్కృతి చిక్కనైనది. బలవంతమైనదని చెప్తారు. ''దంపతులు'' అనే కథే కాదు - మ్యాజికిరియలిజమ్ కథలన్నీ అర్థం చేసుకోవడానికి పాఠకుడు తన ఆత్మజ్యోతిని వెలిగించి పరిశీలించాలి. మ్యాజిక్ రియలిజమ్ అన్నది నేల విడిచి సాము చేసేదిగా కనిపిస్తుంది గానీ మేధోమథనంతో అర్థం చేసుకోవాలి. కవిత్వంలో లాగా ఈ కథలూ అవగాహన చేసుకోవడానికి శ్రమించాలి. సంక్లిష్ట జీవిత కథ ఎప్పుడూ ఇలాగే ఉంటాయనిపిస్తుంది. అందుకే బి.వి.రామిరెడ్డి రాజుగారి కథల్ని బాగా విశ్లేషించి ''రాజు గారి కథలు వారు ప్రయత్నించి రాసినవి కావు ప్రయత్నించి' అని ఎందుకంటున్నానంటే *- బాల్యం నుంచీ ఇప్పటిదాకా ఆయన జీవితపు బై ప్రోడక్ట్సు''*

మార్క్సిజం కొంత - ఆర్ద్రత కొంత
ప్రేమ మరికొంత - వాస్తవికత మరికొంత
ప్రయోగం ఇంకొంత - విలువలు ఇంకొంత

అనుభవాల కొంత - సామాన్యతలో అసామానత కొంత - ఇన్నీ కలిస్తే మునిపల్లె రాజు కథలవుతాయి. సాత్వికత గలరాజుగారు హృదయ ఘోషకి ప్రతిబింబాలు వారి కథలు. నా దృష్టిలో శ్రీశ్రీలాగా కథల ద్వారా కొత్త టానిక్ ఇచ్చారనిపిస్తుంది. ఎవరి అంచనాకు అందని కథల మారాజు మునిపల్లెరాజు.

- ద్వా. నా. శాస్త్రి
9849293376

కవిత్వమంటే...!



కవిత్వమంటే ఒక తపన
మనస్సుకీ మేథస్సుకీ మధ్య సృజనాత్మక సమరం
కవిత్వమంటే ఒక తపస్సు
నిశిరాత్రి నిశ్శబ్దపు ఉచ్ఛ్వాస నిశ్వాసం
కవిత్వమంటే ఒక ఉషస్సు
లేలేత సూర్యుణ్ని చీల్చుకొచ్చే ఓ అగ్నికణం
కవిత్వమంటే ఓ సంఘర్షణ
భావుకతల శూలాలు రగిల్చే రణోత్సాహం
కవిత్వమంటే అలుపెరగని ఆత్మ ఘోష
జీవకోటి గుండె కవాటాలు తెరిచే లాకర్
కవిత్వమంటే ఒక యజ్ఞం
అక్షరాన్ని అగ్గిపువ్వుగా చేసి వేసే ధూపం
కవిత్వమంటే ఓ ఔషధం
దురాలోచనల అనారోగ్యానికి జీవన్‌టోన్
కవిత్వమంటే ఓ సాహితీ ప్రక్రియ
తెలుగుభాషకి వన్నెలద్దిన ఓ అలంకారం
కవిత్వమంటే ఓ అన్వేషణ
మానసికోల్లాసాల పడవకు దిక్సూచి
ఇవన్నీ కవిత్వానికి ప్రతిరూపాలే..
కాని బహురూపాలు కావు
కవిత్వమంటే కేవలం అక్షరాలు కాదు
అంతర్ముఖుడి నిశ్శబ్ద మేథోమథనం!
కవిత్వం విశ్వాంతర్యామి...సర్వాంతర్యామి
సుజనాంతర్యామి!
అందుకే కవిత్వమంటే ఒక్క ముక్కలో...జీవితం!

- వయ్యస్సారెస్
9000013367

ఎగుడు-దిగుడు

దేని కోసమైతేనేం
మెట్లెక్కుతున్నప్పుడల్లా
కొంత ఆయాసమే!

దిగటమూ
ఏమంత దిగజారుడు తనం కాదు

ఎత్తు పల్లాలు ముద్దాడంది జీవితం అర్థం కాదు!
ఎగబాకుతున్నంత సేపు
ఒక అహం వెంటాడుతది
మెట్టు దిగు! ఆత్మ పరిశీలన మొదలైతది!

కరచాలనాలు
ఆలింగనాలు దూరమవుతున్న కొద్దీ
ఒక ఒంటరి తనం ఏపుక తింటది!
సంహాసనాలన్నీ



ఒట్టి ప్రతీకలు మాత్రమే
జన రంజన లోపిస్తే దిష్టి బొమ్మలే!
ప్రయాణమంటూ మొదలెట్టాక
ఎగుడు దిగుడు లెక్కిస్తూ పోతే
కొత్త దారులు విచ్చుకోవు!!

- కోట్ల వెంకటేశ్వరరెడ్డి
9440233261

జ్ఞానాన్ని పెంచే వ్యాస సరాలు



అరుణవ్యాస్ నిత్య అధ్యయనశీలి, సంస్కృతాంగ్ల, తెలుగుభాషల్లో మంచి ప్రావీణ్యం గల వారు. వారు వ్యాసకర్తగా ప్రతిభ చాటుకున్నవారు. వారి కలం నుండి జాలువారే ప్రతి వ్యాసము ఒక సందేహాన్ని అందిస్తూ పాఠకుల్ని అబ్బురపరుస్తుంది. ఎందుకంటే ప్రతి వ్యాసంలోనూ సందోర్భచితంగా కవితల్ని, పాటల్ని, మహానుభావులు ప్రవచనాల్ని, ప్రాచీన, ఆధునిక కవుల పద్యాల్ని కోట్ చేస్తూ ఆ వ్యాసానికి కొత్త సొబగుల్ని అద్దుతారు. అందుకే ఆమె వ్యాసాల్ని చదవడమంటే జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పొందటమేనని చెప్పవచ్చు. ఇప్పటికే పది గ్రంథాలనందించిన అరుణావ్యాస్ ఇప్పుడు 'సారస్వత సరాలు' పేరుతో మరో వ్యాస సంపుటిని అందించారు.

ఆమె వ్యాసాలలో తెలుగు కుటుంబాలు, తెలుగు వారి అనుబంధాలు, ప్రేమలు, ఆత్మీయతలు అన్నీ మనల్ని మమతల కోవెలల్లోకి నడిపించుకుపోతాయి. అరుణావ్యాస్ 'సారస్వత సరాలు' వ్యాస సంపుటిలో మొత్తం పదిహేడు వ్యాసాలను చేర్చి అందించారు. ఇక ఈ వ్యాసాలకు పెట్టే పేర్లు కూడా అమితంగా ఆకట్టుకుంటాయి. ఈ వ్యాస సంపుటిలోని మొదటి వ్యాసం 'మనసున మల్లెల మాలలూగెనే! ఈ వ్యాసంలో భార్యాభర్తల అనుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఇల్లాలి యొక్క ఔన్నత్యాన్ని చూపిస్తూ ఆలయాన వెలసిన *ఆ దేవుని రీతీ/ఇల్లాలే ఈ జగతి జీవన జ్యోతి వంటి పాటలనే గాక బద్దెన రాసిన సుమతీ శతకంలోని ''కులకాంతతో నెప్పుడు/గల హింపకు వట్టి తప్పు ఘటియింపకుమీ/కలకంఠ కంటి కన్నీరొలికిన/సిరియింటనొల్లదు సుమతీ!''*

ఇలాంటివి కోట్ చేయటం వల్ల ఆ వ్యాసానికి ఒక నిండుదనం వచ్చింది. రెండవ వ్యాసం ''రావమ్మ మహాలక్ష్మి రావమ్మా'' ''నీ కోవెల ఈ ఇల్లు'' ఈ వ్యాసంలో బాల్య వివాహాలు వల్ల ఆడపిల్లలు అన్యాయమైపోతున్నా పరిస్థితులను చూపించారు. ''మన దేశంలో ఇంకా జరుగుతున్నా ఈ బాల్య వివాహం ఒక ఆరని చిచ్చు, ఒక వదలని జాడ్యం, ఒక మాయని గాయం అంటూ ఆవేదన చెందుతారు. ఈ వ్యాసంలో గణంకాలతో సహా వివరించారు. మూడవ వ్యాసం ''తెలుగదేలయన్న దేశంబు తెలుగు'' ఈ వ్యాసంలో తెలుగు భాష యొక్క చరిత్రను సమగ్రంగా చర్చించారు. 'సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ' పేరుతో రాసిన వ్యాసంలో 'వేసవి సెలవులోచ్చేశాయోచ్' అనే వ్యాసంలో వేసవి సెలవుల్లో పిల్లలు ఏ రకంగా తమ విజ్ఞానాన్ని, మంచి అలవాట్లను ఎలా అలవరచుకోవచ్చో వివరిస్తూనే సెలవుల్ని సద్వినియోగం చేసుకోవడానికి పలు సూచనలు చేశారు అరుణావ్యాస్. ఆడవాళ్ళు - ఆత్మరక్షణ/ కోరలు చాచిన కల్తీ భూతం, కొడిగడుతున్న చిరుదివ్వెలు వంటి వ్యాసాలలో మనకు కర్తవ్య బోధ చేస్తూనే ఏలా సమాజంలో మెలగాలో సూచించారు. 'శాంతి కపోతం వినువీధుల్లో ఎగరనీ' అనే వ్యాసంలో సర్వమానవులు శాంతితో సహజీవనం సాగించాలనే సందేశమిస్తారు.

''స్వేఛ్ఛ శాంతి వృద్ధి వెలయంప/ బాల సంఘమొకటి పాదుగొలిపి / ధైర్య సాహసముట త్యాగబుద్ధి కలిగి / మెలుగుడయ్య సతము తెలుగు బిడ్డ'' అంటూ నార్ల చిరంజీవి రాసిన పద్యాన్ని ఈ వ్యాసంలో చూడవచ్చు.

సదా మీ సంరక్షకుణ్ణి ! పేరుతో పోలీసులు పడుతున్న శ్రమను, వారి త్యాగాలను తెలుపుతూ ఒక కవితను ఈ పుస్తకంలో అందించారు *అరుణావ్యాస్. పోలీసంటే న్యాయం, ధర్మం/ పోలీసంటే శాంతీ, భద్రత/ పోలీసంటే ఓర్పు, నేర్పు/ పోలీసంటే ధైర్యం, స్థైర్యం/ పోలీసంటే అమూల్య త్యాగం అంటారీ కవితలో.* 'పువ్వులు విరిసిన నవ్వులు' అనే వ్యాసంలో డా॥ పుల్లెల రామచంద్రుడు రాసిన వ్యంగ్య శతకం కుమతీ శతకం గురించి అందులోని హాస్యధోరణి గురించి సమగ్రంగా చర్చించారు.

'నిరంతరం ఉజ్వలంగా దీప్తించే దీపం' అనే పేరుతో రాసిన వ్యాసంలో మరణం లేని ఆత్మ గురించి ఆధ్యాత్మిక జ్ఞానానికి దారులు పరుస్తూ వివరించారు. 'అతి మధురం అన్నమయ్య పదం' పేరుతో ఒక వ్యాసం ఈ పుస్తకంలో లభిస్తుంది. ఈ వ్యాసంలో అన్నమయ్య భక్తి తత్త్వాన్ని, అన్నమయ్య పదాల్లోని విశిష్టతను గూర్చి చర్చించారు అరుణావ్యాస్.

రామాయణ పాత్రల వైశిష్ట్యం 'రామాయణంలో ప్రతిపాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. అట్టి పాత్రల వైశిష్ట్యాన్ని గొప్పగా వివరించారామె.

'నాటి గుర్తుల నీడలో సాహిత్య సేద' అన్న వ్యాసంలో వ్యాస్ గారి గురించిన జ్ఞాపకాలను, వారి సేవలను అరుణగారు తన తండ్రి గురించిన జ్ఞాపకాలను అందించారు.

జీవితం ఎక్కడో మొదలై ఎన్నో మలుపులు తిరుగుతూ, కొన్ని తీపి జ్ఞాపకాలను, మరికొన్ని చేదు జ్ఞాపకాలను మిగులుస్తూ సాగుతుంటుంది. అట్టి జ్ఞాపకాలను తలుచుకుంటె నాన్నలలోకి ప్రయాణించినట్టుంటుంది. ఏది ఏమైనా జీవితాన్ని చివరి కొరకు కొనసాగించాల్సిందే. సేద తీరటానికి ఏదో ఒక మార్గం దొరకకపోదు అలాంటి అంతర్లీన సందేశం ఈ వ్యాసంలో ఉంది. మొత్తానికి ఈ వ్యాసాలు అరుణావ్యాస్ ప్రతిభకు నిదర్శనాలని చెప్పక తప్పదు. ఇంత మంచి వ్యాసాలందించినందుకు అరుణావ్యాస్‌కు అభినందనలు.

- నియోగి
9553097319

కాలాన్ని జయించే కవిత్వం

కాలానికి ఎంత కడుపు ఉబ్బో
దేన్నీ అలానే ఉంచదు
అన్నింటికీ వార్ధక్యం అద్దుతుంది.

అంటూ కరిగిపోతున్న కాలాన్ని జయించే ఒకే ఒక విశ్వనరుడు కవి మాత్రమేనని శ్రీ మువ్వా శ్రీనివాసరావు అంటారు. సమాంతర ఛాయలు 6 ఎలిమెంట్ రచనలతో సాహితీ రంగంలో తనదైన ముద్ర వేసిన శ్రీనివాసరావు.

జీవితంలో గాయమంటూ ఉంటే ఎప్పుడో
ఒకప్పుడు అది గేయమవుతుంది.

అంటూ సమాంతర ఛాయలలో హృదయ వేదనలోని లోతైన భావనా వీచికలకు శిల్పాన్ని అద్దారు శ్రీనివాసరావు.

వానరుడా...నరుడా..రేపటి విశ్వనరుడా..
ఆలోచనలకు మరణం లేదు మొదలెట్టింది మనం కాదు..
ముగింపు పలికేది మనం కాదు

అంటూ భ్రమల్లో ఉండే సగటు మనిషి అత్యాశను మూర్ఖత్వంగా తేల్చి కర్తవ్యోన్ముఖులను చేస్తారు

కలలు కనలేని సముద్రపు అలలకు కనులను
ఆకాశానికి మనస్సును
ఇచ్చి చూడమను

అంటూ అధివాస్తవికతను స్పృశిస్తూ మనిషికి ఉండే భావనలు ప్రకృతిస్తే ప్రపంచం ఎలా ఉంటుందో ఊహిస్తారు ఈ కవి. ఇది స్పష్టమైన భావకవిత్వ ఛాయలుగా కన్పిస్తాయి.

వాడికి వెన్నెల్లో తడిసి
ప్రేమ జలుబు చేసింది
ఎండల్లో కాగి
వేదాంతం అబ్బింది


అంటూ బ్రతుకు పోరాటంలో కష్టసుఖాలలో సగటు మనిషి ఆలోచనలను తన అక్షరాలలో వ్యక్తీకరించారు. లేనిది ఉన్నట్లుగా భ్రాంతి చెందే మధ్య తరగతి మనిషి నడవడికను వెర్రి తనంగా చెప్పారు.

మనసు మడి తడి పేందుకు
కాసిన్ని కన్నీళ్ళు కావాలి

అంటూ బాధా తప్త హృదయానికి స్వాంతన కన్నీరె 'నని, సున్నిత భావాల సుడిగుండాలలో కొట్టుకుపోయే గాయపడిన గుండెలను వ్యక్తీకరించే ప్రయత్నం చేశారు.

అరిగిన ఎముకల చప్పుడు
నేపథ్యంలో వినపడే విషాద స్వరాలకు
విరుగుడ గీతాలు రాయాలనిపిస్తుంది

ఆశావాదానికి ప్రతీకగా నిలిచిన ఈ కవితలో



నిస్పృహా, నిరాశావాదం, నిస్తేజంతో నిశీధిలో కొట్టుకుపోయే తరానికి నూతన జవసత్వాలను అందించే ప్రయత్నం చేశారు.

అమ్మనాన్నల ప్రేమామృతం గురించి చెబుతూ

ఆ ప్రేమాయస్కాంత లోకం చుట్టూ
రోజు కాసేపు తిరుగుదాం
అప్పుడు అక్కడ కట్టిన కరెంట్‌లో
మనల్ని మనం రీచార్జ్ చేసుకుందాం
బతుకు బడిలోకి మళ్ళీ దిగుదాం

అంటూ ప్రతి మనిషఉ తన తల్లిదండ్రుల మూలాల నుండి, వారి ఆవాజ్య ప్రేమానురాగాల పరిష్వంగం లో మాత్రమే నూతన ఉత్తేజాన్ని, జీవితం పట్ల అంతులేని ఆశను పొందుతారని కుండ బద్దలు కొట్టారు

కరెన్సీ కంపు కారు మేఘాల్లా కమ్ము కుంటే
మానవత్వ పరిమళాలు
మంటగలిసిపోతున్నాయి

ధనమదాంధకారంలో కరెన్సీ నోట్ల వెంట దురాశతో అంతేలేని స్వార్థంతో పరుగెడుతున్న వికృత సమాజాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఈ సమాజాన్ని మనకు పరిచయం చేసే ప్రయత్నం చేశారు.

ధనయాగం జరుగుతోందక్కడ
పెట్రోమాక్స్‌లైట్ల మధ్య
మన ఊళ్లో జరిగే
తిరునాళ్ళ జూదమే
విశ్వరూప సందర్శనమిస్తుందక్కడ
లాస్‌వెగస్ అట...

పాశ్చాత్య నాగరికత పేరిట వినాశన కారిణిగా జూదం తయారయ్యిందని కేవలం వినోదంగా మనం చూసి జూదం సమస్త ఆర్థిక వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుందనే అభిప్రాయాన్ని, ఆవేదనను వెలిబుచ్చారు.

జరిగిపోయినవి
బాగనిపిస్తున్నాయి
జరుగుతున్నప్పుడు
అవెందుకు బాగాలేవో..?

గడిచిన కాలంలో అనుభవించిన బంగారు క్షణాలను పునఃసమీక్షిస్తూ గతం తాలుకు అద్భుతాన్ని అప్పటి అనుబంధాల ఒరవడి ఇప్పుడు లేదని వగస్తూ అప్పుడెందుకు బాగాలేవో అంటే తరం యొక్క ఆలోచనలు ముందుకు నడవడమే ఎప్పటి స్థితి అప్పుడు ఆమోదించలేకపోవటానికి కారణమంటారు.

వాస్తవిక దృక్పథం, ముక్కుసూటిదనం, సామ్య వాద ధోరణి, భావకవితాంశ, అధివాస్తవికత, ప్రకృతి లో మమేకం కావటం తరం తరం మధ్య అంతరానికి వారిధిగా నిలబడే ప్రయత్నం, దిగంబర కవిత్వ ఛాయలు, సంఘంలోని వికృత తత్వాన్ని నిర్భయంగా ప్రశ్నించే గుణం వీటన్నిటి రూపమే శ్రీనివాసరావు కవిత్వం.

భౌతిక, గతితార్కిక వాద నేపథ్యం నుండి లౌకిక, అలౌకిక ప్రపంచంలోకి పరకాయ ప్రవేశం చేసి అక్కడి భావావేశాలను అవాహన చేసుకుని కవితా ధారలను ప్రవహింపచేస్తున్న ఈ కవి భవిష్యత్తులో సమకాలీన సాహితీ ప్రక్రియల దృక్పథానికి నూతన దారులను ప్రవేశపెడతారనటంలో ఎటువంటి సందేహం లేదు.


- అట్లూరి వెంకటరమణ
9177237945

ఉదారంగులో అంతరంగపు ఆవిష్కరణ!

కలలు పండించే కవిత్వం

వర్తమాన కవితారంగంలో ప్రతిభ, సృజనశక్తి కలిగిన కవి విజయచంద్ర. దేశీయ సంస్కృతుల్ని చిన్నాభిన్న ంచేసి వ్యాపార సంస్కృతిని విస్తృతం చేస్తున్న సామ్రాజ్యవాది తత్త్వాన్ని ఎత్తిచూపుతూ ' **''పంచభూతాలు అమ్మకం సరుకు చేసిన/ వ్యవస్థ/ నిర్దయ క్రింద/ నలిగిపోయి/ చీమలా/ చనిపోయా/. ఇక వెన్నెల సూర్యరశ్మి వారమ్ము తీరు/సముద్ర కెరటాలూ అమ్ముతారు''** అంటూ దోపిడీకి పతాకమెత్తిన బహుళ జాతి సంస్థలో మానసిక ఆంతర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తాడు కవి. తన కవితా సంపుటి ''ఉదారంగు కలలు''లో సమసమాజ ఆశావాదాన్ని, రాజకీయ చైత న్యాన్ని, ప్రేమతత్త్వాన్ని, విప్లవభావాల్ని, ప్రకృతి ఆరాధనను, మానవసంబంధాలను, ఎంతో నేర్పుగా తన కవితల్లో ఆవిష్కరించాడు విజయచంద్ర. **''మురికి ప్రపంచం వద్దు/ దుర్గంధాలొద్దు/ మనిషి మీద కత్తి దూసే కర్పణ్యాలొద్దు/చొంగ కార్చే మాటలొద్దు/ వంగివంగి వంగి వంగి తొంగి తొంగి చూసే దొంగ చూపులొద్దు/ అతివినయపు నటనలొద్దు/ గొంతుకోసే చాకులొద్దు/ తల్లి కడుపు చీల్చే చాకులొద్దు/మాయలతో మసకబారించే/ ప్రయత్నా లొద్దు/మాటలన్న తక్షణం/ చాకిరేవుకేయండి/ ఉతికేస్తాం''** అంటూ నయవంచకుల, కపట ప్రేమికుల, కుటిల మనస్కులకు హితవు పంపుతాడు కవి.

ఆధునిక కవికి ఉండాల్సిన నిబద్ధత ఈ కవికి ఉంది. అందుకే కవిత్వానికి జీవితానికీ ఉన్న సంబంధం ఊడా ఈ కవి గుర్తించాడు. **''నువ్వు గాలిలో వాక్యాలు రాస్తే/ అందుకొని మురిసిపోతా/ నువ్వు గులాబి విసిరితే/ నే వసంతం సృష్టిస్తా/ రా ఇద్దరం కల్సి ఒకసారి నాట్యం చేద్దాం/** అంటూ కవికి సామాన్య మానవునికి ఉన్న అనుబంధాన్ని వణికిస్తారు కవి. ఈ కవి వీరు లక్షణాల్ని, లక్ష్యాల్ని ఎంతో గొప్పగా ఆవిష్కరించాడు.



వీరుల లక్షణం'' అవమానాలకు చలించరు/ బెదిరింపులకు భయపడరు/ ప్రలోభాలకు లొంగిపోరు/ అట్లే వీరి లక్ష్యాలు **''జవనాశ్వాలను సిద్ధ ంచేస్తారు/ మరణాలకు ఊపిర్లూదుతారు/ ఆవేదనలకు భరోసా యిస్తారు/...శస్త్రంతో శాస్త్రంతో సిద్ధంగానే ఉంటారు/ జనంలోనే జనంతోనే ఉంటారు/ జనాన్ని సృజనం చేసుకుంటారు''** అంటారు. ఈ కవి తన కలాన్ని కరవాలంగా ఝళిపిస్తారు. సామాజిక బాధ్యత వహిస్తాడు. అలుముకున్న దోపిడీ చీకట్లను పారద్రోలే వెలుగు కిరణాలను కవితా వాక్యాలుగా వెలువరిస్తాడు. **''కాలం గుహలోంచి/సింహంలా వస్తా/ సర్వ విధ్వంసక మూలాలు లాక్కుపోయేందుకు/ ఎంత దూరం పరిగెత్తుతానో నాకే తెలియదు/ ...గొప్ప ఆవేశంతో వస్తా/...**నంటూ తన మనో ప్రవృత్తిని వ్యక్తీకరిస్తాడు కవి. గాంధీ మహాత్ముని గూర్చి **''అర్ధదిగంబరుడు/ ఆర్త పారాయణుడు/ ఆవేదనాశీలి/ దీనజన హితోపకారి/ నిర్మోషి/మహితాత్ముడు/ చరితాత్ముడ/ సచ్ఛీలుడు/ జన హృదయ విజేత/ ధూర్తుని గుళ్లతో/ నేలకూలిన నాతండ్రి/** అంటూ పుట్టెడు దుఃఖంలోకి వెళ్లిపోతాడు కవి ''ఆయన'' అనే కవితలో.

''వాడొస్తే'' అనే కవితలో ఒక వీరుణ్ని గూర్చి వర్ణిస్తూ **''మానవత అంచుమీద/చరించేవాడు/నీతి శిలువను మోస్తూ/ తరచూ జైళ్లలో/ న్యాయస్థానాలలో /కనిపిస్తున్నాడు/ వాడొస్తే/ దొంగలగుంపు/పనిపడ్తాడు''** అంటాడు.

కవిత్వం రహస్యం తెలిసిన కవిగా విజయచంద్ర అన్ని కవితల్లోను తనదైన ముద్ర వేస్తూ కవిత్వాన్ని పండించారు. ఈ కవితా సంపుటిలో 69 కవితలున్నాయి. ఇంతవరకు 8 కవితా సంపుటాలు వెలువరించిన విజయచంద్ర ఎంతో అనుభవాన్ని సంపాదించారు. మంచి కవితలు ఎన్నింటినో ఇందులో చదివి పాఠకులు ఆనందిస్తారు. ఇది అందరూ చదవదగిన కవితా సంపుటి.

- కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి
9948774248

సాహిత్య వార్తలు

బిసీ కవిత్వ సంకలనానికి కవితలకు ఆహ్వానం

మహాత్మా జ్యోతిభాపూలే ఆలోచనలు విస్తరించుకుంటూ దేశవ్యాపితంగా బీసీ చైతన్యం పదునెక్కుతున్నా నేపథ్యంలో బీసీ తాత్త్విక చింతనతో ఎవరి కులమూలాల నుంచి వాళ్ళు రాసుకోవలసి ఉందని, తమ కులవృత్తుల, సంస్కృతుల, చరిత్ర, సామాజిక అంశాల నేపథ్యంలో బీసీ కవుల నుంచి కవిత్వాన్ని ఆహ్వానిస్తున్నాం. బృహత్తర బీసీ సంకలనం తీసుకురావాలన్నా తలంపుతో ఈ పనికి పూనుకోవడం జరిగింది. 25వ తేదిలోగా మీ కవితలను పంపవలసినదిగా కోరుతున్నాం.

పంపవలసిన చిరునామా: జూలూరి గౌరీశంకర్, ఎం.ఎస్.కె.టవర్స్, ఫ్లాట్ నెం.410, స్ట్రీట్ నెం.11, హిమాయత్ నగర్, హైదరాబాద్ - 500 026.

రచనలకు ఆహ్వానం

సాహితీగవాక్షం పేజీకి సమకాలీన సాహిత్యంపై మీ అభిప్రాయాలను, రచనలను ఆహ్వానిస్తున్నాం. మీ రచనలుsahithigavaksham@ gmail. com పంపగలరు.

చిరునామా: ఎడిటర్, ఆంధ్రప్రభ, సాహితీ గవాక్షం పేజీ, రోడ్ నెం. 9, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, హైదరాబాద్ -500033

తెలంగాణ ప్రభుత్వము, రెవెన్యూ (భూసేకరణ) శాఖ
కలెక్టరు కార్యాలయం, రంగారెడ్డి జిల్లా

నెం.జి2/777/2018 తేది : 03-03-2018
గెజిట్ ఆర్.ఆర్.నెం.38 తేది : 03-03-2018

ఫారం-సి

(చట్టం యొక్క సెక్షన్ 11 క్రింద 10ఎ మినహాయింపు ఇచ్చినప్పుడు)
(రూల్ 6/12 చూడుడు)

ప్రాథమిక ప్రకటన

తెలంగాణ ప్రభుత్వం / జిల్లా కలెక్టరు రంగారెడ్డి వారు ప్రజా ప్రయోజనార్థం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కొరకు రంగారెడ్డి జిల్లా, చేవెళ్ళ మండలం, ఆలూరు-III గ్రామంలో సుమారు ఎకరములు 19-16 గుంటల భూమి అవసరమై ఉన్నదని భావించుచున్నారు.

కావున ఈ ప్రాజెక్టు / రహదారి నిర్మాణం నిమిత్తం రంగారెడ్డి జిల్లా, చేవెళ్ళ మండలం, ఆలూరు-III గ్రామములో ఎకరములు 19-16 గుంటల భూమిని భూసేకరణ నిమిత్తం నోటిఫై చేయడం జరిగినది. నోటిఫై చేయబడిన భూమి వివరాలు క్రింద ప్రకటించడమైనది.

షెడ్యూలు

జిల్లా: రంగారెడ్డి మండలం: చేవెళ్ళ గ్రామం: ఆలూరు-III

క్రమ సంఖ్య	సర్వే నెం.	భూమి స్వభావం: టైటిల్	భూమి స్వభావం: రకం	సేకరణ విస్తీర్ణం ఎ.గుం	ఆసక్తిగల వ్యక్తుల పేర్లు, చిరునామా	సరిహద్దులు సర్వే నెంబర్ ప్రకారం: ఉ	ద	తూ	ప	చెట్లు: రకం	సంఖ్య	నిర్మాణాలు: రకం	విస్తీర్ణం	రిమార్కులు
1	2	3	4	5	6	7	8	9	10	11	12	13	14	15
1	126	పట్టా	మెట్ట	0-01	బర్ల రమేష్	అలూరు-I	రోడ్డు	అలూరు-I	రోడ్డు	-	-	-	-	-
2	126	పట్టా	మెట్ట	0-00.5	బర్ల విఠలయ్య	అలూరు-I	రోడ్డు	అలూరు-I	రోడ్డు	-	-	-	-	-
3	126	పట్టా	మెట్ట	0-05	బర్ల బుచ్చయ్య	అలూరు-I	రోడ్డు	అలూరు-I	రోడ్డు	-	-	-	-	-
4	126	పట్టా	మెట్ట	0-02.5	బర్ల లక్ష్మి	అలూరు-I	రోడ్డు	అలూరు-I	రోడ్డు	-	-	-	-	-
5	126	పట్టా	మెట్ట	0-03	బర్ల శంకరయ్య	అలూరు-I	రోడ్డు	అలూరు-I	రోడ్డు	-	-	-	-	-
6	126	పట్టా	మెట్ట	0-05.5	బర్ల కృష్ణ	అలూరు-I	రోడ్డు	అలూరు-I	రోడ్డు	-	-	-	-	-
7	126	పట్టా	మెట్ట	0-18	బర్ల రమేష్	అలూరు-I	రోడ్డు	అలూరు-I	రోడ్డు	-	-	-	-	-
8	124	పట్టా	మెట్ట	0-11	శర్వన్ సింగ్ కైర్	124	రోడ్డు	124	123	-	-	-	-	-
9	123	పట్టా	మెట్ట	1-17	శర్వన్ సింగ్ కైర్	123	రోడ్డు	146	రోడ్డు	-	-	-	-	-
10	123	పట్టా	మెట్ట	0-09	టిఎస్ ఆనంద్	123	రోడ్డు	146	రోడ్డు	-	-	-	-	-
11	123	పట్టా	మెట్ట	0-02	సుర్వి శ్రీనివాస్ & ఇతరులు	123	రోడ్డు	146	రోడ్డు	-	-	-	-	-
12	123	పట్టా	మెట్ట	0-03	మల్కాని వెంకటమ్మ	123	రోడ్డు	146	రోడ్డు	-	-	-	-	-
13	123	పట్టా	మెట్ట	0-01	మల్కాని వెంకటమ్మ	123	రోడ్డు	146	రోడ్డు	-	-	-	-	-
14	146	పట్టా	మెట్ట	0-0.5	రోడ్డు	146	123	145	రోడ్డు	-	-	-	-	-
15	146	పట్టా	మెట్ట	0.0.5	పాదుటూరు పాపయ్య, నర్సిములు, కిష్టయ్య	146	123	145	రోడ్డు	-	-	-	-	-
16	146	పట్టా	మెట్ట	0-04	రోడ్డు	146	123	145	రోడ్డు	-	-	-	-	-
17	145	పట్టా	మెట్ట	0-01	దాసరి సుమిత్ర	145	146	142	రోడ్డు	-	-	-	-	-
18	145	పట్టా	మెట్ట	0-00.5	బర్ల లక్ష్మి	145	146	142	రోడ్డు	-	-	-	-	-
19	145	పట్టా	మెట్ట	0-00.5	చెంగోముల నరేందర్	145	146	142	రోడ్డు	-	-	-	-	-
20	145	పట్టా	మెట్ట	0-02	చెంగోముల అనసూజ	145	146	142	రోడ్డు	-	-	-	-	-
21	145	పట్టా	మెట్ట	0-02	బి.శంకరమ్మ	145	146	142	రోడ్డు	-	-	-	-	-
22	145	పట్టా	మెట్ట	0-02	బి.శంకరమ్మ	145	146	142	రోడ్డు	-	-	-	-	-
23	145	పట్టా	మెట్ట	0-02	బి.అంజయ్య	145	146	142	రోడ్డు	-	-	-	-	-
24	142	పట్టా	మెట్ట	0-01	సి. అనసూజ & ఇతరులు	142	145	141	రోడ్డు	-	-	-	-	-
25	142	పట్టా	మెట్ట	0-03	సి. చెన్నైయ్య	142	145	141	రోడ్డు	-	-	-	-	-
26	142	పట్టా	మెట్ట	0-02	సి. చెన్నైయ్య	142	145	141	రోడ్డు	-	-	-	-	-
27	141	పట్టా	మెట్ట	0-01	సి. చెన్నైయ్య	141	142	గ్రామ సరిహద్దు మీర్జాగూడ	రోడ్డు	-	-	-	-	-
28	141	పట్టా	మెట్ట	0-02	పి. నాగయ్య	141	142	గ్రామ సరిహద్దు మీర్జాగూడ	రోడ్డు	-	-	-	-	-
29	141	పట్టా	మెట్ట	0-02	పి. లక్ష్మి నర్సిములు	141	142	గ్రామ సరిహద్దు మీర్జాగూడ	రోడ్డు	-	-	-	-	-
30	141	పట్టా	మెట్ట	0-01	సి. లక్ష్మి నారాయణ	141	142	గ్రామ సరిహద్దు మీర్జాగూడ	రోడ్డు	-	-	-	-	-
31	141	పట్టా	మెట్ట	0-01	సి. బుచ్చమ్మ	141	142	గ్రామ సరిహద్దు మీర్జాగూడ	రోడ్డు	-	-	-	-	-
32	135	పట్టా	మెట్ట	0-22	వల్లి	రోడ్డు	రోడ్డు	గ్రామ సరిహద్దు మీర్జాగూడ	135	-	-	-	-	-
33	135	పట్టా	మెట్ట	0-05	పి. స్వామి	రోడ్డు	రోడ్డు	గ్రామ సరిహద్దు మీర్జాగూడ	135	-	-	-	-	-
34	135	పట్టా	మెట్ట	0-05	పి. గోపాల్	రోడ్డు	రోడ్డు	గ్రామ సరిహద్దు మీర్జాగూడ	135	-	-	-	-	-
35	135	పట్టా	మెట్ట	0-17	సి. కళావతి	రోడ్డు	రోడ్డు	గ్రామ సరిహద్దు మీర్జాగూడ	135	-	-	-	-	-
36	135	పట్టా	మెట్ట	0-19	సి. అంజమ్మ	రోడ్డు	రోడ్డు	గ్రామ సరిహద్దు మీర్జాగూడ	135	-	-	-	-	-
37		పట్టా	మెట్ట	0-05	రోడ్డు	రోడ్డు	134	145	రోడ్డు	-	-	-	-	-
38	134	పట్టా	మెట్ట	0-15	మధన్ మోహన్ రావు	రోడ్డు	132	రోడ్డు	134	-	-	-	-	-
39	134	పట్టా	మెట్ట	0-11	పి. అంజయ్య	రోడ్డు	132	రోడ్డు	134	-	-	-	-	-
40	134	పట్టా	మెట్ట	0-05	పి. సత్తయ్య	రోడ్డు	132	రోడ్డు	134	-	-	-	-	-
41	134	పట్టా	మెట్ట	0-05	పి. మల్లేశ్	రోడ్డు	132	రోడ్డు	134	-	-	-	-	-
42	134	పట్టా	మెట్ట	0-12	పి. అంజయ్య	రోడ్డు	132	రోడ్డు	134	-	-	-	-	-
43	134	పట్టా	మెట్ట	0-14	పి. మానయ్య	రోడ్డు	132	రోడ్డు	134	-	-	-	-	-
44		పట్టా	మెట్ట	0-02	రోడ్డు	రోడ్డు	132	134	రోడ్డు	-	-	-	-	-
45	132	పట్టా	మెట్ట	0-09	అఫీన్ తబుసుమ్	రోడ్డు	130	రోడ్డు	132	-	-	-	-	-
46	132	పట్టా	మెట్ట	0-12	పి. జంగమ్మ	రోడ్డు	130	రోడ్డు	132	-	-	-	-	-
47	132	పట్టా	మెట్ట	0-24	జి. రాజయ్య	రోడ్డు	130	రోడ్డు	132	-	-	-	-	-
48	132	పట్టా	మెట్ట	0-09	జి. అనంతయ్య	రోడ్డు	130	రోడ్డు	132	-	-	-	-	-
49	132	పట్టా	మెట్ట	0-19	టి. సత్యనారాయణ	రోడ్డు	130	రోడ్డు	132	-	-	-	-	-
50	132	పట్టా	మెట్ట	0-02	టి. పద్మమ్మ	రోడ్డు	130	రోడ్డు	132	-	-	-	-	-
51	132	పట్టా	మెట్ట	0-00.5	నాల	రోడ్డు	130	రోడ్డు	132	-	-	-	-	-
52	132	పట్టా	మెట్ట	0-01	రోడ్డు	రోడ్డు	130	రోడ్డు	132	-	-	-	-	-
53	130	పట్టా	మెట్ట	0-02	పి. రాజయ్య	రోడ్డు	129	132	130	-	-	-	-	-
54	130	పట్టా	మెట్ట	0-01	1. లక్ష్మారెడ్డి 2. పి. జనార్ధన్ రెడ్డి	రోడ్డు	129	132	130	-	-	-	-	-
55	129	పట్టా	మెట్ట	0-07	1. ఎల్.నిర్మలదేవి 2. ఎల్. వీరేంద్ర	రోడ్డు	128	రోడ్డు	129	-	-	-	-	-
56	129	పట్టా	మెట్ట	0-07	1. పాల రమేష్‌కుమార్ 2. ఎల్. చందన	రోడ్డు	128	రోడ్డు	129	-	-	-	-	-
57	128	పట్టా	మెట్ట	0-04	పి. మహేందర్ రెడ్డి	రోడ్డు	127	రోడ్డు	128	-	-	-	-	-
58	128	పట్టా	మెట్ట	0-25	ఎల్. వీరేంద్ర	రోడ్డు	127	రోడ్డు	128	-	-	-	-	-
59	128	పట్టా	మెట్ట	0-24.5	ఎల్. చందన	రోడ్డు	127	రోడ్డు	128	-	-	-	-	-
60	128	పట్టా	మెట్ట	0-16.5	1. మొహినుద్దీన్ ఖాన్ 2. సఫా ఖాన్	అలూరు-I	అలూరు-I	రోడ్డు	127	-	-	-	-	-
61	126	పట్టా	మెట్ట	0-01	1. బర్ల కిషన్ 2. బర్ల బాలరాజు	రోడ్డు	126	ఆలూరు-I	126	-	-	-	-	-
62	126	పట్టా	మెట్ట	0-14	బర్ల అంజయ్య	రోడ్డు	126	ఆలూరు-I	126	-	-	-	-	-
63	126	పట్టా	మెట్ట	0-01	బర్ల శంకరయ్య	రోడ్డు	126	ఆలూరు-I	126	-	-	-	-	-
64	126	పట్టా	మెట్ట	0-09	బర్ల బుచ్చయ్య	రోడ్డు	126	ఆలూరు-I	126	-	-	-	-	-
65	126	పట్టా	మెట్ట	0-01.5	బి.కె.ప్రాపర్టీస్	రోడ్డు	126	ఆలూరు-I	126	-	-	-	-	-
66	126	పట్టా	మెట్ట	0-04	బర్ల రమేష్	రోడ్డు	126	ఆలూరు-I	126	-	-	-	-	-
67	126	పట్టా	మెట్ట	0-23	బర్ల విఠలయ్య	రోడ్డు	126	ఆలూరు-I	126	-	-	-	-	-
68	126	పట్టా	మెట్ట	0-02.5	బర్ల అంజయ్య	రోడ్డు	126	ఆలూరు-I	126	-	-	-	-	-
69	137	పట్టా	మెట్ట	0-03	సి.అనసూజ	137	135	138	గ్రామ సరిహద్దు మీర్జాగూడ	-	-	-	-	-
70	137	పట్టా	మెట్ట	0-01	మహ్మద్ షాబుద్దీన్	137	135	138	గ్రామ సరిహద్దు మీర్జాగూడ	-	-	-	-	-
71	137	పట్టా	మెట్ట	0-01	మహ్మద్ నూరుద్దీన్ ఖాన్	137	135	138	గ్రామ సరిహద్దు మీర్జాగూడ	-	-	-	-	-
72	137	పట్టా	మెట్ట	0-01	మహ్మద్ మొహినుల్లా ఖాన్	137	135	138	గ్రామ సరిహద్దు మీర్జాగూడ	-	-	-	-	-
73	137	పట్టా	మెట్ట	0-01	అథియా సుల్తానా	137	135	138	గ్రామ సరిహద్దు మీర్జాగూడ	-	-	-	-	-
74	137	పట్టా	మెట్ట	0-03	ఎస్.సుశీల	137	135	138	గ్రామ సరిహద్దు మీర్జాగూడ	-	-	-	-	-
75	137	పట్టా	మెట్ట	0-02	ఎన్. కమలమ్మ	137	135	138	గ్రామ సరిహద్దు మీర్జాగూడ	-	-	-	-	-
76	137	పట్టా	మెట్ట	0-01	రశీద్ అన్వర్	137	135	138	గ్రామ సరిహద్దు మీర్జాగూడ	-	-	-	-	-
77	137	పట్టా	మెట్ట	0-02	మహ్మద్ అబ్దుల్ హషీద్	137	135	138	గ్రామ సరిహద్దు మీర్జాగూడ	-	-	-	-	-
78	138	పట్టా	మెట్ట	0-03	ఎం. కిష్టయ్య	138	137	ఆలూరు-II	గ్రామ సరిహద్దు మీర్జాగూడ	-	-	-	-	-
79	138	పట్టా	మెట్ట	0-03	ఎం. స్వామి	138	137	ఆలూరు-II	గ్రామ సరిహద్దు మీర్జాగూడ	-	-	-	-	-
80	136	పట్టా	మెట్ట	0-01	టి.సత్యనారాయణ మరియు ఇతరులు	రోడ్డు	135	గ్రామ సరిహద్దు మీర్జాగూడ	136	-	-	-	-	-
81	136	పట్టా	మెట్ట	0-07	వల్లి	రోడ్డు	135	గ్రామ సరిహద్దు మీర్జాగూడ	136	-	-	-	-	-
82	136	పట్టా	మెట్ట	0-14	కె.బాలస్వామి	రోడ్డు	135	గ్రామ సరిహద్దు మీర్జాగూడ	136	-	-	-	-	-
83	136	పట్టా	మెట్ట	0-01	రోడ్డు	రోడ్డు	135	గ్రామ సరిహద్దు ఆలూరు-III	136	-	-	-	-	-
84	178	పట్టా	మెట్ట	0-01	బి.నారాయణ తండ్రి రామయ్య	178	135	రోడ్డు	రోడ్డు	-	-	-	-	-
85	178	పట్టా	మెట్ట	0-02	ఎండి యూసుఫ్	178	135	రోడ్డు	రోడ్డు	-	-	-	-	-
86		పట్టా	మెట్ట	0-01	రోడ్డు	రోడ్డు	178	195	రోడ్డు	-	-	-	-	-
87	195	పట్టా	మెట్ట	0-07	ఎ.విఠల్ గౌడ్	195	రోడ్డు	194	రోడ్డు	-	-	-	-	-
88	195	పట్టా	మెట్ట	0-08	రాజకుమారి	195	రోడ్డు	194	రోడ్డు	-	-	-	-	-
89	195	పట్టా	మెట్ట	0-04	ఎండి మక్సూద్ మరియు ఎండి యూసుఫ్	195	రోడ్డు	194	రోడ్డు	-	-	-	-	-
90	194	పట్టా	మెట్ట	0-10	ఎండి మక్సూద్ మరియు ఎండి యూసుఫ్	194	195	రోడ్డు	రోడ్డు	-	-	-	-	-
91	190	పట్టా	మెట్ట	0-34	1.ఇమామ్ షేక్ 2.కలీద్ ఇమామ్ 3.అజాజ్ ఇమామ్ 4.సయ్యద్ ఇమామ్ 5.మోయిద్ ఇమామ్	192	189		192	-	-	-	-	-
92	189	పట్టా	మెట్ట	0-02	కె.సత్తయ్య	రోడ్డు	రోడ్డు	190	189	-	-	-	-	-
93	189	పట్టా	మెట్ట	0-09	1.సయ్యద్ ఇర్ఫాన్ హసన్	రోడ్డు	రోడ్డు	190	189	-	-	-	-	-
94	189	పట్టా	మెట్ట	0-17	చెన్‌వెల్లి శ్రీశైలం	రోడ్డు	రోడ్డు	190	189	-	-	-	-	-
95	189	పట్టా	మెట్ట	0-09	కుమారి చంద్రమ్మ	రోడ్డు	రోడ్డు	190	189	-	-	-	-	-
96	189	పట్టా	మెట్ట	0-06	తుర్పటి అంజయ్య	రోడ్డు	రోడ్డు	190	189	-	-	-	-	-
97	189	పట్టా	మెట్ట	0-04	సయ్యద్ ఫర్హానా హసన్	రోడ్డు	రోడ్డు	190	189	-	-	-	-	-
98	189	పట్టా	మెట్ట	0-16	1.కవిత శర్మ 2.చెన్‌వెల్లి శంకరయ్య	రోడ్డు	రోడ్డు	190	189	-	-	-	-	-
99	189	పట్టా	మెట్ట	0-26	1.చెన్‌వెల్లి సంతోష 2.టి.మల్లయ్య	రోడ్డు	179	189	189	-	-	-	-	-
100	179	పట్టా	మెట్ట	0-12	ఎ.స్వప్న	రోడ్డు	178	189	179	-	-	-	-	-
101	179	పట్టా	మెట్ట	0-05.5	చెరుపల్లి స్వరూప రాణి	రోడ్డు	178	189	179	-	-	-	-	-
102	179	పట్టా	మెట్ట	0-01.5	మల్కాని సత్తయ్య	రోడ్డు	178	189	179	-	-	-	-	-
103	179	పట్టా	మెట్ట	0-16	చెనెవెల్లి క్రిష్ణ మూర్తి	రోడ్డు	178	189	179	-	-	-	-	-
104	179	పట్టా	మెట్ట	0-27	మల్కాని సత్తయ్య	రోడ్డు	178	189	179	-	-	-	-	-

మొత్తం ఎ.19-16 గుం.లు

భూసేకరణలో పారదర్శకం, న్యాయబద్ధమైన నష్టపరిహారం రిహాబిలిటేషన్ మరియు రీ సెటిల్‌మెంట్ చట్టం 2013 (కేంద్ర ప్రభుత్వ చట్టం 30/2013 లోని సెక్షన్ 11 (1) క్రింద మరియు సవరించిన న్యాయ బద్ధమైన నష్టపరిహారం మరియు భూసేకరణలో పారదర్శకం, రిహాబిలిటేషన్ మరియు రీసెటిల్‌మెంటు (తెలంగాణ సవరణ) చట్టం 2016 (చట్టం నెం.21/2017 ప్రకారం ఆసక్తిగల వ్యక్తులందరికీ తెలియచేయడమైనది.

సేకరణ భూమి యొక్క ప్లాన్ మరియు వివరములు భూసేకరణ అధికారి / రెవెన్యూ డివిజనల్ అధికారి, చేవెళ్ళ డివిజన్ కార్యాలయములో అందుబాటులో ఉండును. ఆసక్తిగల వ్యక్తులెవరైనను ప్రభుత్వ పనిదినములలో మరియు పనివేళలలో తనిఖీ చేసుకోవచ్చును. తెలంగాణ ప్రభుత్వము / కలెక్టర్, రంగారెడ్డి జిల్లాగారు చట్టంలోని సెక్షన్ 12 ప్రకారము కల్పించిన మరియు పేర్కొన్నట్లుగా వారి పనిని నిర్వహించుటకు అవసరమైన అన్ని ఇతర పనులు అనగా భూమి సర్వే, భూమి పరిశీలన కొరకు, భూమి పొరలను త్రవ్వుటకు మరియు సంబంధిత పనులు చేయడానికి కావలసిన అన్ని చర్యలు నిర్వహించుటకు భూ సేకరణ అధికారి / రెవిన్యూ డివిజనల్ అధికారి, చేవెళ్ళ డివిజన్, రంగారెడ్డి జిల్లా గారిని నియమించినారు.

చట్టం యొక్క సెక్షన్ 11 (4) క్రింద కలెక్టరు గారి ముందస్తు అనుమతి లేకుండా ఈ ప్రకటన ప్రచురణ తేదీ నుండి సదరు స్థలములో ఏ వ్యక్తి కూడా భూమి యొక్క ఏవేని లావాదేవీలు అనగా అమ్మకం / కొనుగోలు / లేదా ఏవేని తాకట్టు రుణభారాలను చేయరాదు.

భూసేకరణకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే భూసేకరణ అధికారి / రెవిన్యూ డివిజనల్ అధికారి, చేవెళ్ళ డివిజన్, రంగారెడ్డి జిల్లా ముందు చట్టం యొక్క సెక్షన్ 15 క్రింద పేర్కొన్నట్లుగా ఈ ప్రకటన ప్రచురణ తేదీ నుండి 60 (అరవై రోజులు) లోపు ఆసక్తిగల వ్యక్తులు దాఖలు చేసుకోవచ్చును.

భూసేకరణ అధికారి / రెవిన్యూ డివిజనల్ అధికారి చేవెళ్ళ డివిజన్, రంగారెడ్డి జిల్లా | **జాయింట్ కలెక్టర్ రంగారెడ్డి జిల్లా** | **జిల్లా కలెక్టర్ రంగారెడ్డి**

ఒంటిపూట బడులు ఎప్పట్నుంచి?



- మండే ఎండలతో విద్యార్థులకు కష్టాలు
- తక్షణమే మొదలు పెట్టాలంటున్న పేరెంట్స్, విద్యార్థి సంఘాలు
- కిందటేడాది మార్చి 19న ప్రారంభం

హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. మార్చి ప్రారంభంలోని ఎండలకే ప్రజలు బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు స్కూల్స్‌కి వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలలకు ఒంటిపూట బడులపై సర్కార్ ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. రానున్న కాలంలో ఎండలు పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఒంటిపూట బడుల నిర్వహణపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతుండగా... ఒంటిపూట స్కూల్స్‌పై ఉత్తర్వులు జారీ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

గత ఏడాది మార్చి 19 నుంచి...

రాష్ట్రంలో గత ఏడాదిలో ఒంటిపూట బడులను మార్చి 19 నుంచి ప్రారంభించారు. గత ఏడాది స్కూల్స్ ఏప్రిల్ 23 వరకు కొనసాగాయి. కానీ ఈ ఏడాది స్కూల్స్ ఏప్రిల్ 12 వరకే కొనసాగనున్నాయి. అంటే ఇంకా నెల వారం రోజులు మాత్రమే స్కూల్స్ నడవనున్నాయి. అందులో 10 రోజులు పరీక్షలే ఉంటాయి. ఎండలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎండలను తట్టుకోవడం కోసం ప్రజలు తీసుకోవల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుతూ వైద్య, ఆరోగ్య శాఖ తగిన చర్యలు తీసుకుంటుంది. ఎండల నేపథ్యంలో ఇప్పటికే ప్రారంభమైన ఇంటర్ పరీక్షా కేంద్రాల దగ్గర ఓఆర్ఎస్ ప్యాకెట్స్‌ను అందుబాటులో ఉంచేలా చూడాలని ప్రాథమిక చికిత్స కిట్స్‌ను అందుబాటులో ఉండేలా చూడాలని ఉపముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూల్స్‌లో 30 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా... ప్రైవేటు స్కూల్స్‌లో మరో 32 లక్షల మంది చదువుతున్నారు. మార్చి 15 నుంచి ఎస్ఎస్‌సీ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. పరీక్షలు జరిగే ప్రాంతాల్లోనూ ఎండల తీవ్రతను తట్టుకొనేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇన్ని చర్యలను ఎండల తీవ్రత కోసం తీసుకుంటున్న సర్కార్ స్కూల్స్‌కి ఒంటిపూట బడులపై మాత్రం పాఠశాల విద్యా శాఖ ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే గ్రామాలతోపాటు, పట్టణాల్లోనూ మధ్యాహ్నం సమయంలో బయటికి రావాలంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

నిర్ణయం తీసుకోవాలి: తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు

ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వెంటనే ఒంటిపూట బడుల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. స్కూల్ సాయంత్రం వరకు కొనసాగుతుండటంతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారని, ఎండలు కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయని, కాబట్టి ఒంటిపూట బడులను కొనసాగిస్తే మధ్యాహ్నం తరువాత ఇంటికి వస్తారని తద్వారా ఇబ్బంది లేకుండా ఉంటుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. విద్యార్థి సంఘాలు సైతం ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో వెంటనే ఒంటిపూట బడులను కొనసాగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా ఒంటిపూట బడులను కొనసాగించాలని కోరుతున్నాయి. ఒకటి, రెండు రోజుల్లో ఇదే అంశంపై ఉపముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరిని, ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యను, పాఠశాల విద్య సంచాలకులు కిషన్‌ను విజ్ఞప్తి చేయనున్నట్టు ఉపాధ్యాయ సంఘాల నేతలు చెప్పారు. ఎండలు పెరుగుతున్నాయని, అదేవిధంగా ఈ ఏడాదిలో ఏప్రిల్ 12కే పాఠశాలలు ముగుస్తున్నందున ఒంటిపూట బడులను ప్రారంభించాలని కోరుతామని వారు చెప్పారు.

శాంతి భద్రతలకు సాంకేతిక కవచం

- క్రెడాయ్ ముగింపు సభలో డీజీపీ మహేందర్‌రెడ్డి



హైదరాబాద్, ఆంధ్రప్రభ నిర్మాణ రంగంలో పురోగమిస్తున్న హైదరాబాద్ నగరాన్ని శాంతిభద్రతల విషయంలో కూడా ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిదిద్దుతున్నట్టు రాష్ట్ర డిజీపి మహేందరరెడ్డి వెల్లడించారు. భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నామన్నారు. హైటెక్స్‌లో ఆదివారం సాయంత్రం క్రెడాయ్ ముగింపు సమావేశంలో డీజీపి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు వ్యవస్థను ఆధునీకరించి శాంతిభద్రతలను మరింత మెరుగు పరిచేందుకు ప్రభుత్వం రూ12000కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. రానున్న మూడేళ్ల కాలంలో నగరంలో పది లక్షల సీసీటీవి కెమరాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే నగరంలో రెండు లక్షల కెమెరాలు ఏర్పాటయ్యాయన్నారు. నగరంలో 20 అంతస్తులతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మిస్తున్నామన్నారు. ఆగస్టులో ఈ కేంద్రం ప్రారంభమవుతుందన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి రావటం ద్వారా ప్రజలకు రక్షణ మరింత పెరుగుతుందన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం అవుతాయన్నారు. కానిస్టేబుల్ నుంచి ఉన్నత స్థాయి అధికారుల దాక పోలీసుల విధినిర్వహణను మెరుగు పరిచేందుకు తర్డ్ పార్టీ కాల్ సెంటర్ పెట్టామన్నారు. ప్రతి ఉద్యోగికి రేటింగ్ ఇస్తున్నామన్నారు. నగరంలో చైన్ స్నాచింగ్స్ 95శాతం తగ్గాయన్నారు. హైదరాబాద్‌లో నేరం చేస్తే వందశాతం దొరికిపోతాం అన్న నమ్మకం కల్పించామన్నారు. చట్టం ముందు అందరూ సమానులే అని డీజీపి వాహనం రూల్స్ పాటించనందుకు చలాన చెల్లించిన సందర్భాలను గుర్తు చేశారు. నగరంలో బిల్డర్లు నిర్మాణాల సందర్భంగా భద్రతను కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. తగినంత పార్కింగ్‌ను కూడా ఏర్పాటు చేయాలన్నారు. క్రెడాయ్ పోలీసు వ్యవస్థకు సహకారం అందించాలని డీజీపి మహేందర్‌రెడ్డి కోరారు. క్రెడాయ్ అధ్యక్షుడు రామిరెడ్డి మాట్లాడుతూ క్రెడాయ్‌షోను 50వేల మంది సందర్శించినట్టు వివరించారు. షోలో పాల్గొన్న వారి కూపన్లను డ్రా తీసిన డీజీపి విజేతలు ప్రకటించారు. మొదటి బహుమతి కింద బిఎన్ రావుకు ఏసి, ద్వితీయ బహుమతి కింద గురుపాల్ సింగ్‌కు ఫ్రిజ్, తృతీయ బహుమతి కింద కిషోర్ కుమార్ టీవి లభించినట్టు ప్రకటించారు.

ఆర్టీసిలో వేతన సవరణకు సీఎం హామీ

హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆర్టీసీ కార్మికుల వేతన సవరణ అంశం త్వరలోనే పరిష్కరించడం జరుగుతుందని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రతినిధి వర్గానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చారు. ఆదివారం ప్రగతి భవన్‌లో టిఎంయూ ప్రతినిధి వర్గం ముఖ్యమంత్రిని కలుసుకొని ఆర్టీసీ సమస్యలపై నివేదికను అందచేసింది. కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రికి వివరించింది. ఆర్టీసీని బలోపేతం చేయడానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకానికి టిఎంయూ నాయకులు కృతజ్ఞతలు తెలియచేశారు. వేతన సవరణ అంశాన్ని ప్రధానంగా ముఖ్యమంత్రి దృష్టికి టిఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి తెచ్చారు. ఈ నెల 6వ తేదీన ఉదయం 10 గంటలకు విఎస్‌టి ఫంక్షన్ హాల్ లో మహిళా దినోత్సవం జరుపు కొనబోతున్నామని కూడా థామస్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ప్రయాణికులతో క్రిక్కిరిసిన బస్టాండ్లు

ఆదివారం రాష్ట్రంలో లక్షలకు పైగా పెళ్లిలు, మరో లక్ష మంది అభ్యర్థులు టిఆర్‌టికి హాజరు కావడంలో ఆర్టీసీ బస్ స్టాండ్లు ప్రయాణికులతో క్రిక్కిరిసి పోయాయి. బస్సులు కూడా అదే స్థాయిలో క్రిక్కిరిసి ముందుకు సాగాయి. అనేక ప్రాంతాల్లో బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండవలసి వచ్చింది. పెళ్లిల కోసం కొన్ని బస్సులను అద్దెకు ఇవ్వడం, టిఆర్‌టి కోసం ప్రత్యేక బస్సులు నడపాల్సి రావడం, పెళ్లిల కారణంగా కొన్ని అన్ని డిపోల్లో కొంతమంది కండక్టర్, డ్రైవర్లు సెలవుల్లో వెళ్లడంతో ప్రయాణికులకు ఇబ్బంది తప్ప లేదని అధికారులు తెలిపారు. సాధ్యమైనంత మేరకు ప్రయాణికులను, టిఆర్టీ అభ్యర్థులను సకాలంలో గమ్యం చేర్చడానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు.

బీజేపీకి దిలీప్‌కుమార్ రాజీనామా

హైదరాబాద్, ఆంధ్రప్రభ : భారతీయ జనతా పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించి కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. ఈయన దారిలోనే మాజీ ఎంఎల్‌సి కపిలవాయి దిలీప్‌కుమార్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ తనకు ఎంతో గుర్తింపును ఇచ్చిందని, తాను చేపట్టిన అనేక కార్యక్రమాలకు ప్రజాస్పందన బాగుందని, ఇందుకు తోడ్పాటును అందించిన పార్టీకి కృతజ్ఞతలని చెప్పిన దిలీప్‌కుమార్ పార్టీని వీడుతున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. దిలీప్‌కుమార్ ఈఎస్ఐ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. తెలంగాణ జెఎసి నేత ప్రొఫెసర్ కోదండరాం ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీలో చేరాలని దిలీప్ కుమార్ నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలి

- ఇండియన్ లాయర్స్ ఫోరమ్ డిమాండ్

హైదరాబాద్, ఆంధ్రప్రభ: హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం ప్రత్యేకంగా జ్యూడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఇండియన్ లాయర్స్ ఫోరమ్ డిమాండ్ చేసింది. ఈ కమిషన్‌కు ఎలక్షన్ కమిషన్‌కు ఉన్నట్టే రాజ్యాంగమైన చట్టబద్ధత ఉండాలని ఫోరమ్ అధ్యక్షులు ఎన్ సైదారావు డిమాండ్ చేశారు. ఆదివారం ఫోరమ్ నేతలు జయ వింద్యాల, పి దామోదర్‌రెడ్డి, జి క్రాంతి తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. న్యాయమూర్తులు పదవీ విరమణ పొందిన తరువాత కొత్త వారిని నియమించడానికి తగిన కాలపరిమితిని విధించి వారి నియామక బాధ్యతలను జ్యూడిషియల్ కమిషన్‌కు అప్పగించాలన్నారు.


'ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లివ్వాలి'

హైదరాబాద్, ఆంధ్రప్రభ : రానున్న సాధారణ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 50 శాతం సీట్లను కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు సాధించడం కోసం పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని సంఘం జాతీయ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం బీసీ భవన్‌లో జరిగింది. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్రసత్యనారాయణ, జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, నర్సింహాగౌడ్, సి రాజేందర్, కెకృష్ణుడు, టిఆర్ చందర్ తదితరులు పాల్గొన్నారు.

9న వివిధ బీసీ సంఘాలు, కుల సంఘాల నాయకులతో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు ఆర్ కృష్ణయ్య తెలిపారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటీవల వివిధ సామాజిక సంస్థలు జరుపుతున్న సర్వేల్లో బీసీ భావజాలం పెరుగుతున్నట్టు నివేదికలు తెలుపుతున్నాయని అన్నారు. బీసీల ఆశయాలకు తగ్గట్టుగా బీసీ ఉద్యమాన్ని విస్తరింప చేయడానికి ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించినున్నట్టు ఆయన తెలిపారు.

గుప్తనిధుల కోసం యువకుని బలియత్నం

- తప్పించుకున్న యువకుడు
- నిందితులను కొట్టి పోలీసులకు అప్పగించిన గ్రామస్థులు

నిందితులను తాళ్లతో కట్టివేసిన దృశ్యం
తప్పించుకున్న యువకుడు

కాల్వశ్రీరాంపూర్, ప్రభ న్యూస్ : గుప్త నిధుల కోసం నరబలి ఇవ్వడానికి యువకుడిని తీసుకెళ్లగా చాకచాక్యంగా తప్పించుకున్న సంఘటన పెద్దపల్లి జిల్లా, కాల్వశ్రీరాంపూర్ మండల పరిధిలోని కిష్టంపేట గ్రామంలో చోటు చేసుకుంది. యువకుడు ఇచ్చిన సమాచారంతో గుప్త నిధుల ముఠా గుట్టు రట్టయింది. దీంతో గ్రామస్తులు ముఠా సభ్యులను చితకబాది పోలీసులకు అప్పగించారు.


సూర్యాపేట జిల్లా, మోటంపల్లి మండల కేంద్రానికి చెందిన గోలి ప్రేమ్ కుమార్ రెడ్డి, కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన చలిగంటి రాజెల్లు, కిష్టంపేట గ్రామానికి చెందిన సాగర్ల రవి, మొట్లపల్లి గ్రామానికి చెందిన బెగ్యాల సదితో పాటు మరో కొంత మంది కలిసి మొట్లపల్లి గ్రామ శివారులో గల కుంకరికోట ప్రాంతంలో గుప్త నిధుల కోసం రెండు రోజుల నుంచి తవ్వకాలు చేస్తున్నారు. కిష్టంపేట గ్రామానికి చెందిన సాగర్ల రవి అనే ముఠా సభ్యుడు అదే గ్రామానికి చెందిన రాదర్ల విజయ, ఐలయ్యల కుమారుడైన రమేష్‌ను మాయమాటలు చెప్పి కుంకరికోట ప్రాంతంలో వారి నిధుల కోసం తవ్వుతు న్న తవ్వకాల వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ మద్యం బాటిళ్లతో కొంత మంది సిద్ధంగా ఉన్నారు. రమేష్‌కు గ్లాసులో మందు పోసి ఇచ్చారు. అది తాగగానే మరో గ్లాసు తాగాలని ఒత్తిడి చేశారు. ఇదే క్రమంలో ముఠా లోని ఇద్దరు సభ్యులు గుప్తనిధులకోసం తవ్విన గొయ్యి, అక్కడ ఉన్న మారణ ఆయుధాలు చూడగానే నరబలి ఇచ్చేందుకు తనను తీసుకువచ్చారని గమనించిన రమేష్ అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకొని మొట్లపల్లి గ్రామానికి చేరుకున్నారు.

జరిగిన విషయాన్ని అతని కుటుంబ సభ్యులు గ్రామస్తులకు తెలపగా వారంతా సంఘటన స్థలానికి చేరుకుని ముఠాలోని ఇద్దరు సభ్యులతోపాటు కిష్టంపేట గ్రామానికి చెందిన సాగర్ల రవిని నిర్బంధించారు. ముగ్గు రిని కిష్టంపేటకు తీసుకు వచ్చి చితకబాదారు. తాళ్లతో నిర్బంధించి ముఠా సభ్యుల వివరాలు అడిగినా చెప్పకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పారిపోయిన వారిలో ఇథిలాపూర్ గ్రామానికి చెందిన ఒకరితో పాటు మొట్లపల్లి గ్రామానికి చెందిన మరో ముగ్గురు ముత్తారం, పెద్దపల్లి మండలాలకు చెందిన పలువురు ఉన్నట్లు కిష్టంపేట గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై పోలీసులకు సమగ్ర విచారణ జరిపి ఇలాం టి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసు కోవాలని కోరుతున్నారు.



రూ.2లక్షల కోట్లకు మీడియా వినోద పరిశ్రమ

న్యూఢిల్లీ : డిజి టల్ రంగం రోజుకో కొత్త పుంతలు తొ క్కడంతో మీడియా, ఎంటర్‌టెయిన్‌మెం ట్ (ఎం అండ్‌ఈ) రంగంలో గత ఏడాది 13 శాతం వృద్ధితో రూ. 1.5 లక్షల కోట్ల కు పెరిగిందని ఫిక్కీ ఎర్నెస్ట్ యంగ్ నివే దికలో పేర్కొంది. ఈ నివేదికను ఆది వారం నాడు సమా చార ప్రసారశాఖ మంత్రి స్మృతి ఇరానీ విడుదల చేశారు. ఏ డాదికి ఈ రంగం 11.6 శాతం వృద్ధితో 2020 నాటికి ఎం అండ్‌ఈ రూ.2లక్షల కోట్లకు ఎగబాకుతుందని అంచనా వే సింది. ఈ రంగం జీడీపీ వృద్ధిరేటు కంటే వేగంగా దూ సుకుపోతోందని తెలిపింది. దేశ ఆర్థిక వ్యవ స్థ స్థిరంగా అభి వృద్ధి పథంలో దూసుకుపోవడంతో దేశంలోని మా రుమూల ప్రాంతాల్లో కూడా ప్రజల ఆదాయం పెరగ డంతో ఈ రంగం అభివృద్ధి చెందుతోందని నివేదికలో వి వరించింది. డిజిటల్ రంగం పుంజుకోవడంతో అడ్వర్ట యిజ్‌మెంట్లు బడ్జెట్లపై ఎలాంటి ప్రభావం లేదని ఈవై భాగస్వామి అశిష్‌పెర్వాని చెప్పారు. 2017లో డిజిటల్, ఫిల్మ్ అండ్ ఎనిమేషన్ వీఎఫ్ఎక్స్‌సెగ్మెంట్‌లో మంచి వృద్ధి కని పించిందని, తన అంచనా ప్రకారం 2020 నాటికి డిజిటల్ రంగంతో పాటు గే మింగ్ రంగం రెండు నుంచి మూడు రెట్లు పెరుగుతుందన్నారు. పెద్దనోట్ల ర ద్దు, జీఎస్టి ప్రభా వం అడ్వర్టయిజింగ్ రంగంపై ప్రభావం చూపించిందని, అ యితే డిజిటైజేషన్ ద్వారా సబ్‌స్క్రిప్షన్ పెరిగి దాంతో పా టు రెవెన్యూ జోరందు కుందని తెలిపింది. డిజిటల్ అడ్వ ర్టయిజింగ్ రంగం 2020 వరకు ఇదే జోరు కొనసాగుతుం దని నివేదికలో వివరించింది.



రూ.516 కోట్లు మొండిబకాయిలు రద్దు

- ఈ ఆర్థిక సంవత్సరం మొదటి సగభాగంలో
- 38 ఉద్దేశపూర్వక ఎగవేతదారుల ఖాతాలు

న్యూఢిల్లీ: ఆర్థికసంవత్సరం మొదటి సగభాగంలో అంటే సెప్టెంబర్ 2017 చివరి నాటికి ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకుల్లో రూ.516 కోట్ల మొండిబ కాయిలను పీఎస్‌యు బ్యాంకులు రద్దు చేశాయని ఆర్థికమంత్రిత్వశాఖ విడుదల చేసినట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. పీఎస్‌యు బ్యాంకులకు చెందిన మొ త్తం 38 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారుల రుణాలను ఏప్రిల్ - సెప్టెంబర్ 201 7న బ్యాంకు ఖాతా పుస్తకాలనుంచి తీసేసింది. ఈ ఖాతాలను బ్యాంకులు రద్దు చేసి నా.. బ్యాంకులు మాత్రం తాము ఆర్జించిన ఆదాయం నుంచి ఈ మొత్తాన్ని కేటా యింపులు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బ్యాలెన్స్ షీట్లలో ఎన్‌పీఏ లేదా మొండిబకాయిలు అనే పదం కనిపించరాదని ఆర్‌బీఐ హుకుం జారీ చేసింది. బ్యాంకులే తమ ఆదాయంలో కొంత మొత్తాన్ని తీసి ఈ మొండిబకాయిలకు కేటా యింపులు చేస్తున్నాయి. పెద్దమొత్తంలో కేటాయింపులు చేసినా బ్యాంకు బ్యాలె న్స్‌షీట్స్‌పై ఒత్తిడి మాత్రం కొనసాగుతుంది. నిర్వహణా లాభంపై ప్రభావం చూ పిస్తుంది. బ్యాంకు అధికారుల సమాచారం ప్రకారం ఉద్దేశపూర్వక ఎగ వేతదారుల నుంచి భవిష్యత్తులో కూడా బకాయిలు వసూలు కావని నిర్ధారిం చుకొన్న తర్వాత రుణాలను రద్దు చేయడం జరుగుతుందని వారు వివరిం చారు. ఉద్దేశపూర్వక ఎగవేతదారుల విషయానికి వస్తే వీరు.. బ్యాంకుల నుంచి ఏ వ్యాపారం కోసం రుణం తీసుకున్నారో దానికి వినియోగించరు. తీసుకొన్న రు ణాలను బ్యాంకులకు తిరిగి చెల్లించకపోవడం, తీసుకొన్న రుణాలను ఖర్చు చేసుకోవడమో జరుగుతుంది. లేదా.. బ్యాంకుల వద్ద తనఖా పెట్టిన ఆస్తులను బ్యాంకులకు సమాచారం ఇవ్వకుండా విక్రయించుకోవడం జరుగుతుంది. ఉద్దే శపూర్వక ఎగవేతదారుడి నుంచి బకాయిలు రాబట్టుకోవచ్చు... అయితే దురు ద్దేశపూర్వకంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని పక్కాగా ఎగ్గొట్టాలనుకునే వారి నుంచి బకాయిలు రాబట్టుకోవాలంటే కష్టమేనని అధికారులు చెబుతున్నా రు. రుణ ఎగవేతదారుడు ప్రకటించిన ఆస్తుల్లో కొంతమాత్రం బ్యాంకుల చేతికి అందుతుందని, చాలా కేసుల్లో ఉద్దేశపూర్వక ఎగవేతదారుల నుంచి మొత్తం బ కాయిల్లో వసూలయ్యేది మాత్రం పిసరంతేనని బ్యాంకు అధికారులు వివరిం చారు. ఇదిలా ఉండగా రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా 2015లో ఉద్దేశపూర్వక ఎగవేదారుడు అనే అనుమానం వస్తే మాత్రం తక్షణమే చట్టరీత్యా చర్యలు తీసు కోవాలని, రుణాలు తీసుకొన్న వారి గ్యారంటర్లపై కూడా చట్టపరమైన చర్యలు వేగం చేయాలని ఆర్‌బీఐ ఆదేశాలుజారీ చేసింది. అలాగే ఉద్దేశపూర్వక ఎగ వేతదారులపై అవసరం అనుకుంటే క్రిమినల్ కేసులు పెట్టాలని సూచించింది. మొండిబకాయిల్లో ఎస్‌బీఐదే అగ్రస్థానం.. మార్చి 2017 నాటికి చూస్తే మొ త్తంపీఎస్‌యు బ్యాంకుల్లో 27 శాతం వాటా ఎస్‌బీఐది. మొత్తం 1762 ఉద్దే శపూర్వక ఎగవేతదారులు రూ.25,104 కోట్లు బకాయి పడ్డారని ఆర్థిక మంత్రిత్వశాఖ గణాంకాలే చెబుతున్నాయి. పీఎన్‌బీకి 1120 ఉద్దేశపూర్వక ఎగ వేతదారులు రూ.12,278 కోట్లు వరకు బకాయిపడ్డారు. ఈ రెండు కలిపితే రూ. 37,382 కోట్లు అవుతాయి. మొత్తం మొండిబకాయిల్లో ఇవే 40 శాతం ఆక్ర మించాయి. పీఎస్‌యు బ్యాంకుల్లో మొత్తం 8,915 ఉద్దేశపూర్వక ఎగ వేతదారులు రూ.92,376 కోట్ల వరకు బ్యాంకులకు బకాయి పడ్డారని ఆర్థికమం త్రిత్వశాఖ గణాంకాలు చెబుతున్నాయి.




ఆడిటర్ల నియామకం ఆర్‌బీఐకే!

- ఆడిటర్ల వ్యవస్థను నీరుగార్చిన ప్రభుత్వం
- బ్యాంకు యాజమాన్యాలకు ఆడిటర్ల ఎంపిక వద్దు



న్యూఢిల్లీ/ముంబై : ఇటీవల కాలంలో ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకుల్లో రోజుకో కుంభకోణం వెలుగులోకి వస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ వేలాది కో ట్ల రూపాయల మోసం చేయడంతో ప్రభుత్వంతో పా టు బ్యాంకింగ్ రంగం అప్రమత్తమైంది. తాజాగా వెలుగుచూస్తున్న బ్యాంకు స్కాంలపై ఆడిటర్లతో పా టు ఆర్థికరంగానికి చెందిన నిపుణులు దీనికి ప్రభుత్వ మే కారణమని ఆరోపిస్తున్నారు. కేంద్రప్ర భుత్వం ఆడిట్ వ్యవస్థను పూర్తిగా బలహీనపర్చిం దని, దీం తో పాటు రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ)కు బ్యాంకుల ఆడిటింగ్‌కు ఆడిటర్ల నియామ కంపై అధికారం తగ్గించేశారని మండిప డ్డారు. చట్టబద్ధమైన ఆడిటర్ల ఎంపిక బాధ్యతను బ్యాంకు యాజమాన్యాలకు ఎలా అప్పగిస్తారని వారు ప్రభు త్వాన్ని ప్రశ్నిస్తున్నారు. గతంలో బ్యాంకులకు చట్ట బద్ధమైన ఆడిటర్ల నియామకం అధికారం ఆర్‌బీఐ చేతి లో ఉండేది. అయితే ప్రస్తుతం ఈ పద్ధతిని పూర్తిగా మార్చేశారు. తమ దృష్టికి వచ్చిన దాని ప్రకారం చూస్తే 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్రప్రభుత్వం బ్యాంకు బ్రాంచీలకు నియమించాల్సిన చట్టబద్ధమైన ఆడిట ర్ల ఎంపిక అధికారం ఆర్‌బీఐ నుంచి ప్రభుత్వం తప్పించిందని, దాని స్థానంలో ఆ అధికారాన్ని ఆ యా బ్యాంకుల యాజమాన్యాలకు అప్పగించిం దని అసో సియేషన్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ జనరల్ సెక్రెటరీ కింగ్‌షుక్ దత్తా చెప్పారు. ఫోరమ్ ఆఫ్ ఫైనాన్స్ ప్రొఫె షనల్స్ అండ్ ఎకనమిస్ట్ ప్రధాన కార్యదర్శి సునీల్‌కు మార్ గాంధీ మాట్లాడు తూ..చట్టబద్ధమైన ఆడిటర్ల ని యామకం కోసం బ్యాంకు యాజమాన్యాలు ఆర్‌బీఐ నుంచి నామ మాత్రపు అనుమతులు తీసుకొని తమకు ఇష్టం వచ్చిన వారిని ఆడిటర్లుగా నియమిం చుకుం టున్నారని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందం టే పరీక్షలు నిర్వహించాల్సిన వారు తమకు అను కూలమైన వారిని ఎగ్జామిషన ర్లు నియమించుకున్న ట్లు ఉందని వారు వ్యాఖ్యానించా రు. ఈ పరిస్థితిని పూర్తి గా మార్చి బ్యాంకు సెం ట్రల్ ఆడిటర్ల నుంచి బ్రాంచీ ఆడి టర్ల ఎంపిక వరకు ఆడి టర్లను ఎం పిక చేసే అధికారం ఆర్ బీఐకి అప్ప గించాలని, బ్యాంకు యా జమా న్యాలకు కాదని వారు డి మాండ్ చే స్తున్నారు. బ్యాంకింగ్ రం గంలో కూడా సీఅండ్ఏజీ వ్యవస్థ మాదిరిగానే కొత్త నేషనల్ ఆడిట్‌బోర్డును ఏర్పాటు చేయాలని ఇది నియంత్రణా సంస్థగా పని చే స్తూ.. ప్రైవేట్ లిస్టెడ్ కం పెనీ ఆడిటర్లను నియమి స్తుంద ని అసోసియే షన్ డిమాండ్ చేస్తోంది. ఆడిటర్ల నియా మకానికి బ్యాంకు యాజమాన్యాలకు స్వేచ్ఛనిస్తే.. బ్యాంకు యాజ మాన్యాలు ఆడిటర్ల కుమ్మ క్కయ్యే అవకాశాలుం టాయని ఆడిటర్ల అసోసియేషన్ అను మానం వ్యక్తం చేసింది. ఆర్థికమంత్రి శాఖ సెప్టెంబర్ 26, 2012న విడుదల చేసిన సర్క్యులర్‌పై కూడా ఆడి టర్ల అసో సియేషన్ తీవ్రస్థాయిలో విమర్శించింది. ప్ర భు త్వరంగ బ్యాంకుల్లో సీబీఎస్ (కోర్‌బ్యాంకింగ్ సొ ల్యూ షన్) అమలు చేసినా బ్యాంకు బ్రాంచీ స్థాయిలో చట్టబ ద్ధమైన ఆడిటంగ్ సాధారణంగా ఎలా జరుగు తుందో అలానే కొనసాగుతుందనడాన్ని దత్తా విమ ర్శించా రు. చట్టబద్ధమైన బ్రాంచీ ఆడిటింగ్ అనేది తప్ప నిసరి అని.. అయితే దురదృష్టవశాత్తు రూ.20 కోట్ల కంటే తక్కువ అడ్వాన్స్‌లు లేదా రుణాలు ఇచ్చిన బ్యాంకు లకు ఇవి వర్తించవని దత్తా గుర్తు చేశారు. బ్యాంకుల్లో వేలాది కోట్ల రూపాయల మోసం కేసు గు రించి గాంధీ ప్రస్తావిస్తూ.. కోర్ బ్యాంకింగ్ సొల్యూ షన్స్ నుంచి 'స్విఫ్ట్' టెక్నాలజీ పక్కనపెట్టడం వల్లే బ్యాంకింగ్ రంగం లో లొసుగులకు కారణమని ఆయ న అన్నారు. ఆడి టర్ల అసోసి యే షన్‌తో పా టు పోర మ్‌లు ఎఫ్ ఆర్‌డీఐ బిల్లు -20 17ను ఎత్తివేయాలని డిమాం డ్ చేశారు.



డిఫాల్టర్ ప్రమోటర్లను బిడ్డింగ్ నుంచి నిషేధించాలి

బ్యాంకింగ్ రంగంలో పెరి గి పోతున్న మొండిబకాయిల పట్ల ప్ర భు త్వంతో పాటు ఆర్‌బీఐ ఆందోళన వ్య క్తం చే స్తోంది. అయితే వీటికి పరిష్కారం కనుగొనడానికి ఇన్సాల్వెన్సీ కోడ్‌ను తీసు కొచ్చింది . ఎన్‌పీఏ కేసులను పరిష్కరించడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్ర యించాల్సి వస్తుంది. ఎన్‌సీఎల్‌టిని మరింత బలోపేతం చేయాలని యాక్సిస్ బ్యాంకు సీఈవో శిఖాశర్మ కోరారు. అదే సమయంలో బ్యాంకు నుంచి రుణం తీసుకొని డిఫాల్ట్ అయిన ప్రమోటర్ ఇన్సాల్వెన్సీ (దివాలాప్రక్రియ) కింద ఆయన ఆస్తులను కొనుగోలు చేయకుండా నిషేధించాలని ఆమె డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ఎన్‌సీఎల్‌టి చేతికి మరిన్ని కేసులు వస్తాయని వారికే ప్రత్యేక అధికారాలు కట్టబెట్టాలని ఆమె కోరారు. ఇప్పటికే ఆ దిశగా కాస్త పురోగతి కనిపిస్తోందని దీనిపై ఆర్‌బీఐ కూడా చొరవ తీసుకోవాలన్నారు. స్వల్పకాలానికి బ్యాంకులు డిఫాల్ట్ అయిన ఖాతా దారుని ఆస్తులను విక్రయించి వీలైనంత వరకు ఎక్కువ లబ్ది పొందేలా చూడాలన్నారు. దీంతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొనే వారికి క్రమశిక్షణ అలవ డుతుందని, రుణం తీసుకున్న వ్యక్తి బాధ్యతగా తిరిగి చెల్లించేలా చూడా లన్నారు. మధ్య కాలం నుంచి దీర్ఘకా లానికి ఎన్‌సీఎల్‌టి ద్వారా కేసులను పరిష్కరించడం అనేది సరైన దిశలోనే కొనసాగుతోందన్నారు. ఇంతకు శిఖా శర్మ ప్రమోటర్లు ఆస్తులను కొనుగోలుకు దూరంగా ఉంచాలన్న వ్యాఖ్య ఎం దుకు చేశారంటే.. ఎస్సార్ స్టీల్ ఖాతా మొండి బకాయిగా మారుతుందని గుర్తించి ఆర్‌బీఐ ఎన్‌సీఎల్‌టి ద్వారా పరిష్కరించాలనుకుంది. అయితే దీని ప్రమోటర్ రుయా కుటుంబం రష్యాకు చెందిన వీటీబీ బ్యాంకు ద్వారా బి డ్డింగ్‌లో పాల్గొని కంపెనీ తిరిగి దక్కిం చుకోవాలనుకుంటోంది. కాగా ఎస్సార్ స్టీల్ అప్పులు రూ.45వేల కోట్ల వర కు ఉన్నాయి. ఈ కంపెనీని కొనుగోలు చేయడానికి ఆర్సిలర్ మిట్టల్‌తో పాటు జపాన్‌కు చెందిన నిప్పాన్ స్టీల్ ఒక్కటే బిడ్‌లు దాఖలు చేశాయి. బ్యాంకుల నుంచి వేలాది కోట్ల రూపాయలు తీసుకొని వాటిని ఎగ్గొట్టి తిరిగి అదే కంపెనీని దొడ్డిదారిన టేకోవర్ చేసుకోడానికి ప్రమోటర్లు ప్రయత్నిస్తున్నారని దీనికి అడ్డుకట్ట వేయాలని బ్యాంకింగ్ రం గానికి చెందిన నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ వారం మార్కెట్... గ్లోబల్ మార్కెట్లే కీలకం!

- నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

ముంబై: ఈ వారం స్టాక్ మార్కెట్ల విషయానికి వస్తే గ్లోబల్ మార్కెట్లో జరిగే పరిణామాలు కీలకం కానున్నాయి. సమీప భవిష్యత్తులో మార్కెట్లను ఉత్తేజ పరిచే అంశాలు ఏమీ కనిపించడం లేదు.. కాబట్టి గ్లోబల్ మార్కెట్లే దేశీయ మా ర్కెట్లకు దశదిశ చూపించబోతున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయప డుతున్నారు. గత వారం క్యూ3 జీడీపీ వృద్ధి రేటు గణాంకాలు వెల్లడయిన తర్వా త మార్కెట్లు కాస్తా గాడినపడ్డాయి. అటు తర్వాత ఆ జోరు కొనసాగలేకపో యింది. బ్యాంకుల్లో పెరిగిపోతున్న మొండిబకాయిలతో పాటు బాండ్ ఈల్డింగ్ పెరగడంతో తిరిగి అమ్మకాల ఒత్తిడి పెరిగిపోయింది. ఫెడ్ రిజర్వుబ్యాంకు భవి ష్యత్తులో వడ్డీరేట్లు పెంచుతామని ప్రకటించడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమ య్యారు. అయితే భారత్ మార్కెట్ల విషయానికి వస్తే దీర్ఘకాలిక ప్రాతిపదికన చూ స్తే దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్టంగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబు తున్నారు. సూక్ష్మ ఆర్థిక గణాంకాల విషయానికి వస్తే సోమవారం నాడు సేవల రంగం పీఎంఐ గణాంకాలు వెలువడనున్నాయి. దీని ప్రభావం మార్కెట్లపై ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతానికైతే మార్కెట్లను ఉత్తేజపరిచే అంశాలులేవు. అయితే రాబోయే సెషన్‌లలో మార్కెట్లు ఖచ్చితంగా స్థిరపడతాయని అంటు న్నారు. మొత్తానికి ఈ వారం ట్రేడింగ్‌పై గ్లోబల్ మార్కెట్ల ప్రభావం ఉంటుందని వారు అంటున్నారు. గత వారం బీఎస్ఈ బెంచ్‌మార్కు సూచి 95.21 పాయింట్ల వరకు నష్టపోయింది. బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాను న్నాయి. దీని ప్రభావం కూడా మార్కెట్లపై ఉంటుంది. గ్లోబల్ మార్కెట్ల విష యానికి వస్తే కొత్త ఫెడ్‌ఛైర్మన్ వడ్డీరేట్లపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అం దరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.




ఫెడ్ వడ్డీరేట్ల ఆందోళనతో విదేశీ పెట్టుబడులు వెనక్కి

న్యూఢిల్లీ : విదేశీ ఇన్వెస్టర్లు గత నెలలో సుమారు రూ.11వేల కోట్ల కంటే ఎ క్కువ మొత్తంలో పెట్టుబడులు దేశం నుంచి తరలించుకుపోయారు. గత ఐదు నెలలో ఇంత పెద్దమొత్తంలో పెట్టుబడులు ఉపసంహరించడం ఇదే మొదటిసా రి. భారత్ కంటే బ్రెజిల్‌లో పెట్టుబడులకు అవకాశాలు మెరుగ్గా ఉండటంతో వా రు ఈ పెట్టుబడులు దేశీయ మార్కెట్ల నుంచి ఉపసంహరించి విదేశాలకు తరలిం చుకుపోయారు. కాగా జనవరి నెలలో ఇదే ఎఫ్‌పీఐలు రూ.13,781 కోట్లు దేశీ య స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాయి. గత నెలలోనే డెబిట్ మార్కెట్ నుం చి ఎఫ్‌పీఐలు రూ.253 కోట్లు ఉపసంహరించుకున్నాయి. ఎఫ్‌పీఐలు తమ పెట్టు బడులు తరలించుకుపోవడానికి గల కారణాలపై ఒకసారి దృష్టి పెడితే జనవ రిలో అమెరికాలో నిరుద్యోగరేటు 17 సంవత్సరాల కనిష్ఠానికి 4.1 శాతానికి దిగి వచ్చింది. దీంతో పాటు యూఎస్ ఫెడరల్ రిజర్వు ద్రవ్యోల్బణాన్ని అడ్డుకట్టడా నికి వేయడానికి వడ్డీరేట్లు పెంచుతామని ప్రకటించింది. దీంతో భారత్ మార్కెట్లే కాకుండా గ్లోబల్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. అయితే మార్కెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం భారత్ నుంచి పెట్టుబడులు తరలిపోయినా.. పెద్ద ప్రభావం ఉండదని.. ఇవి తాత్కాలికమేనని పెట్టుబడలకు భారత్ స్వర్గధామ మ ని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడ మరో అం శం ఏమిటంటే ముడి చమురుధరలు ప్రపంచవ్యాప్తంగాపెరగడంతో ద్రవ్య లోటుపై ఎక్కువ ప్రభావం పడుతుందని ... దీంతో కూడా విదేశీ ఇన్వెస్టర్లుమా ర్కెట్ల నుంచి పెట్టుబడులు తరలించుకుపోవడానికి ఒక కారణంగా చెబుతున్నారు.

అంబానీ ఇంట పెళ్లి సందడి?


- వజ్రాల వ్యాపారి కుమార్తెతో ముఖేష్ పెద్ద కుమారుడి వివాహం
- ఈ ఏడాది చివర్లో శుభకార్యం





న్యూఢిల్లీ: దేశంలో అత్యంత సంపన్నుడు రిలయన్స్ ఇం డస్ట్రీస్ సీఎండీ ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి మొదలు కాబోతోందా? అంటే అవునని విశ్వసనీయవర్గాలు చెబుతు న్నాయి. ముఖేష్ పెద్దకుమారుడు ఆకాశ్ అంబానీ, డైమండ్ కింగ్ రుస్సెల్ మెహతా చిన్న కుమార్తె శ్లోకా మెహతాతో వివా హం జరగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు కు టుంబాలు వివాహం గురించి వస్తున్న వార్తలపై వ్యాఖ్యానిం చడానికి నిరాకరిస్తున్నాయి. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం రాబోయే కొన్ని వారాల్లోనే నిశ్చితార్థం ప్రకటన వెలు వడుతుందని, అటు తర్వా త డిసెంబర్ మొదటివారంలో పెళ్లి జరు గు తుందని చెబుతు న్నారు. ఆకాశ్ అంబానీ విష యానికి వస్తే దేశంలోని అత్యం త సంపన్నుడు ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు, శ్లోకా మెహ తా విషయాకి వస్తే రోసీ బ్లూడైమండ్ చీఫ్ రుస్సెల్స్ మెహ తా చిన్న కుమార్తె. ముఖేష్ అంబా నీ, మెహతాలు ఇద్దరు ఒకరికొకరు పరి చయమే. ఇదిలా ఉంటే ఆకాశ్ తో పా టు శ్లోకాలు ఇద్దరు కలిసి ధీ రూ బాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూలులో కలిసి చదువు కు న్నా రు. అం బానీ కుటుంబ అధికా ర ప్ర తినిధితో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధి కార ప్రతినిధికి ఈ మెయిల్స్ ద్వారా సమాచారం తెలుసుకోవాల నుకుంటే వా రి నుంచి ఎలాంటి స మాధానంలేదు. అయితే వారి కు టుంబానికి బాగా దగ్గరి సం బంధాలున్న వారి సమా చారం ప్రకారం ఇప్పటికైతే నిశ్చి తార్థంతో పాటు పెళ్లి తేదీలు ఖరారు కాలేదని స్పష్టం చేశారు. నిశ్చి తార్థంలో పాటు పెళ్లి తేదీ ఖరారైతే అంబానీ కుం టుంబం ఈ శుభవార్తను అందరితో పంచుకుం టారని ఆ వర్గాలు తెలియజేశాయి. ఈ నెల 24వ తేదీ న నిశ్చితార్థం జరుగనుందన్న వార్తల్లో ఎలాంటి నిజం లే దని ఆ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. ఇప్పటి వ రకు పెళ్లి తేదీ లు ఖరారు మాత్రం కాలేదు. ఒకటి మాత్రం నిజం పెళ్లి మాత్రం దేశంలోనే జరుగుతుందని చెబు తున్నారు. ఈ మధ్య సెలెబ్రిటి లు సంపన్నులు విదేశాల్లో పెళ్లి ళ్లు చేసుకుంటున్న విష యం తెలిసిందే. రోసీబ్లూ అధికార ప్రతినిధికి పంపిన ఈమె యిల్‌కు సమాధానం రాలేదు. కాగా ముఖేష్ అంబానీ, నీతా అంబానీ పెద్దకుమారుడు ఆకాశ్, కూ తురు ఇషాలు కలిసి టెలి కం వ్యా పారం రిలయన్స్ జియో నిర్వ హిస్తున్నారు. ఇక శ్లోక విషయా నికి వస్తే ఆమె ధీరూభాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 2009లో తన చదువును పూర్తి చేశారు.

అటు తర్వాత ఉన్నత చ దువుల కోసం లండన్ వెళ్లారు. ఆమె అక్కడ ప్రిన్స్‌స్టన్ యూ ని వర్శిటీలో ఆంథ్రోపాలజీ, లం డన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అం డ్ పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్ ఇన్ లా పూర్తి చేశారు. రోసీ బ్లూ ఫౌండేషన్‌కు జులై 2014 నుంచి ఆమె డైరెక్టర్‌గా కొన సా గుతున్నారు. దీంతో పాటు కనెక్ట్‌ఫర్ అ నే సంస్థకు సహవ్య వస్థాపకురాలు. ఎన్‌జీవోలకు వలం టీర్లను సమ కూర్చుతుం ది. రుస్సెల్ మెహతా, మోనా మెహతాలకు ముగ్గురు పిల్లల్లో చిన్న కుమార్తె శ్లోక. మోనా మెహ తా విషయానికి వస్తే పం జాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.12వేల కోట్ల వరకు మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీర వ్‌మోడీకి బంధువు అని చెబుతున్నా రు.




పూర్తి స్థాయి మహిళా సిబ్బందితో ఎయిర్‌ఇండియా విమాన సర్వీసులు



కోలకతా : ప్రభుత్వరం గానికి చెందిన ఎయిర్‌ఇండియా మొ ట్టమొదటిసారి కోలకతా -దీమాపూర్ - కోలకతా సెక్టార్ లో పూర్తిస్థాయి మహిళా సిబ్బం దితో ఆదివారం విమానం నడిపింది. అంతర్జా తీ య మహిళా దినోత్స వం సందర్భంగా పూర్తి మహిళా సిబ్బందితో విమానం నడిపామని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్‌లైన్ విడుదల చేసిన ప్రకటనల ప్రకారం ఫ్లయిట్ ఏఐ 709, ఎ యిర్‌బస్ 319 విమానాలను కెప్టెన్ ఆకాంక్ష వర్మ, కెప్టెన్ సతోవిసా బెనర్జీ కా క్‌పిట్‌లో కూర్చుని విమానాలు నడిపితే కేబిన్ సిబ్బందిగా డి భూటియా, ఎంజీ మోహన్‌రాజ్, ఘోష్, యాతిల్‌కాత్ సేవలందించారని తెలిపింది. ఎయిర్ ఇం డియా జనరల్ మేనేజర్, పర్సొనల్ నవనీత్‌సిద్ధూతో పాటు సీనియర్ అధికారులు ఫిబ్రవరి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పూర్తిస్థాయి మహిళా సిబ్బందితో విమానం నడిపించాలని నిర్ణయించారు.

300 కోట్ల డాలర్లతో మనీలా విమానాశ్రయం విస్తరణ

హైదరాబాద్ : మనీలాలోని నీనోయ్ అక్వినో అం తర్జాతీయ విమానాశ్రయం విస్తరించడానికి జీఎంఆర్ - మెగావైడ్ కన్సార్షియం 300 కోట్ల డాలర్ల ప్రతి పాద నలు చేసింది. కాగా జీఎంఆర్ -మెగావైడ్ కన్సార్షి యం మాక్టాన్ - సెబు అంతర్జాతీయ విమానశ్రమాన్ని నిర్వహిస్తోంది. కాగా నీనోయ్ అక్వినో అంతర్జాతీయ విమానాశ్రయం ఇరుకుగా ఉంది దీన్ని విస్తరిం చను న్నారు. మనీలాలోని పిలిప్పీన్స్ స్టాక్ ఎక్స్ఛేంజీకి మె గావైడ్ తాజా ప్రతిపాదన గురించి సమాచారం అం దించింది. ప్రస్తుతం ఉన్న విమానాశ్రయం ఇరుకుగా ఉంది. ప్రస్తుతం రోజుకు 730 విమానాలు రాకపోకలు జరుగుతున్నా యి. దీన్ని 950-1,000 వి మానాల రాక పోకలు జరిగే విధంగా విస్తరణ పనులు చేపట్టాల నుకుంటున్నా మని.. దీంతో పాటు ఈ విమానాశ్రయా న్ని ఏడాది 72 మిలియన్ ప్రయాణికుల ను నిర్వహించే సామర్థ్యంగా తీర్చిదిద్దు తామని తెలిపిం ది. మెక్టాన్ -సెబు అంత ర్జాతీయ విమానా శ్రయం పసిఫిక్ ద్వీప కల్ప దేశాల్లో అతి పెద్ద విమానా శ్రయా ల్లో రెండోది. ఈ విమానాశ్రయాన్ని జీఎంఆర్ గ్రూపు -మెగావైడ్‌లు 40:60 భాగస్వామ్యంలో నిర్వ హిస్తు న్నాయి. 2017 లో మనీలా అంతర్జాతీయ విమా నాశ్ర యం నుంచి దేశీయ, అంతర్జాతీయ ప్రయా ణికులు సుమారు 37 మిలియన్ ప్రయా ణికులు ఈ విమా నా శ్రయం నుం చి రాక పోకలు చేశారని తెలిపిం ది. ప్రస్తుతం మ నీలా విమానాశ్రయం ఇరుకు గా ఉ న్నందు వల్ల దీ న్ని విస్తరించడానికి అను భవజ్ఞులైన ప్రైవేట్ ఆపరే టర్ల గురించి అన్వేషి స్తున్నారని, వీరి సమస్యను పరి ష్క రించడానికి తా ము సిద్దంగా ఉన్నా మని, ఈ రం గం లో తమకు అపా రమైన అనుభవం ఉందని, న్యూ ఢిల్లీ లోని అంత ర్జాతీయ విమానా శ్రయాన్ని ప్రపం చంలోని టాప్‌ఐదు విమానాశ్రయా ల్లో ఒకటి నిలిపా మని ఫైలింగ్‌లో పే ర్కొంది. జీఎంఆర్ న్యూఢి ల్లీ లోని ఇందిరాగాంధీ అం తర్జాతీయ విమానాశ్రయం తో పాటు, హైదర బాద్‌లో ని రాజీవ్ గాంధీ అంతర్జా తీ య విమానాశ్రయాన్ని నిర్వహి స్తోంది. దీంతో పాటు పిలిప్పీన్స్‌లోని మాక్టాన్ సెబి అంతర్జాతీయ విమా నాశ్రయాన్ని కూడా జీఎం ఆర్ నిర్మించి .. నిర్వహి స్తోంది. గోవాలోని మోపాలో గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎంఆర్ పబ్లిక్ - ప్రైవేట్ భాగస్వా మ్యంలో అభివృద్ధి చేస్తోంది. కాగా పిలిప్పీన్స్ అంత ర్జాతీయ విమానాశ్రయం విస్తర ణ కోసం 300 కోట్ల డా లర్లు పెట్టుబడులను ప్రతిపా దిం చి మూడు విభా గా లు గా విభజించింది. ఒకటి ఎయి ర్‌సైడ్, టెర్మినల్, ల్యాం డ్‌సైడ్ అని వివరించింది. ప్రాజె క్టుల్లో భాగంగా టెర్మి నల్‌ను రెట్టింపు అంటే 7 ల క్షల చదరపు మీటర్లకు విస్త రిస్తామని జీఎంఆర్ ఒక ప్రకట నలో వివరిం చింది. ప్రాజెక్టు పూర్తయితే ఏడా దికి 72 మిలి యన్‌ల ప్యాసిం జర్లను ఈ విమానా శ్రయం ని ర్వ హించేస్థా యికి చేరు కుంటుంది.



నీరవ్, మెహుల్‌కు కష్టకాలం

- 64 కంపెనీలపై నిషేధం
- క్రయ,విక్రయాల నిలుపుదల
- నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ ఆదేశం
- ఈనెల 26కు విచారణ వాయిదా
- గైర్హాజరైతే తీర్పు ఏకపక్షమే

న్యూఢిల్లీ: పిఎన్‌బి కుంభకోణంపై నీరవ్ మోడీ, మోహుల్ చోక్సీలకు చెం దిన డొల్ల కంపెనీలు, సన్నిహిత బంధు, మిత్రులకు సంబంధించిన 60కి పైగా సంబంధీకులకు వాటి ఆస్తుల అమ్మ కంపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూన ల్(ఎన్‌సిఎల్‌టి) నిషేధం విధించింది. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రి త్వ శాఖ చేసిన ఒక బహిరంగ ప్రకటన క ం లోబడి కుంభకోణంలో అనుమానిత సూత్రధారులు నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, వారి కంపెనీలు, బంధువులు, ఇ తర కంపెనీలకు వ్యతిరేకంగా ఎన్‌సి ఎల్‌టి ఆదేశాలు జారీ చేసింది. 2013 నాటి కంపెనీల చట్టంలో పలు సెక్షన్లకు లోబడి మంత్రిత్వశాఖ దాఖలు చేసిన ఒ క పిటిషన్‌పై ఏకపక్ష ఆదేశం జారీ అ య్యింది. విచారణ, దర్యాప్తుకు సంబం ధించి కంపెనీ ఆస్తులను స్తంభింపజేసేం దుకు అనుమతించే సెక్షన్ 221, సెక్యూ రిటీలపై ఆంక్షలు విధింపునకు సంబం ధించి సెక్షన్ 222 లాంటి పలు సెక్షన్లకిం ద మంత్రిత్వశాఖ సదరు పిటిషన్ దాఖ లు చేసింది. నీరవ్‌మోడీ, మెహుల్ చొ క్సీ, పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెంది న కొద్దిమంది వ్యక్తులు, పలు కంపెనీ లు, పరిమిత రుణగ్రస్థ భాగస్వామ్యాల ను కలుపుకొని మొత్తం 64 సంబంధీ కులకు వ్యతిరేకంగా ఆదేశం జారీ అ య్యింది. నిషేధిత కంపెనీల్లో గీతాంజలి జెమ్స్, గిల్లీ ఇండియా, నక్షత్ర బ్రాండ్స్, ఫైర్‌స్టార్ డైమండ్, తదితరాలు ఉన్నా యి. భాగస్వామ్య కంపెనీల్లో సోలార్ ఎక్స్‌పోర్ట్స్, స్టెల్లార్ డైమండ్ ఉన్నాయి. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రి త్వశాఖ ప్రకారం సదరు పిటిషన్ గత నె ల 23న ఎన్‌సిఎల్‌టి ముంబై బెంచ్ ఎదు ట అత్యవసర విచారణకు వచ్చింది. స దరు బెంచ్ ఏకపక్ష ఆదేశం జారీ చేసిం ది. ప్రకటనకు లోబడి తదుపరి ఆదేశం వెలువడేంతవరకు నిధులు, చర, స్థిరా స్తులు, నిధుల తొలగింపు, బదలాయిం పు, పరాధీనతకు సంబంధించి ఈ సం బంధీకులపై కోర్టు నిషేధాజ్ఞ ఉంది. ఎన్ సిఎల్‌టి తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. అదే రోజున సంబంధీకులు ట్రిబ్యూనల్ ఎదుట హాజరుకావాల్సి ఉంటుంది. బహిరంగ ప్రకటనకు లోబడి సంబం ధీకులు ఆ రో జున గైర్హాజరైన పక్షంలో కేసును ఏకప క్షంగా విచారించడం జరుగుతుంది. పిఎన్‌పి కుంభకోణాన్ని సిబిఐ, ఎన్ ఫో ర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)తో పాటుగా కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రి త్వశాఖ పరిధిలోని తీవ్రమైన మోసాల దర్యాప్తు కార్యాలయం(ఎస్ఎఫ్ఐఒ) ద ర్యాప్తు చేస్తు న్నది. మోడీ, చోక్సీలకు చెం దిన దాదాపు 10 ఎల్ఎల్‌పీలు, కొన్ని లి స్టెడ్ కం పె నీలతో పాటుగా దాదాపు 1 10 కం పె నీ లపై దర్యాప్తు చేపట్టాలని ఎ స్ఎఫ్ ఐఒను మంత్రిత్వశాఖ గత నెల ఆదేశించిం దని సంబంధిత వర్గాలు వెల్లడించా యి.

మిగులుపై దిగులు...!

● ఇప్పటికే రూ.3649 కోట్ల లోటు

● రూ.87వేల కోట్ల మేర ఖర్చు

● జనవరి చివరినాటికి ఆదాయం రూ.90.330 కోట్లు

ఆంధ్రప్రభ, హైదరాబాద్: రాష్ట్ర వార్షిక బడ్జెట్ కూర్పు ఊపందుకుంది. ఈ నెల రెండో వారంలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పద్దులు శాఖల వారీగా సిద్దంగా ఉండగా ఐదో ఏడాది భారీ బడ్జెట్‌కు మహూర్తం సమీపిస్తోంది. అయితే తాజాగా దేశంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా రాష్ట్ర ఆదాయాలను, కేంద్ర సాయాలను ప్రభుత్వం సమీక్షించున్నది. గతేడాది జూలై 1నుంచి అమలులోకి వచ్చిన ఏకీకృత పన్ను(వస్తు సేవల పన్ను) జీఎస్టీతోపాటు పెట్రోల్, మద్యం ఉత్పత్తుల రాబడులనూ క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. తాజాగా ప్రస్తుత ఆర్థిక ఏడాది మిగులు సాధన కష్టమనే ప్రభుత్వం భావిస్తోంది. రూ.1.49లక్షల కోట్ల బడ్జెట్‌లో జనవరి చివరినాటికి రూ. 90.330 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇక వ్యయాల విషయానికి వస్తే రూ. 87వేల కోట్ల మేర ఖర్చు చేసినట్లు తెలిసింది. ఇక మిగిలిన రెండు మాసాల ఆదాయాలను అదే అంచనాలతో లెక్కలోకి తీసుకుంటే మొత్తం రాబడి రూ.1.15లక్షల కోట్లకు చేరే అవకాశాలున్నాయి. దీంతో రూ. 4571 కోట్ల మిగులుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు రూ. 3649 కోట్లుగా ఉన్న లోటును ఎలా అధిగమించాలనే అంశంలో ప్రభుత్వం ధీర్ఘాలోచనలు చేస్తోంది. మరోవైపు రాష్ట్రంలో సొంత వనరుల రాబడి బాగా పుంజుకున్నది. రాష్ట్ర ఆదాయం భారీగా పెరుగుతూ



వస్తుండగా జీఎస్టీతో కొంత ప్రతికూలత ఎదురైంది. కేంద్రంనుంచి రావాల్సిన పరిహారం కూడా రాకపోవడంతో మొత్తం ఆదాయంపై ప్రభావం పడుతోంది. జీఎస్టీ రూపంలో రాష్ట్ర రాబడికి గండి పడింది. ఇప్పటివరకు దాదాపు రూ. 7వేల కోట్ల మేర రాబడికి కోత పడినట్లుగా స్పష్టమవుతోంది. గతేడాది ఇదే సమయంలో అమ్మకంపన్నుల రూపంలో రూ.27 వేల కోట్లు ఖజానాకురాగా ఈ ఏడాది ఇది రూ.21,100 కోట్లకు మించలేదు. మరోవైపు ద్రవ్యలోటును అధిగమించేందుకు ఉన్న ఏకైక మార్గమైన రుణాల సేకరణ భారీగా చేస్తున్న ప్రభుత్వం వడ్డీల చెల్లింపులకు భారీ మొత్తం వెచ్చిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న వివిధ మార్గాలతో ఖజానాకు భారీ ఆదాయాలు సమృద్ధిగా చేరుతున్నాయి. మొత్తంగా సొంత వనరుల రాబడి 13 శాతానికిపైగా వృద్ధి రేటును నమోదు చేసుకుంది. పన్నుల ఆదాయాల్లో కూడా 16శాతానికిపైగా వృద్ధినమోదు చేసుకుంటోంది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా, అభివృద్ధికి దిక్సూచీగా రూపొందుతున్న తెలంగాణ వార్షిక బడ్జెట్‌లో ఈ ఏడాది మిగులు అనుమానంగానే కనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో పన్నుల రాబడి తగ్గడంతో ఈ మేరకు కేంద్ర నిర్దేశిత రెవెన్యూ మిగులుతోపాటు 14వ ఆర్థిక సంఘం సూచించిన మూడు నిబంధనలను సాదించడం అనుమానంగా ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. పథకాలకు అయ్యే ఖర్చును గతంలో ప్రణాళిక వ్యయం కింద చూపుతుండగా, తాజాగా వాటిని వివిధ పద్దులకింద పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతో నడుస్తున్న పథకాలు, విదేశీ నిధులకింద అమలవుతున్న పథకాలు, నాబార్డు, అప్పులు ఉప శీర్షికతో పేర్కొంటారు.

తగ్గిన కేంద్ర సాయం...

తాజాగా 2016-17 వార్షిక బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం సీఎస్ఎస్ పథకాలతోపాటు, అప్పుల పరిమితి(ఎఫ్ఆర్‌బిఎం) చట్టాన్ని మరింతగా పెంచింది. దీంతో మిగులు బడ్జెట్‌లో మొదటినుంచే ప్రారంభ నిల్వ భారీగా ఉండటంతో మిగులు నిధులను ప్రతిఫలించింది. రెవెన్యూ మిగులుతోపాటు 14వ ఆర్థిక సంఘం సూచించిన మూడు నిబంధనలను తెలంగాణ రాష్ట్రం అమలు చేసింది. ఫలితంగా అదనపు అప్పులకు ఆస్కారం ఏర్పడింది. రూ.24వేల కోట్లకుపైగా రుణాలను ప్రస్తు ఆర్థిక ఏడాది సమీకరించుకుంది.

జీఎస్‌టీ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్

హైదరాబాద్, ఆంధ్రప్రభ : చార్టర్డు అకౌంటెంట్ స్రవంతి రచించిన జీఎస్‌టి మేడ్ ఈజీ అనే పుస్తకాన్ని ఐటి శాఖ మంత్రి కె. టి. రామారావు సచివాలయంలో ఆవిష్కరించారు. ఆసియా లా హౌజ్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. జీఎస్‌టిని ముందుగా స్వాగతించింది తెలంగాణ రాష్ట్రం, ఒకే దేశం - ఒకే పన్ను విధానం స్వాగతించదగిన పరిణామం అని పేర్కొంది. 2017 జూలై నుండి జీఎస్‌టి దేశ వ్యాప్తంగా అమలులోకి వచ్చింది. జీఎస్‌టి పైన సరైన అవగాహనకు ఈ పుస్తకం దోహదపడుతుందని మంత్రి కెటిఆర్ అన్నారు. అనేక క్లిష్టతరమైన అంశాలను ఈ పుస్తకంలో సరళంగా పొందుపర్చడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు అవగాహన పెంపొందించుకోవడానికి దోహదపడుతుందన్నారు.

హజ్ యాత్రికులకు ఒక రోజు శిక్షణ

హజ్ యాత్రికులకు తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ఆదివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. హజ్ యాత్రలో పాటించాల్సిన నియమనిబంధనలు, తీసుకోవలసిన చర్యలను యాత్రికులకు వివరించడం జరిగింది.

పెరుగుతున్న మహిళా డ్రైవింగ్ లైసెన్స్‌లు

● హైదరాబాద్‌లో 1.50 లక్షల మందికి జారీ

హైదరాబాద్, ఆంధ్రప్రభ : డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం ఆర్టీఏ కార్యాలయాల్లో మహిళలు బారులు తీరుతున్నారు. డ్రైవింగ్ స్కూళ్లలో చేరుతున్న వారిలో మహిళలే అధికంగా ఉంటున్నారు. హైదరాబాద్ జంటనగరాల్లో అమ్ముడుపోతున్న ద్విచక్ర వాహనాల్లో ఏటా 25 వేలకు పైగా వాహనాలు మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ కావడం గమనార్హం. విద్య, ఉపాధి, గృహ అవసరాలకు మహిళలు ద్విచక్ర వాహనాలను వినియోగించడం నానాటికి పెరిగిపోతుంది. ఐటి కంపెనీల్లో పనిచేస్తున్న వృత్తి నిపుణులైన మహిళల్లో అత్యధికులు సొంత కార్లను వినియోగించడానికి అలవాటుపడుతున్నారు. బస్సులు, టాక్సీలు, ఆటోల్లో వెళ్లడానికంటే కూడా సొంత స్కూటర్లు, కార్లు వినియోగించడానికి మహిళలు ఇష్టపడుతున్నారు. వాహనాలు నడిపేందుకు కుటుంబాల నుండి ప్రోత్సాహం లభిస్తుండటంతో విద్యార్థినిలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగినులు, ఐటి కంపెనీల్లో పని చేస్తున్న వారు, గృహిణిలు ఇంటి నుండి బయటికి వెళ్లడానికి స్కూటర్లు, కార్లు వినియోగిస్తున్నారు. మహిళలకు అనువైన విధంగా స్కూటర్లను డిజైన్ చేయడం కూడా మరో ఆసక్తికరమైన పరిణామంగా పేర్కొంటున్నారు.

ఖైదీల క్షమాభిక్షపై సీఎంకు లేఖ

హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఖైదీల క్షమాభిక్ష విషయంలో ప్రభుత్వం వెనక్కుతగ్గడంపై జీవిత ఖైదీల కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖైదీల విడుదల జాప్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ సిఎం కెసిఆర్‌కు లేఖ రాశారు. జనవరి 26 న అర్హులైన ఖైదీలకు క్షమాభిక్షను ప్రసాదించేందుకు మార్గదర్శకాలను రూపొందించేందుకు జైలు అధికారులతో ప్రభుత్వం కమిటీని ప్రకటించింది. ఈ కమిటీ మార్గదర్శకాలను రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కానీ ఖైదీల విడుదలలో జాప్యం ఏర్పడింది. ఖైదీల కుటుంబసభ్యుల నుంచి వచ్చిన వత్తిడి, విజ్ఞప్తులు, ఆవేదనలను గ్రహించిన అధికారులు మార్చిలోగా విధి విధానాలు ఖరారవుతాయని, ఆ తర్వాత ఖైదీల విడుదలపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. కానీ మార్చి మాసం ప్రవేశించినప్పటికీ ఎలాంటి మార్గదర్శకాలు వెలువడకపోవడంతోసీఎంకు లేఖ రాశారు.

శంషాబాద్ విమానాశ్రయంలో తప్పిన ముప్పు



శంషాబాద్, ఆంధ్రప్రభ : జెడ్డా (సౌది అరేబీయ) నుంచి ఇండోనేషియా వెళ్తున్న సిటి లింక్ ఎయిర్ వేస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఆదివారం ఇండోనేషియా బయలు దేరిన సిటిలింక్ ఎయిర్ వేస్ విమానం ఇంధనం అయిపోవడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. తిరిగి విమానంలో ఇంధనం నింపుతుండగా ఒక్కసారిగా ఇంధనం లీకవ్వడంతో అక్కడి సిబ్బంది విమానాన్ని నిలిపివేసి లీకేజిని గమనించే పనిలో పడ్డారు. దీంతో రన్ వే పై ఇంధనం పడివుండటంతో అక్కడి అధికారులు ఫైరింజన్ల సహాయంతో శుభ్రపరిచారు. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఉమ్మడి రిజర్వేషన్లు విఫలం

ఎస్సీ వర్గీకరణకు రాజ్యాంగ సవరణ చేయాలి:మంద కృష్ణ



హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాజ్యాంగంలో పేర్కొన్న ఉమ్మడి రిజర్వేషన్‌లు పూర్తిగా విఫలమయ్యాయని, ఎస్సీ వర్గీకరణ కోసం రాజ్యాంగ సవరణ చేయాలని ఎంఆర్ పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ డిమాండ్ చేశారు. రాజ్యానికి తలవంచకుండా వర్గీకరణ సాధించేవరకు పోరాటం చేస్తానని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని బలపరుద్దాం..ఎంఆర్‌పిఎస్ ప్రజా ఉద్యమాలపై రాజ్య నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుదాం అనే అంశంపై విప్లవ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రెండు కులాల మధ్య సాంఘీక సమన్వయం లేదన్నారు. దళితులలో మాల కులస్థులు అన్ని రంగాల్లో ముందున్నారని, మాదిగలు వెనుకబడి ఉన్నారని ఎస్సీ రిజర్వేషన్‌ల వర్గీకరణ జరగాల్సిన అవసరం ఉందని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆనాడే చెప్పాడని ఆయన పేర్కొన్నారు. ఈ సదస్సులో విరసం నేత వరవరరావు, రచయిత కాసీం తదితరులు ప్రసంగించారు.

ముగిసిన టీఆర్‌టీ పరీక్షలు

హైదరాబాద్,ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల భర్తీ కోసం నిర్వహిస్తున్న ఉపాధ్యాయ నియామక పరీక్షలు(టిఆర్‌టి) ముగిశాయి. ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమైన పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. వివిధ సబ్జెక్టుల నియామకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 48 పరీక్షలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించింది. ఎక్కువ పరీక్షలు కంప్యూటర్ బేస్ట్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(సీబీఆర్‌టి) పద్ధతిలో నిర్వహించారు. 8792 పోస్టుల భర్తీ కోసం పరీక్షలు జరిగాయి. ఎక్కువ పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించినప్పటికీ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. పరీక్షల నిర్వహణకు సహకరించిన అన్ని జిల్లాలకలెక్టర్లు, ఎస్పీలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి ఏ వాణిప్రసాద్ అభినందనలు తెలిపారు.

ఎంపీలు బీసీ బిల్లుకోసం పట్టుబట్టాలి

హైదరాబాద్,ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టడం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. బీసీ బిల్లు కోసం పార్లమెంటులో గళం విప్పకపోతే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కును కోల్పోతారని సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 17 మంది ఎంపిలకు సంఘం తరపున ఆదివారం బహిరంగ లేఖ రాశారు. నేటి నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లు కోసం, కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు జరిగిన అన్యాయంపై తమ గళాన్ని విప్పాలని జాజుల డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదని, బడ్జెట్‌లోనూ సరైన న్యాయం జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై ఎంపిలు మాట్లాడటం లేదని మండిపడ్డారు.

అలా వెళ్లారు..ఇలా దోచేశారు..

హైదరాబాద్, ఆంధ్రప్రభ: దైవదర్శనం కోసం ఇంటికి తాళం వేసి తిరుపతికి బయలుదేరగానే.. ఆ ఇంట్లో దొంగలు పడి దోచేశారు. ఈ ఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కేపీహెచ్‌బీ ఏడో ఫేజ్‌లోని ఎల్ఐజీ370 నివాసంలో అద్దెకు ఉంటున్న ఎన్‌వి.రంగతేజ తన కుటుంబసభ్యులతో కలిసి ఈ నెల 1వ తేదీ రాత్రి 9-15 గంటలకు ఇంటికి తాళంవేసి తిరుపతి బయలుదేరారు. మరుసటి రోజు ఉదయం ఆరు గంటల సమయంలో సదరు ఇంటి యజమాని చూసేసరికి రంగతేజ నివాసానికి వేసి ఉన్న తాళం పగులగొట్టి ఉంది. దీంతో ఇదే విషయాన్ని రంగతేజకు యజమాని ఫోన్ ద్వారా తెలిపాడు. వెంటనే తన తిరుపతి ప్రయాణాన్ని రద్దు చేసుకుని ఇంటికి చేరుకున్న రంగతేజ తన ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించాడు. ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోని బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు(గాజులు, హారం, చెవిదిద్దులు, గొలుసు)తో పాటు ఎల్ఈడీ టీవీ కూడా అపహరణకు గురైంది. దీంతో, బాధితుడు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలాన్ని సందర్శించిన పోలీసులు పరిసరాలలో సీసీకెమెరా ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. దొంగల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

'తెలంగాణ ప్రజల పార్టీ' ఆవిర్భావం

జస్టిస్ చంద్రకుమార్



నల్లకుంట, ప్రభ న్యూస్ : అవినీతి, అక్రమాలు లేని కుల వివక్షత లేని, రైతుల ఆత్మహత్యలు, ఎన్‌కౌంటర్‌లు లేని ప్రజా పాలన కోసం 'తెలంగాణ ప్రజల పార్టీ' ఏర్పాటు చేస్తున్నట్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ప్రకటించారు. ప్రజలు ఏ ఆకాంక్షలతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని త్యాగాలతో రాష్ట్రం సాధించారో దానికి విరుద్ధంగా పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల పార్టీ ఆవిర్భా సభ ఆదివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగింది. ఈ సభలో ఆయన పార్టీ పేరును, రాష్ట్ర నూతన కార్యవర్గంను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మన్నారం నాగరాజు, సొగరాబేగం, ఆత్మీయ నిర్మల, జి. స్వర్ణ, డాక్టర్ డి. సాంబశివగౌడ్ పాల్గొన్నారు.

రాష్ట్ర నూతన కార్యవర్గం..

తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షులుగా జస్టిస్ బి. చంద్రకుమార్, ఉపాధ్యక్షులు వేద వికాస్, సుతారి లచ్చన్న, ముప్పారపు ప్రకాశ్, మోహన్‌రాజ్, సెక్రటరీ జనరల్ డాక్టర్ టి.వి. రామనర్సయ్య, ప్రధాన కార్యదర్శి డాక్టర్ డి. సాంబశివగౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరి ఏలేశ్వరం వెంకటేశ్, జైరాజ్, డి. భద్రయ్య, సురేష్‌బాబు, జాయింట్ సెక్రటరిలు ఎ. సందీప్‌కుమార్, పుట్టయ్య, రాజన్న, ఎం.డి. అహ్మద్, కోశాధికారి రఘు, మహిళా విభాగం డాక్టర్ ఆత్మీయ నిర్మల, జి. స్వర్ణ, విద్యార్థి విభాగం నల్లండ అంజి, యువజన విభాగం సూరజ్‌గౌడ్, వాసు కోట్ల, ఎర్ర కృష్ణ బోడ లక్ష్మణ్, బద్రు నాయక్, రైతు విభాగం ఎ.సి. రెడ్డి, సలహాదారులు ప్రొఫెసర్ తిరుమలి, డాక్టర్ ప్రభాకర్ ఐఎఎస్, ప్రొఫెసర్ మురళీమనోహర్‌రావు, రామరాజు, డాక్టర్ ప్రభాకర్ చౌదరి, మైనారిటీ విభాగం కె.ఎ. రెహమాన్, మీడియా విభాగం దేవరశెట్టి వేణుమాదవ్ ఉన్నారు.

నేడు ఆర్టీఏ అధికారులతో మంత్రి భేటీ

హైదరాబాద్, ఆంధ్రప్రభ : రవాణా శాఖ మంత్రి పి. మహేందర్ రెడ్డి సోమవారం ఆర్టీఏ అధికారులతో సమావేశం కానున్నారు. రవాణా శాఖలో తీసుకోవలసిన మరిన్ని చర్యల గురించి చర్చించడంతో పాటుగా ఇటీవల వెలుగు చూసిన అవినీతి, అక్రమాలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ సేవా కేంద్రాల ద్వారా రవాణా సేవలను అందుబాటులోకి తెచ్చే అంశంపై చర్చించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పాత వాహనాలకు జీవిత కాలం పన్ను వసూలు చేయడంలో చోటు చేసుకున్న అక్రమాలను పరిగణలోకి తీసుకొని లొసుగులకు తావు లేని పారదర్శక విధానాలను ప్రవేశపెట్టే అంశాలను చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిసింది.

తూర్పు మన్యంలో అలజడి

● మావోయిస్టు షెల్టర్ జోన్‌లో కూంబింగ్ విస్తృతం

హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ తర్వాత తూర్పు మన్యంలో అలజడి మొదలైంది. మావోయిస్టుల షెల్టర్ జోన్‌లో కూంబింగ్ విస్తృతమైంది. రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తామని మావోయిస్టు పార్టీ ప్రకటించడంతో హైఅలర్ట్ కొనసాగుతోంది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ బోర్డర్‌లో తుపాకీ మోతలతో తూర్పుగోదావరి జిల్లా ఉలిక్కిపడింది. నాలుగు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం కావడంతో దండకారణ్యాన్ని ఆనుకుని ఉన్న చింతూరు సబ్ డివిజన్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. మావోయిస్టులు ప్రతీకార దాడులకు తెగబడే ప్రమాదం ఉందని ఊహిస్తున్న పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోయిస్టు అగ్రనేతలతో పాటు కేడర్ ఎటువైపు వెళ్లిందనే దానిపైనా పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే మావోల షెల్టర్ జోన్‌గా పేరున్న చింతూరు డివిజన్లో కూంబింగ్ విస్తృతం చేశారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతమైన చింతూరు అటవీ ప్రాంతాన్ని మావోలు చాలాసార్లు షెల్టర్‌జోన్‌గా ఉపయోగించుకున్నారు. అందుకు గతంలో ఏనుగురాళ్లపల్లి, ఏటపాకలలో మావోలు మందుపాతరలు పేల్చిన ఘటనలే ఉదాహరణ. ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో ఎన్‌కౌంటర్ ఘటనలు జరిగిన పది పదిహేను రోజుల్లో విలీన మండలాల్లో ఏదో ఒక అలజడి జరగడం పరిపాటిగా మారడంతో అప్రమత్తమయ్యారు. ఇప్పటికే చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.తెలంగాణ-చత్తీస్‌గఢ్ బోర్డర్‌లో చనిపోయిన మావోయిస్టులంతా గిరిజనులే. చనిపోయింది చత్తీస్‌గఢ్‌కు చెందిన ఆదివాసీలు అవడం కూడా విలీనమండలాల్లో పోలీసులు అప్రమత్తం కావడానికి కారణం. దాదాపుగా 70 శాతం గిరిజనులుండే ప్రాంతం కావడం మావోయిస్టు సానుభూతి పరులుండే ఏరియా కావడంతో పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఆసుపత్రిలోనే మావోల మృతదేహాలు

హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో గ్రేహౌండ్స్ కమాండర్ సుశీల్‌కుమార్‌తో పాటు పది మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. అదే రోజు సుశీల్‌కుమార్ మృతదేహాన్ని ఆయన స్వగ్రామానికి పంపించారు. శనివారం మావోయిస్టుల మృతదేహాలకు హైకోర్టు ఆదేశాలతో ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం దడబోయిన స్వామి మృతదేహాన్ని రాత్రి ఆయన బంధువులకు అప్పగించారు. మిగిలిన వారంతా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవారే ఉన్నారు. తొమ్మిది మృతదేహాలను భద్రాచలం ఏరియా ఆసుపత్రిలోనే ఫ్రీజర్‌లోనే ఉన్నాయి. ఆదివారం బంధువులు, కుటుంబ సభ్యులూ ఎవరూ రాలేదు.

నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో అప్రమత్తం

హైదరాబాద్, ఆంధ్రప్రభ : మావోయిస్టు ప్రాబల్య జిల్లాలలో భద్రతను పటిష్టం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా చర్ల సమీపంలో రెండు రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మంది మావోయిస్టులు మృతి చెందడం, అందుకు ప్రతిగా టిఆర్ఎస్ నేతలపై దాడులు తప్పవని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ హెచ్చరించిన నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు పటిష్ట బందోబస్తుపై దృష్టిని కేంద్రీకరించారు. గత కొంత కాలంగా ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలలో మావోయిస్టులు పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని, విస్తృతంగా రిక్రూట్‌మెంట్‌లను ప్రారంభించారని ఎస్ఐబి గుర్తించింది. రిక్రూట్‌మెంట్‌లను నిలువరించేందుకు పోలీసులు గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేయించడంతో పాటు తాజాగా పోలీసు శాఖలో ఏర్పడిన ఖాళీల భర్తీలో భాగస్థులను చేసేందుకు ఉచిత శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించారు. కేవలం మూడు మాసాల వ్యవధిలో దాదాపు 20 మంది సహచరులను కోల్పోయిన మావోయిస్టులు ప్రతీకారంతో రగిలిపోతున్నారని, ఈ నేపథ్యంలో ఎంతటి హింసకైనా వెనుకాడబోరన్న సమాచారం అందిన అధికారులు జిల్లాల పోలీసు అధికారులను



అప్రమత్తం చేశారు.వచ్చేది ఎన్నికల సంవత్సరం కాబట్టి ప్రజా ప్రతినిధులు విస్తృతంగా గ్రామీణ ప్రాంతాలలో పర్యటించనున్నారు. అదే విధంగా ఎన్నికలకు ముందే పలు అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో పలువురు అధికారులు, ఉన్నతాధికారులు కూడా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి పురోగతిని పరిశీలించనున్నారు. ఇదే అదనుగా మావోయిస్టులు దాడులకు తెగబడే ప్రమాదం ఉందని, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎవరైనా గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, పోలీసుల సూచనలను తూ.చ తప్పకుండా పాటించాలని ఆదేశించాలని నిర్ణయించారు. అంతేకాకుండా మావోయిస్టుల హిట్ లిస్టుల ఉన్న వారికి, మంత్రులు, ప్రజా ప్రతినిధులకు అదనపు భద్రత కల్పించాలని నిర్ణయించారు. రెండు మూడు రోజులలో సిఎంతో సమావేశం కానున్న పోలీసు అధికారులు మావోయిస్టుల హెచ్చరికల దరిమిలా తీసుకోవాలనుకుంటున్న చర్యలపై వివరించి అమలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.


తెలంగాణ కేంద్రంగా దక్షిణాదిలో పాగాకు ప్రయత్నం

తెలంగాణ కేంద్రంగా దక్షిణాదిలో పాగా వేసేందుకు మావోయిస్టులు వ్యూహం రచించారని పోలీసు అధికారులు అంటున్నారు. తుపాకులగూడెం ఎన్‌కౌంటర్, తాజాగా చర్ల ఎన్‌కౌంటర్ తర్వాత పోలీసులకు లభ్యమైన డాక్యుమెంట్లలో ఇందుకు సంబంధించిన అంశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఒకప్పుడు తెలంగాణలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నక్సలైట్లు నడిపించారు. తిరిగి ఆ తరహాలో ప్రాబల్యం సంపాదించుకోవాలన్నది మావోయిస్టుల వ్యూహమని స్పష్టమవుతుందని వారంటున్నారు. మహారాష్ట్రలో కొంత మంది మావోయిస్టు సానుభూతిపరులను పట్టుకున్నప్పుడు వెల్లడైన అంశాలు, ఎన్‌కౌంటర్ ప్రదేశాలలో నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లకు దగ్గర సారూప్యత ఉందని అధికారులు అంటున్నారు.

టెన్త్ ప్రీ ఫైనల్ పేపర్లు లీక్

● ఏడాదిలో రెండవసారి ఘటన

నంద్యాల, ప్రభన్యూస్: రాష్ట్రంలో 10వ తరగతి ప్రధాన పరీక్షలకు విద్యార్థుల్లో సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్‌ను నిర్వహిస్తారు. గత నెల 24 నుంచి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే తెలుగు, ఇంగ్లీష్ , హిందీ పరీక్షలు పూర్తయ్యాయి. మ్యాథ్స్ ఒక పేపర్ అయిపోయింది. సోమవారం మ్యాథ్స్ 2వ పేపర్‌ను నిర్వహించనున్నారు. మ్యాథ్స్ రెండవ పేపరు మార్కెట్‌లోకి ఒక రోజు ముందుగానే బయటకు వచ్చేసింది. ఒక్కొక్క పేపరుకు రూ. 1,000 చొప్పున మార్కెట్‌లో వసూలు చేస్తున్నారు. జిరాక్స్ సెంటర్లు ప్రీఫైనల్ పేపర్లతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం ప్రీఫైనల్ ఎగ్జామ్‌కు గతంలో తయారు చేసిన పేపర్లు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. పేపర్లు బయటకు రావడంతో వాటిని పూర్తిగా రద్దు చేశారు. ఇందుకోసం అప్పట్లో ఖర్చు చేసిన రూ. 6 కోట్లు



గంగ పాలు అయ్యాయి.

మరోసారి రూపొందించిన రెండవ విడత ప్రీ ఫైనల్ పేపర్లు బహిరంగ మార్కెట్‌లోకి వచ్చేశాయి. పరీక్షల నిర్వహణలో విద్యా శాఖ నిర్లక్ష్యం వెరసి ఒక రోజు ముందుగానే విద్యార్థులకు, తల్లిదండ్రులకు చేరిపోతున్నాయి. కర్నూలు కేంద్రంలో రహస్యంగా రూపొందించిన పేపర్లను మండల రిసోర్స్ సెంటర్స్‌కు చేరుస్తారు. అక్కడి నుంచి మండలాల పరిధిలోని ఉన్నత పాఠశాలలకు అరగంట ముందు పరీక్షా పేపర్లను అందజేయాలి. విద్యార్థుల సామర్థ్యాలను తెలియజేసే ప్రధాన పరీక్షలకు ముందుగా ఆయా పాఠశాలలో ఎస్ఏ -1, ఎస్ఏ 2 తోపాటు ఎఫ్ఏ -1, ఎఫ్ఏ - 2, ఎఫ్ఏ - 3, ఎఫ్ఏ - 4 ప్రాతిపదికన పరీక్షలను నిర్వహిస్తారు. ప్రధాన పరీక్షలో 80 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఆయా కళాశాలలు ముందుగా నిర్వహించే పరీక్షల్లో మొత్తం ఎస్ఏ -1కు 80 మార్కులు,ఎఫ్ఏ పరీక్షలకు ఒక్కొక్క పేపరుకు 50 మార్కుల చొప్పున మొత్తం 280 మార్కులకు పరీక్షలను నిర్వహిస్తారు. అందులో విద్యార్థులు పొందే మార్కులను 20 శాతానికి లెక్కించి ఆ మార్కులను ఎస్ఏ -2 పేరిట నిర్వహించే ప్రధాన పరీక్షల్లో కలుపుతారు. ప్రధాన పరీక్షలకు ముందుగా విద్యార్థుల్లోని సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు నిర్వహించే ప్రీ ఫైనల్ పరీక్షా పేపర్లు బయటకు వచ్చేస్తున్నాయి. సోమవారం జరగాల్సిన మ్యాథ్స్ 2వ పేపర్ బయటకు వచ్చేసింది. కర్నూలు జిల్లాలోని జిరాక్స్ సెంటర్‌లలో బహిరంగ మార్కెట్‌లో పెట్టి అమ్మేస్తున్నారు. ఇప్పటికే పలు విమర్శలను మూటకట్టుకున్న విద్యాశాఖ మరోసారి ప్రీ ఫైనల్ నిర్వహణలో పూర్తిగా విఫలమైంది.

పిఎన్‌బి స్కామ్... నలుగురి అరెస్ట్



న్యూఢిల్లీ : పిఎన్‌బి కుంభకోణానికి సంబంధించి నీరవ్ మోడీ గ్రూప్ కంపెనీలకు చెందిన ఇద్దరు ఉద్యోగులు, ఒక ఆడిటర్, మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీల డైరెక్టర్‌ను సిబిఐ ఆదివారం అరెస్టు చేసింది. పిఎన్‌బి నుంచి మోసపూరితంగా లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్(ఎల్ఒయులు) కోసం సమర్పించిన దరఖాస్తులను తయారు చేసారనే అభియోగంపై నీరవ్ మోడీకి చెందిన ఫైర్‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు అప్పటి ఎజిఎం(ఆపరేషన్స్) మనీష్ కె బొసమియా, అప్పటి ఫైనాన్స్ మేనేజర్ మితెన్ అనిల్ పాండ్యాను అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. ముంబైలో సంపత్ అండ్ మెహతా చార్టెర్డ్ అకౌంటెన్సీ కంపెనీలో భాగస్వామి, ఆడిటర్ సంజయ్ రాంభియాను అరెస్టు చేశారు. మెహుల్ చోక్సీకి చెందిన గిలి ఇండియాకు అప్పటి డైరెక్టర్ అనియత్ శివరామన్‌ను కూడా అరెస్టు చేసినట్టు అధికారులు చెప్పారు.


చంద్రబాబు వ్యూహాత్మక అడుగులు

● అమిత్‌షాతో భేటీపై ఎంపీలకు దిశా నిర్దేశం ● పార్లమెంట్‌లో పోరాడాల్సిందే
● వైసీపీ ద్వంద్వ వైఖరి ఎండగట్టాలి ● ఒకేసారి తెగదెంపుల వల్ల నష్టం: చంద్రబాబు

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు సాధించే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా కేంద్రంతో ఢీకొంటున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి జరగబోతున్న రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నారంటున్నారు. ఈ విషయంలో కేంద్రంతో ఎలా వ్యవహరించాలనే విషయంలో ఇప్పటికే ఆయన ఎంపీలకు పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చారు. ఎన్నడూలేని విధంగా చంద్రబాబు రాష్ట్ర విభజన హామీల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖర్ని తీవ్రంగా తప్పు బడుతున్న క్రమంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నుంచి ఫోన్‌కాల్ రావడం ఒకింత ప్రాధాన్యత సంతరించుకుందంటున్నారు. అయితే అమిత్ షాతో భేటీ సంగతెలా ఉన్నా విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన ఇతర ప్రయోజనాలు విషయంలో పార్లమెంట్‌లో గట్టిగా నిలబడి పోరాడాల్సిందేనని ముఖ్యమంత్రి పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేయడంతో నేడు ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాతో జరిగే సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడిందంటున్నారు. అమిత్ షాతో సమావేశం ఎలా ఉన్నా పార్లమెంట్‌లో విభజన హామీలపై పోరాటాన్ని కొనసాగించాల్సిందేనని ముఖ్యమంత్రి పార్టీ ఎంపీలకు హితబోధ చేశారు. ఆదివారం ఈ విషయమై చంద్రబాబు మరోసారి పార్టీ ఎంపీలతో మాట్లాడినట్లు సమాచారం. అమిత్ షా పిలుపుపై విభజన సమస్యలపై సోమవారం చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ ఎంపీలు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.

పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలు సాధించేందుకు పెద్ద ఎత్తున క్రియాశీలకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఎంపీలకే దిశా నిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. బీజేపీతో మైత్రిని అవసరమైతే విడనాడేందుకు కూడా ముందుకెళుతున్నట్లు ప్రజలకు సంకేతాలు అందుతున్న ఈ క్రమంలో అమరావతిలో పార్టీ నేతలతో శనివారం ముఖ్యమంత్రి సమావేశమై పార్లమెంట్‌లో పోరాటాన్ని ఉధృతంగా నిర్వహించాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ విషయంలో వెనుకడుగు వేయాల్సిన పని లేదని ఎంపీలకు సూచించడంతో బీజేపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రతినిధి బృందాన్ని ఢిల్లీ పంపించమని అమిత్‌షా చేసిన విజ్ఞప్తి మేరకు చంద్రబాబు సూచనలతో ఎంపీల బృందం నేడు అమిత్ షాతో భేటీ అయ్యేందుకు సిద్ధమైంది. అయితే విభజన చట్టంలోని అంశాలు, ఇచ్చిన హామీలపై కేంద్రం నుంచి సానుకూల స్పందనేది రానందున ఇక బీజేపీతో తెగదెంపులు చేసుకోవడమే మంచిదని ఎక్కువ మంది ఎంపీలు, కేంద్రంలోని పార్టీకి చెందిన మంత్రులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ మంత్రులతోపాటు రాజీనామాలు చేయయించడమే ఉత్తమమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నేడు అమిత్‌షాతో జరిగే భేటీలో టీడీపీ ఎంపీలు, మంత్రులు తాడోపేడో తేల్చుకునేందుకు సన్నద్ధమయ్యారంటున్నారు.

బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు ముఖ్యమంత్రి ఇప్పటికే క్లాసులు తీసుకున్నారు. ముఖ్యమంత్రి చేసిన సూచనల మేరకు ఎంపీలు, మంత్రులు సిద్ధమయ్యారంటున్నారు. అయితే ఇదే సందర్భంలో పలు పార్టీ ఎంపీలు ఇంకా మైత్రిని కొనసాగించడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని చంద్రబాబుకు తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ఆందోళనలు చేయడం ఇబ్బందిగా ఉందని, ఈ విషయంలో అటో ఇటో తేల్చుకుంటేనే మంచిదనే సలహా కూడా చంద్రబాబుకు ఇచ్చారంటున్నారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు వారిని కొంత వారించారంటున్నారు. ఇప్పటికిప్పుడు రాజీనామాలు చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉండవని, సరైన సమయంలో ఆ పని చేద్దామని ఎంపీలకు చంద్రబాబు హితబోద చేసినట్లు సమాచారం. ఏం చేసినా రాష్ట్ర ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఉండాలని, పార్టీ కంటే రాష్ట్ర ప్రయోజనాలే కీలకమని చంద్రబాబు ఎంపీలకు హితబోధ చేశారు. ఒత్తిడి పెంచాలే కానీ ఇప్పటికిప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిదనే చంద్రబాబు ఎంపీలతో అభిప్రాయపడ్డట్లు సమాచారం. ఒక్కసారిగా కేంద్రంపై దాడి చేయకుండా, దశల వారీగా పోరాట క్రమాన్ని కొనసాగించాలని చంద్రబాబు చేసిన సూచనలతో పార్టీ ఎంపీలంతా ఏకీభవిస్తున్నారు. అదే క్రమంలో ఢిల్లీలో మిగతా జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టాలని కూడా చంద్రబాబు ఎంపీలకు సూచించారు. అయితే అమిత్‌షాతో జరిపే భేటీతో ఒరిగేదమి లేదని, గతంలో జరిపిన సమావేశంతో ఈ విషయం స్పష్టమైందని పార్టీ ఎంపీలు చంద్రబాబుకు వివరించారు. గత సమావేశంలో విభజన హామీలకు సంబంధించి అందజేసిన వినతిపత్రాలు తీసుకున్నారే కానీ ఏ విధమైన ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. మళ్లీ ఇప్పుడు కూడా అదే జరుగుతుందని వారు చంద్రబాబుతో అన్నట్లు సమాచారం. 14వ ఆర్థికసంఘం సిఫార్సుల ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పినందునే ప్రత్యేకసాయానికి అంగీకరించామని, అప్పుడు ఉండదని చెప్పి ఇప్పుడు వేరే రాష్ట్రాలకు హోదా ఎలా కొనసాగిస్తారని , వాళ్లకు ఇస్తున్నప్పుడు మనకి కావాలన్నదే మన డిమాండ్ అని, ఈ విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే బీజేపీకి మద్దతు ఇచ్చామన్నారు. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీపైనే ఉందన్నారు.



ప్రత్యేక హోదా కోసం అవిశ్వాస తీర్మానం పెడతామని వైసీపీ చేసిన ప్రకటనపై జాగ్రత్తగా ముందుకు అడుగులు వేయాలని భావిస్తున్నారు. వాళ్ల దారిలోనే మనం వెళ్లడం సరి కాదు. పార్టీ ప్రయోజనాల కోసమే ప్రత్యేక హోదా డిమాండ్‌ను వైసీపీ లేవనెత్తిందని, దీన్ని బలంగా ప్రజల్లోకి తీసికెళ్లి, ఆ పార్టీని ఎండగట్టాలని చంద్రబాబు పార్టీ ఎంపీలకు సూచించారు. హోదాతో పాటు రైల్వేజోన్, కడప స్టీల్ ప్లాంట్, ఆర్థికలోటు వంటి వన్నీ వదిలేసి హోదా ఒక్కటే అడగం సరికాదనే విషయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించాలన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక జీవో ద్వారా ఇచ్చిన ప్రోత్సాహకాలను మనకు ఇవ్వాలనే అంశాన్ని ప్రస్తావించాలని సూచించారు. ఆర్థిక లోటు భర్తీకి ఒక ఫార్ములా ఇచ్చామని కేంద్రం చెప్పడంపై చంద్రబాబు మండిపడుతున్నారు. రాష్ట్రాలను జాతీయ పార్టీలు నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఈ సందర్భంగా ఎంపీలతో అన్నారు. కాగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నేడు అమిత్ షాతో జరిగే భేటీలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి సుజనాచౌదరి, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావులు పాల్గొంటారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటేనే

శాసన సభకు వస్తాం: వైకాపా

● బహుముఖ వ్యూహంలో వైకాపా

హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటినుంచి ప్రారంభం అవుతున్నాయి. శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహుముఖ వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయం తీసుకుంది. ఈ సారి కూడా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలనే నిర్ణయించుకుంది. వైసీపి ఎన్నికల గుర్తుపై గెల్చి పార్టీ మారిన 22 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేంత వరకు శాసనసభా సమావేశాలకు హాజరుకాకూడదని గత సమావేశాల సందర్భంగానే పార్టీ నిర్ణయించింది. ఈ సమావేశాల్లో కూడా అదే వైఖరిని ఈ దఫా కూడా కొనసాగించాలనే పార్టీ భావిస్తున్నది. స్పీకర్ వ్యవస్థపై ఒత్తిడి పెంచేందుకు పార్టీ అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతుండగా వైసీపి ఎమ్మెల్యేలంతా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నాకు సిద్ధమవుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో చేస్తున్న ఈ ధర్నాతో దేశ ప్రజల దృష్టిని ఆకర్షించడంతోపాటు, ఎన్‌డీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏపీ ప్రజల ఆదరణ పొందాలనే వ్యూహంలో ఉంది. పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు, లోక్ సభ సభ్యులు, పార్టీ ముఖ్య నేతలు కూడా ఈ ధర్నాలో పాల్గొని పార్టీ వైఖరిని కేంద్రం దృష్టికి తెచ్చేలా విజయవంతానికి సిద్ధమవుతున్నారు. ప్రత్యేకహోదా అంశంలో తొలినుంచి ఒకే విధమైన నిర్ణయంతో ఉన్న పార్టీ అధిష్టానం పాలకపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు మరిన్ని అస్త్రాలు సంధించేందుకు సిద్ధమవుతోంది. కేంద్రంలో బీజేపీ, తెలుగుదేశం పార్టీల భాగస్వామ్యంతో ఉన్న ఎన్డీఏప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామని పార్టీ అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేక హోదా నినాదాలు గట్టిగానే వినిపించేందుకు సిద్ధమవుతోంది. చివరగా పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించి ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో మాటతప్పిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని దేశ ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టాలన్న వ్యూహంతో ఉంది. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను కొనసాగిస్తూనే పార్టీ ముఖ్య నేతలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆయన యాత్రకు అడుగడుగునా ప్రజలనుంచి అద్భుత స్పందన వ్యక్తమవుతోంది. రానున్న సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొని ఈ సారి విజేతగా నిలిచేందుకు జగన్ బహుముఖ వ్యూహాలకు పదును పెట్టారు. ఆదిశలోనే సాగుతున్న పాదయాత్ర ద్వారా జగన్ మండల, గ్రామస్థాయి నేతలను కూడా కలుసుకుని వారిలో ధైర్యం పెంపొందిస్తూ వారికి మరింత చేరువవుతున్నారు.

రాజ్యసభ ఎన్నికలపై దృష్టి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాజ్యసభ ఎన్నికలపై కూడా ప్రత్యేక దృష్టిపెట్టింది. శాసనసభలో వైఎస్ఆర్‌కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి ఒక రాజ్యసభ సీటును సునాయాసంగా దక్కించుకునే అవకాశం ఉంది. వైకాపానుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన 22మంది ఎమ్మెల్యేను మినహాయిస్తే వైకాపాకు ఇంకా 44మంది సభ్యులున్నారు. ఈ సంఖ్య రాజ్యసభ సీటు గెలిచుకునేందుకు సరిగ్గా సరిపోతుందంటున్నారు.

నేటి నుంచి హాట్‌హాట్‌గా

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

● గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం

అమరావతి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమైంది. అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి కూడా ప్రధాన ప్రతిపక్షం సమావేశాలకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ప్రధాన ప్రతిపక్ష పాత్రను కూడా పోషించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు టిడిపి అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలకు ఇప్పటికే హితబోధ చేశారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలు, ఇతర అంశాలు ప్రతిబింబించేలా శాసనసభ్యులు సభలో మాట్లాడాలని ముఖ్యమంత్రి వారిని ఆదేశించినట్లు సమాచారం. అయితే ఈసారి బీజేపీ కూడా ప్రతిపక్ష పాత్ర బాగానే పోషించేందుకు సర్వం సిద్ధమైందంటున్నారు. విభజన అంశాలపై టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో పోరుకు సిద్ధమైన క్రమంలో ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభలో ధీటుగా కౌంటర్ ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు.

రాష్ట్రానికి కేంద్రం ఏమేమి ఇచ్చిందో..ఇంకా ఏమి ఇవ్వాలో కూడా అధికారపార్టీ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో సన్నద్ధమైన క్రమంలో బీజేపీ కూడా వాటిపై కసరత్తు పూర్తి చేసింది. కేంద్రం సాయం విషయంలోను, ఇతర విభజన హామిల విషయంలో బీజేపీ, టీడీపీ సభ్యుల మధ్య రసవత్తరమైన మాటల యుద్ధం నడిచే అవకాశం ఉందంటున్నారు. వీరిద్దరి మధ్య జరిగే చర్చ సభలో తప్పనిసరిగా వేడిపుట్టిస్తుందంటున్నారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభవుతాయి. మంగళ, బుధవారాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అనంతరం కొనసాగింపుగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత సభలో చర్చ జరుగుతుంది. ఈసారి సభలో రాష్ట్రానికి కేంద్ర సాయం అంశాలే ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది. పోలవరం ప్రాజెక్టు, ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పంటలకు గిట్టుబాటు ధరలు, వ్యవసాయ రంగంలో రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షణ, పరిశ్రమల రాక, వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం,పేదల గృహ నిర్మాణం, రోడ్డు ప్రమాదాలు, జన్మభూమి వినతులు, పరిష్కారం, రాయల సీమలో హైకోర్టు ఏర్పాటు అంశం, అమరావతి నిర్మాణం తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. వివిధ సంక్షేమ కార్యక్రమాలు పథకాలపై ప్రజలకు సవివరణ ఇచ్చేందుకు సమావేశాలను వినియోగించుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది. అయితే ప్రతిపక్షం లేదు గదా అని మంత్రులు సరైన సమాచారం లేకుండా సమావేశాలకు వస్తే ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

మార్చి నెలాఖరు వరకూ సమావేశాలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొన్నది. ఈసారి మూడు రాజ్యసభ సభ్యుల స్థానాలకు ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఒక వేళ పోటీ అనివార్యమైతే మార్చి 23న పోలింగ్ జరుగుతుంది. దీంతో ఎమ్మెల్యేలంతా హాజరై ఓటిం గ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. వైసీపీ కూడా రాజ్యసభ ఎన్నికల పోలింగ్ పాల్గొంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

హైందవ ధర్మం సర్వోత్తమమైంది

● విశాఖ శారదా పీఠాధిపతి శ్రీస్వరూపానందేంద్ర

కాకినాడ, ప్రభ న్యూస్ : వారానికోరోజో, రెండు రోజుల్లో ప్రార్థనా మందిరానికి వచ్చి చేసిన పాపాలు చెబితే పోతాయట..వారి దేవుడు ముళ్ళ కిరీటం ధరిస్తాడట.. ముత్తైదవులు సాంప్రదాయమైన బొట్టు, కాటుక పెట్టుకోకూడదట..మతం మారిపోతే నజరానాలు ఇచ్చేస్తారట.. ఇదీ కొన్ని మతాలు చేస్తున్న ప్రచారం. ఇలాంటి తప్పుడు ప్రచారాలకు లొంగిపోయి కన్న తల్లిలాంటి హిందూ మతాన్ని వదలకండి. తల్లిదండ్రుల్లాగే మన మతమును అంటూ విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ బోధించారు. స్వామి వారి ప్రవచనాలు వినేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. దేవాలయాలపై పెత్తనం చేస్తూ ఆలయాలను భ్రష్టు పట్టిస్తూ దేవాదాయశాఖ దేవుని ఆస్తులు అన్యాక్రాంతం చేస్తోందని ఆరోపించారు. అర్చకులకు సరైన జీతాలు కూడా చెల్లించడం లేదంటూ ఆయన ఆ శాఖపై మండిపడ్డారు.

పులివెందుల రణరంగం

● టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడులు ● కడప ఎంపీ అవినాష్‌రెడ్డి హౌస్ అరెస్టు



కడప, ప్రభ న్యూస్ బ్యూరో : కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పీబీసీ నీటి విషయమై మొదలైన జల జగడం కాస్తా రాజకీయ రగడగామారి ఆదివారం అనూహ్య రీతిలో మలుపులు తిరిగి అధికార తెలుగుదేశం పార్టీ, ప్రధాన విపక్షమైన వైకాపా శ్రేణుల మధ్య పులివెందుల పట్టణ నడిబొడ్డున పూలంగళ్ల వద్ద పరస్పరం రాళ్లు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో అట్టుడుకింది. ముందుగా ఈ విషయమై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్, శాసన మండలి డిప్యూటీ మాజీ చైర్మెన్ ఎస్వీ సతీష్‌కుమార్ రెడ్డిల మధ్య, ఆయా పార్టీల నేతల మధ్య కూడా పులివెందుల సమగ్రాభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలన్న అంశంలో సవాళ్లు, ప్రతిసవాళ్లు జరిగిన సంగతి విధితమే. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పులివెందుల పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు, ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న అంశంపై తీవ్ర స్థాయిలో చర్చలు, ఆందోళనలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని పులివెందుల్లోని ఆయన స్వగృహంలో హౌస్ అరెస్ట్ చేశారు. తాను ఎటు తిరిగి పులివెందుల పూలంగళ్ల సర్కిల్‌కు చేరుకుంటానని, పోలీసు అధికారులకు ఎంపీ అవినాష్ చెప్పినప్పటికీ ఇందుకు అనుమతి లేదని, ఈ విషయంలో తమకు సహకరించాలని పోలీసు యంత్రాంగం ఎంపీ అవినాష్‌రెడ్డితో చర్చలు జరిపారు. అయితే కార్యకర్తలు తమ నేతను బహిరంగ చర్చకు పూలంగళ్ల వద్దకు చేరుకునేలా అనుమతించాలన్న విషయంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇదిలా వుండగా వేంపల్లెలో టీడీపీనేత ఎస్వి సతీష్‌కుమార్ రెడ్డిని కూడా ఆయన స్వగృహం నుంచి బయటకు రానివ్వకుండా పోలీసు అధికారులు, సిబ్బంది అడ్డుకుని ఆయనను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఇంతలోనే అటు వైకాపా శ్రేణులు , ఇటు టీడీపీ శ్రేణులు పూలంగళ్ల సర్కిల్ వద్దకు చేరుకుని పరస్పరం కవ్వింపు చర్యలకు పాల్పడుతూ రాళ్లు విసురుకున్నారు. దీంతో పులివెందుల పూలంగళ్ల సర్కిల్ వద్ద రణరంగ వాతావరణం నెలకొంది. ఈ పరస్పర ఘర్షణల్లో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు రాళ్ల దాడిలో గాయపడ్డారు. పులివెందుల ఎస్ఐ చిరంజీవి తలకు కూడా గాయాలు అయ్యాయి. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు ఆందోళనకారులపై టియ్యర్ గ్యాస్ ప్రయోగించారు. సుమారు 10 నిముషాల పాటు పులివెందుల పూలంగళ్ల సర్కిల్ ఇరు పార్టీల కార్యకర్తల పరస్పర రాళ్ల దాడులు, కేకలతో దద్దరిల్లిపోయింది. ఈ సందర్భంగా పోలీసులు రంగప్రవేశం చేసి కార్యకర్తలను చెల్లాచెదురు చేయడంతో పాటు కనిపించిన వారినల్లా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

లోక్‌సభలో టీడీపీ, అసెంబ్లీలో బీజేపీ శత్రుపక్షంగా మిత్రపక్షాలు


హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో టిడిపి రాజీలేని పోరాటం చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభమవుతున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలలో బిజెపి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలని భావిస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నిధుల కోసం పోరాటం చేస్తున్న టిడిపితో కొంత కాలంగా బిజెపికి సంబంధాలు చెడిపోయాయి. ఇరు పార్టీల నేతలు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ నేపథ్యంలో లోక్‌సభలో ప్రత్యేక హోదా, నిధుల కోసం లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీసేందుకు టిడిపి ఎంపీలు సమాయాత్తమవుతున్నారు. పోరాట తీరును చంద్రబాబు మార్గదర్శనంలో కొనసాగించేందుకు టిడిపి ఎంపీలు ఉవ్విళ్ళూరుతున్నారు. ఇదే తరుణంలో టిడిపిపైనా, పాలనపైనా, కేంద్రం వివిధ సందర్భాలలో రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని బిజెపి రాష్ట్ర నేతలు నిర్ణయించుకున్నారు.

హస్తినలో వైకాపా హోదా పోరాటం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రత్యేకహోదా కోసం కేంద్రంతో పోరాటానికి వైఎస్సార్సీపీ సిద్ధమైంది. పార్లమెంట్‌లో ఎంపీలు చేయబోయే నిరసనకు మద్దతుగా వందల మంది పార్టీ సైన్యం దేశ రాజధాని ఢిల్లీ చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం విజయవాడ నుంచి 2వ తేదీ రాత్రి 10 గంటలకు 8 వందల మందితో బయల్దేరిన ప్రత్యేక రైలు ఆదివారం రాత్రి ఆరున్నర గంటలకు ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ రైల్వే స్టేషన్ చేరుకుంది. జిల్లా పార్టీ అధ్యక్షులు, శాసన సభ్యులు, నియోజక వర్గ సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నాయకులు ఢిల్లీ చేరుకున్నారు. నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండడంతో వైఎస్సార్సీపీ ప్రత్యేక హోదా కోసం ధర్నా చేపట్టనుంది. నిరసన కార్యక్రమం ముగిసిన అనంతరం రాత్రి 9 గంటలకు పార్టీ కార్యకర్తలతో తిరిగి బయల్దేరే ప్రత్యేక రైలు 7వ తేదీ ఉదయం విజయవాడ చేరుకుంటుంది.ఏపీ భవన్ వద్ద వైపాకా నేతలు మీడియాతో మాట్లాడారు.

ఏపీకి ప్రత్యేక హోదా జాతీయ అంశం కావాలి: వైకాపా ఎమ్మెల్యేలు

రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగింది. ఏపీకి న్యాయం జరగాలంటే ప్రత్యేక హోదా, రాయితీలు ఇవ్వాల్సిందే. చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టారు. మోడీ, చంద్రబాబు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీకి అన్యాయం చేస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా జాతీయ అంశం కావాలని ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాము. రాజకీయ వికృత క్రీడలతో టీడీపీ, బీజేపీ రాష్ట్రాన్ని ముంచేస్తున్నాయి. టీడీపీ ప్రత్యేక ప్యాకేజీ అని ఒకసారి, ప్రత్యేక హోదా అని ఒకసారి చెప్తూ నాటకాలాడుతోంది. నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రయోజనాల గురించి చంద్రబాబు మాట్లాడకుండా ఎన్నికల సందర్భంగా నాటకాలాడుతున్నారు. మోడీ అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారు. పోరాటాలతో ఎన్నో సాధ్యమయ్యాయి. పోరాటాల ద్వారా మేం ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు .



నీలి గురుడు

మమ్మూర్తులా భూమిని పోలిన గురు గ్రహం ఫొటోను నాసా విడుదల చేసింది. చిక్కటి నీల వర్ణంలో ఉన్న గురు గ్రహాన్ని చూసి అనేక మంది అదేదో కొత్త గ్రహమని పొరబడ్డారు. జునో ప్రోబ్ పూర్తి వివరాలతో కూడిన ఫొటోలను తీసింది. గురుగ్రహంపై సంజవెలుగు ప్రాంతాన్ని ఫొటోలు తీసినట్టు నాసా తెలిపింది. నాసా జునో అంతరిక్ష వాహనాన్ని 2011, ఆగస్టు ఐదవ తేదీన కేప్ కనవెరల్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి ప్రయోగించింది. జునో 2016 మధ్యకాలానికి గురుగ్రహానికి చేరుకుంది. గురుగ్రహం ఆవిర్భావం, పరిణామక్రమం అర్థం చేసుకోవడానికి జునో పంపించారు. గ్రహ కేంద్రకం శోధన, అయస్కాంత క్షేత్ర మ్యాపింగ్, లోతైన అగాధాల్లో అమ్మోనియా ద్రావకం గణన, మేరుజ్యోతుల(అరోరాల) పరిశీలన, తదితరాలు జునోకు నిర్దేశించిన కార్యకలాపాలు. జునో ఈ నెల ఏడవ తేదీ నాటికి గురు గ్రహంపై 10వ శాస్త్రీయ ఆవర్తనాన్ని పూర్తి చేసుకుంది. మార్గమధ్యంలో గ్రహం చుట్టూ అంతుపట్టని విధంగా ఆవరించిన శక్తిమంతమైన అరోరాల ఫొటోలను జునో తీసింది. వాటిలో కొన్ని భూమికి ఉత్తర, దక్షిణ ధృవాల పైన, కడకు అలస్కా, కెనడా లాంటి చోట్ల కూడా కనిపించిన నిదర్శనాలు ఉన్నాయి. గత డిసెంబర్‌లో జునో నుంచి వచ్చిన నివేదికలు గురు గ్రహం భవిష్యత్తుపై చర్చోపచర్చలకు ఆజ్యం పోశాయి. గురుగ్రహం 350 సంవత్సరాలకు పైగా మనుగడలో ఉందని ఒక అంచనా. అంతేకాక జునో తన పరిశోధనల్లో గురు గ్రహానికి సమీపంలో ఒక కొత్త పరారుణ ప్రాంతాన్ని కనుగొంది. మానవులు గురుగ్రహాన్ని 1830 నుంచి పరిశీలిస్తున్నారు.

వైట్‌హౌస్‌పై అగంతకుడు కాల్పులు



వాషింగ్టన్: ఓ గుర్తుతెలియని వ్యక్తి అమెరికా అధ్యక్ష భవనం 'వైట్ హైస్' భద్రతా సిబ్బందికి, ఉన్నతాధికారులకు ముచ్చెమటలు పట్టించిన ఘటన వెలుగుచూసింది. ఆ దుండగుడు ఏకంగా వైట్‌హౌస్‌పై కాల్పులు జరిపి, ఆపై తనకు తానే కాల్చుకుని ఆత్మహత్య చేసుకుని కలకలం రేపాడు. వైట్‌హౌస్ సిబ్బంది కథనం ప్రకారం... ఓ సాయుధుడు శనివారం మధ్యాహ్నం అధ్యక్ష భవనం వద్దకు చేరుకుని తన వెంట తెచ్చుకున్న తుపాకీతో పెన్సిల్వేనియా అవెన్యూ వద్ద కొన్ని రౌండ్లు కాల్పులు జరిపాడు. కాల్పుల ఘటనలో ఒక్కసారిగా అప్రమత్తమైన సిబ్బంది సాయుధుడిని పట్టుకునేందుకు చూడగా, తనకుతాను తుపాకీతో కాల్చుకుని బలవన్మరణం పొందాడు. ఈ కాల్పుల నేపథ్యంలో వైట్‌హౌస్ వద్ద చోటుచేసుకున్న భయానకపరిస్థితులకు సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది.కాగా, శనివారం ఫ్లోరిడా పర్యటనలో ఉన్న అధ్యక్షుడు ట్రంప్ దంపతులు సాయంత్రానికి వైట్‌హౌస్‌కు రావాల్సి ఉంది. వారు మరికాసేపట్లో వస్తారని అనుకున్న సమయంలో అక్కడ ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అయితే, కాల్పుల సమయంలో వైట్‌హౌస్‌లో ట్రంప్ దంపతులు లేకపోవడం, వారు ఇంకా ఫ్లోరిడా పర్యటనలోనే ఉండటంతో అధికారులు కొంత ఊపిరిపీల్చుకున్నారు. గత నెల 23న ఓ మహిళ తన కారుతో అధ్యక్ష భవనం వద్ద బీభత్సం సృష్టించగా, వైట్‌హౌస్ సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకున్న విషయం విదితమే.

క్యాన్సర్‌పై అవగాహన పెరగాలి

- విస్తృత వైద్యసేవలు అందాలి
- మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు



వరంగల్, ప్రభన్యూస్ బ్యూరో : క్యాన్సర్ మహమ్మారితో ప్రతి యేట లక్షలాది మంది సరైన వైద్య సౌకర్యాలులేక మృత్యువాతపడుతున్నారని మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు అన్నారు. ప్రాణాంతక వ్యాధిగా సంక్రమిస్తున్న క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని వైద్యసేవలను విస్తృతం చేయాలని కోరారు. వరంగల్ రూరల్ జిల్లాలోని దామెరలో ప్రతిమ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌కు ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన అవకాశాలు ఉన్నాయని, ఆ దిశగా సమగ్రమైన ప్రణాళికతో వ్యాధిగ్రస్తులను చైతన్యపర్చాలని కోరారు. క్యాన్సర్‌ను నిర్మూలించే దిశగా వైద్యరంగంలో పరి శోధ నలు జరుగాలని , తొలిదశలోనే సరైన వైద్యసౌకర్యం అందించే విధంగా వ్యా ధి గ్రస్తుల్లో అవగాహన తీసుకరావాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరానికి క్యాన్సర్ ఆసుపత్రులు పరిమితమైన ఈ తరుణంలోవరంగల్ జిల్లాలో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌ను నెలకొల్పేందుకు ముందుకు రావ డం అభినందనీ యమన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహ రి, శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, మంత్రులు ఈటెల రాజేందర్, అజ్మీరా చందూలాల్, ఎంపీలు బి.వినోద్‌కుమార్, పి. దయాకర్, ఎ. సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, మేయర్ నన్నపునేని నరేందర్, కుడా ఛైర్మన్ మర్రియాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫెడరల్ ఫ్రంట్ వ్యాఖ్యలు

సిగ్గు చేటు

- కేసీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ నేతల ఫైర్
- నిజామాబాద్ జిల్లాకు చేరిన బస్సుయాత్ర
- టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి



నిజామాబాద్ బ్యూరో/ బోధన్, ప్రభన్యూస్ : ప్రజాచైతన్య బస్సుయాత్రలో భాగంగా ఆదివారం నిజామాబాద్‌లోని సిఎస్ఐ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సోనియా గాంధీ చొరవ వల్ల 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. ధనిక రాష్ట్రంలో రైతులకు ఆర్థికంగా మద్దతు ఇవ్వనందునే రాష్ట్రంలో రైతులు బలవన్మరణం చెందారు. ఏక కాలంలో రుణమాఫీ చేయకపోవడం వల్ల 4 వేల మంది రైతులు ఆత్మహత్యల పాలయ్యారు. ఒక్క బాధిత రైతు కుటుంబాన్నైనా కేసీఆర్ పరామర్శించి, ఓదార్చారా? ఇలాంటి వ్యక్తి జాతీయ ఫ్రంట్‌లో ఫెడరల్ ఫ్రంట్ పెడుతాడట. వ్యవసాయాన్ని ఉద్ధరిస్తాడట అంటూ ఉత్తమ్ ఎద్దేవా చేశారు. నాలుగేళ్లుగా కేసీఆర్ తెలంగాణ ప్రజలకు చేసిన మోసాలను వివరించేందుకే తాము బస్సుయాత్ర చేపట్టమన్నారు. అనేక సందర్భాల్లో మోడీ ప్రభుత్వానికి కేసీఆర్ మద్దతిచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. నిజామాబాద్‌లో ఎంపీ కవిత గెలవదన్నారు. తెలంగాణలో సైతం ఒక్క ఎంపీ గెలవరని ఇక ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడనుంచి వస్తుందని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. 2017 నవంబర్ 7 అసెంబ్లీలో మైనార్టీ సంక్షేమంపై చర్చ జరుగనుండగా నవంబర్ 6వ తేదినే వక్ఫ్‌బోర్డు కార్యాలయాన్ని, రికార్డులను సీజ్ చేశారని వక్ఫ్‌బోర్డు ఆస్తులను వాపసు తీసుకుంటామని ప్రకటించారని నాలుగు నెలలయినప్పటికీ ఇంత వరకు ఈ విషయంపై నోరు మెదపడం



లేదని వివరించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, షాదీముబారక్ ఆర్థిక సహాయాన్ని పెంచుతామని చెప్పారు. రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, అన్ని పంటలకు మంచి మద్దతు ధరతో కొనుగోలు చేస్తామన్నారు. వరి తదితర పంటలకు రూ.2 వేలకు తగ్గకుండా, పత్తికి రూ.6 వేలు, పసుపు, మిర్చికి క్వింటాల్‌కు రూ.10 వేలు, ఎర్రజొన్నకు రూ.3 వేలు, సోయాబిన్‌కు రూ.3500 కనీస మద్దతు ధర అందిస్తామని, చెరుకును మంచి మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని వివరించారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని, విద్యార్థులకు మెరుగైన ఫీజు రీయెంబర్స్‌మెంట్ అందిస్తామని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు అందిస్తామని పేర్కొన్నారు.

అలీ సాగర్ లిఫ్ట్‌కు నిధులు అందించాలి: సుదర్శన్ రెడ్డి

నిజాంసాగర్ ప్రాజెక్టులో పూడిక పేరుకపోవడంతో చివరి ఆయకట్టు ప్రాంతానికి నీరు అందకపోవడంతో ఆనాడు వైఎస్ .రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయంలో తాము ఈ ప్రాంతంలో గుత్ప, అలీసాగర్ ఎత్తి పోతల పథకాలను నిర్మింపజేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశామని భారీ నీటి పారుదల శాఖ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు.

మైనార్టీ రిజర్వేషన్‌లపై నోరు మెదపరా: షబ్బీర్ అలీ

ఎన్నికల సమయంలో మైనార్టీ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ని అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు గడుస్తున్న ఏనాడు తెలంగాణ ఎంపిలు పార్లమెంట్‌లో తమ గళం వినిపించలేదని శాసన మండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ ఆరోపించారు. ఎన్ డిఎ స్‌ఎల్ కర్మాగారానికి మూతవేసిన ఘనత వారికే దక్కిం దన్నారు.

ఆరోగ్య శ్రీ పేదలకు వరం: సిఎల్‌పి నేత జానారెడ్డి

రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేశామని, ఆరోగ్యశ్రీ పేద ప్రజలకు వరంలాంటిదని సిఎల్‌పి నేత జానారెడ్డి అన్నారు. బోధన్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఉద్యమ సమయంలో ప్రజలను రెచ్చగొట్టి అమలు చేయలేని వాగ్ధానాలను చేసి ప్రజలను మోసం చేసి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కేసిఆర్ కొనసాగిస్తున్నారని సిఎల్పీ నేత ఆరోపించారు. శాసనమండలి విపక్షనేత షబ్బీర్‌అలీ, మాజీ మంత్రులు సుదర్శన్‌రెడ్డి, దానం నాగేందర్, మాజీ ఎంపీ వి.హనుమంతురావు, డీసీసీ అధ్యక్షులు తాహెర్‌బిన్ హందాన్, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, నాయకులు నగేష్‌రెడ్డి, అరికెల నర్సారెడ్డి, కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ కార్యదర్శి నరాల రత్నాకర్, అర్బన్ ఇంచార్జి మహేష్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అరుణతార పాల్గొన్నారు.

ఫ్రంట్‌కు టెంట్ కూడా ఉండదు

- కేసీఆర్‌కు బీజేపీ భయం పట్టుకుంది
- కేసీఆర్ నోరు జారాడని కవిత, కేటీఆర్‌లే చెప్పారు
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్



హైదరాబాద్, ఆంధ్రప్రభ: సమ స్యల నుంచి ప్రజల దృష్టిని మ ళ్ళిం చ డంలో కెసి ఆర్ దిట్ట అని, అందులో భాగమే దేశస్థా యి లో కొత్త ఫ్రంట్ అంటూ కొత్తరాగం అందు కున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ మండిపడ్డారు. పార్టీ కార్యా లయంలో అధికార ప్రతినిధులు కృష్ణసా గర్‌రావు, రాకేష్‌రెడ్డి, ప్రకాష్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు మనోహర్‌రెడ్డి, ఆచారిలతో కలిసి మీడియాతో మాట్లాడారు.కెసిఆర్ పెట్టబోయే ఫ్రంట్‌కు టెంట్ కూడా దిక్కుండదన్నారు. కెసిఆర్ చెబుతున్న ఫ్రంట్‌లు ఇప్పటికే ఎన్నో వచ్చాయి, పోయాయని ఆయన గుర్తు చేశారు. 70 సంవత్సరాలలో జరగని అభివృద్ధిని మోడీ చేసి చూపించారని, ఈ విషయాన్ని అసెంబ్లీలో స్వయంగా కెసిఆర్ పదే పదే ప్రస్తావించారని, ఒక విధంగా బిజెపి కంటే ఎక్కువగా సమర్థించారన్నారు. ఇప్పుడు తనకేదో ఇబ్బంది కలిగిందని మోడీ ఏరే చేశాడని మాట్లాడటం విడ్డూ రంగా ఉందన్నారు. రైతులకు నయాపైస న్యాయం చేయని కెసిఆర్ దేశ రాజకీయాలను శాసిస్తానని చెప్పడం జోక్ అని వ్యాఖ్యానించారు. ప్రధానిని కించపరిచే విధంగా కెసిఆర్ వ్యా ఖ్యలు చేసింది వాస్తవమేనని, ప్రసంగంలో పొరపాటును మా ట తూలిందని కూతురు కవిత పేర్కొన్నారని, నోరు జారింది వాస్తవమేనని కుమారుడు కెటిఆర్ బహిరంగంగా అంగీకరిస్తే తానసలు మాట్లాడనే లేదని, వీడియోలను పరిశీలించానని కెసిఆర్ చెప్పడం శుద్ధ అబద్ధమన్నారు. తప్పు చేసిన కెసిఆర్ ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు 100 తప్పులు చేస్తు న్నా రన్నారు. గుణాత్మక పాలన అంటే అంగట్లో కొన్నట్లుగా ఎంఎ ల్ఏలను కొనుగోలు చేయడమేనా అని లక్ష్మణ్ నిలదీశారు. నిరసన, బాధలు, ఇబ్బం దులను కూడా తెలియజేసేందుకు అవకాశం ఇవ్వకుండా నియంతలా వ్యవహరించడమేనా గుణాత్మక పాలన అని ప్రశ్నించారు. మద్దతు ధర అడిగిన పా పానికి రైతులకు బేడీలు వేయడం, నేరెళ్ళలో దళితులను చిత్రహింసలకు గురి చేయడం గుణాత్మక పాలనకు నిదర్శనమా చెప్పాలన్నారు.

పర్యావరణానికి స్మార్ట్ ముప్పు

(మొదటి పేజీ తరువాయి)

నాశనం చేస్తున్నాయనే చెప్పొచ్చు. ఒకప్పటి పిచుకలు ఇప్పుడు కనిపించకుండా పోవడానికి టెక్నాలజీయే కారణం. పిల్లలకు పిచ్చుక అంటే ఇలా ఉంటుంది అని పుస్తకాల్లో చూపించాల్సిన పరిస్థితి దాపురించింది. తినడానికి తిండి.. కట్టుకోవడానికి బట్ట లేకపోయినా.. సరే.. కానీ చేతిలో స్మార్ట్ ఫోన్ మాత్రం ఉండాల్సిందే. స్మార్ట్ ఫోన్లు, డాటా సెంటర్లు ముఖ్యంగా ఇన్‌ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీలు 2040నాటికి పర్యావరణాన్ని నాశనం చేస్తాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. వీటి కారణంగా పర్యావరణం అంతరించిపోతుందని పలువురు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కెనడాకు చెందిన మెక్ మాస్టర్ యూనివర్సిటీ లోతుగా అధ్యయనం చేసింది. పలు ఆసక్తికర విషయాలను మన ముందుకు ఉంచింది. స్మార్ట్ ఫోన్ మనిషితో పాటు పర్యావరణానికి ఎంత నష్టం చేకూర్చనుందో వివరించింది. కార్బన్ ఫుట్ ప్రింట్‌కు సంబంధించిన డివైజ్‌లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్, ట్యాబ్‌లెట్లు, డెస్క్‌టాప్స్‌తో పాటు డాటా సెంటర్లు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లపై 2005 నుంచి పరిశోధనలు చేసింది. యూనివర్సిటీ పరిశోధకులు సాఫ్ట్‌వేర్‌లను కనుగొనడంతో పాటు ఇన్‌ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) వినియోగంపై అధ్యయనం చేశారు. వారు భావించిన దానికంటే ఐసీటీల వినియోగంతో వెలువడే ఉద్గారాలు అధిక ప్రభావాన్ని కలిగి ఉన్నాయి. ఉత్పత్తి, నిర్వహణ ద్వారా కూడా వాతావరణంపై చెడు ప్రభావం ఉంటుందని తెలుసుకున్నారు.

ఐసీటీ పరిశ్రమ అనేది రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నది. అదేవిధంగా ఉద్గారాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి అని మెక్‌మాస్టర్ అసోసియేట్ ప్రొఫెసర్ లోట్ఫీ బెల్‌ఖిర్ అంటున్నారు. ప్రస్తుతం దీని పరిమాణం 1.5గా ఉంది. ఇది కొనసాగుతూనే వస్తుంది. ఐసీటీ పరిశ్రమ అనేది 2040 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 14శాతానికి పెరిగే ఆస్కారం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ అనేది సగం ఆక్రమించుకుంటుందని బెల్‌ఖిర్ చెప్పారు. ఫోన్ ద్వారా టెక్స్ట్ మెసేజ్ పంపినా.. కాల్ చేసినా... వీడియో డౌన్‌లోడ్ చేసినా.. అప్‌లోడ్ చేసినా... ఇలా ఏది చేసినా డాటా సెంటర్‌కు కనెక్ట్ అయి ఉంటుంది. టెలీ కమ్యూనికేషన్ నెట్‌వర్క్, డాటా సెంటర్‌కు అత్యధికంగా విద్యుత్ అవసరం ఉంటుంది. వీటికి కరెంట్ అనేది ఇంధనంగా కొనసాగుతూ ఉంటుంది. కంటికి కనిపించని శక్తి ఇందులో వినియోగించడం జరుగుతుంది. జనరల్ ఆఫ్ క్లీనర్ ప్రొడక్షన్ అనే బుక్ పేరుతో 2020 వరకు స్మార్ట్ ఫోన్స్ ద్వారా పర్యావరణం ఎలా నాశనం అవుతుందో తెలియజేయడం జరిగింది. వీటిలో కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. స్మార్ట్ ఫోన్స్ వినియోగిస్తున్న సమయంలో కొంత శక్తి వెలుబడుతుంది.

కానీ తయారీ నుంచి మాత్రం 85 శాతం శక్తి పర్యావరణంలోకి విడుదల చేయడం జరుగుతుంది. స్మార్ట్ ఫోన్స్‌లలో వినియోగించే చిప్‌లు, మదర్ బోర్డులు చాలా ఖరీదు కలిగినవిగా ఉంటాయి. ఓ కొత్తరకం మెటల్స్‌తో దీన్ని తయారు చేస్తారు. ఇది ఖర్చుతో కూడిన తయారీ. అంతే తరహాలో ఫోన్ నుంచి శక్తి విడుదల అవుతుంది. చాలా మంది అత్యధిక డబ్బులు వెచ్చించి స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేస్తారు. వీ టి జీవితకాలం చాలా తక్కువగా ఉంటుంది. కొత్త మోడల్ వచ్చే సరికి దీన్ని పక్కన పారేస్తారు. కమ్యూనికేషన్ కంపెనీలు కూడా రెండేళ్లకో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేస్తూ వస్తున్నది. 2020 నాటికి స్మార్ట్ ఫోన్‌ల నుంచి వచ్చే ఉద్గారాలు ల్యాప్‌టాప్, కంప్యూటర్‌ల నుంచి కంటే ఎక్కువగా ఉంటాయని పరిశోధనలో వెల్లడైంది.

కేసీఆర్ మరో సంచలనం

(మొదటిపేజీ తరువాయి)

ఆలోచనలన్నీ సంచలనాత్మకంగా ఉన్నాయని ఇప్పటికే వివిధ వర్గాల నుంచి అందుతున్న మద్దతుని బట్టి అర్థమవుతున్నది. జాతీయస్థాయిలో మూడో ఫ్రంట్‌కు ఆయనే నేతృత్వం వహిస్తారన్నది సుస్పష్టం. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీల నాయకుల నుంచి ఆయనకు మద్దతు లభించే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయి. ఇప్పటికే మమతా బెనర్జీ, హేమంత్ సొరేన్ తదితర నేతలు తనతో మాట్లాడినట్టు ఆయనే స్వయంగా చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు పట్టుమని ఏడాది కూడా వ్యవధి లేనందున కేసీఆర్ తన జాతీయ రాజకీయ ఉద్యమాన్ని సత్వరమే వేగవంతం చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఆయనకు స్పష్టమైన ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తున్నది. త్వరలోనే ఆయన ఢిల్లీలో వివిధ పార్టీల నేతలతో మంతనాలు జరిపే అవకాశాలున్నాయి. కాంగ్రెస్‌తో కలిసి పోవడానికి సుముఖంగా లేని వామపక్షాలు కూడా కేసీఆర్‌తో కలిసి నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి మూడో ఫ్రంట్ ఆవిర్భావ ఆవశ్యకత ఉందని ప్రకటించడం ద్వారా వామపక్షాల మనసులో మాటను బైటపెట్టినట్టయింది.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం తన రాజకీయ అజెండాను స్పష్టంగా వెల్లడించినట్టయింది. తాను సారథ్యం వహించబోతున్న మూడో ఫ్రంట్ కాంగ్రెస్‌కు, బీజేపీకి వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఆయా పార్టీల సాచివేత ధోరణి, పెద్దన్న వ్యవహారశైలి రాష్ట్రాల ప్రగతికి ఆటంకంగా నిలిచాయన్నది ఆయన నిశ్చితాభిప్రాయంగా ఉంది. మొత్తం మీద వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మూడో ఫ్రంట్ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మధుశాలకు మహాత్ముని మద్దతు

తండ్రి కవితాసంపుటికి అమితాబ్ నివాళి

ముంబై: మహాత్మా గాంధీ కనుక అండగా లేకుంటే తన తండ్రి, ప్రముఖ కవి హరివంశ్‌రాయ్ బచ్చన్, ఆయన వెలువరించిన మధుశాల కవితా సంపుటి విమర్శకుల చేతుల్లో ఇబ్బందులు పడేవని మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. 1933లో సరిగ్గా 85 సంవత్సరాల క్రితం ప్రచురించబడిన మధుశాల ఇప్పటికీ తనదైన అద్భుతమైన భావజాలాన్ని, దీర్ఘాయువును సంతరించుకుందని అని బిగ్‌బి తన బ్లాగ్‌లో ఆదివారం రాసుకొచ్చారు. 1935లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో తొలిసారిగా మధుశాల కవితాగానం చేశారు. కవితాప్రియులు కరతాళధ్వనులతో పెద్దఎత్తున ప్రశంసించారు. అదే సమయంలో కొందరు కువిమర్శకులు తన తండ్రిపై మహాత్మాగాంధీకి ఫిర్యాదు చేశారని అమితాబ్ తెలిపారు. ఈ యువకుడు(హరివంశ్‌రాయ్ బచ్చన్) మద్యం లక్షణాలను కవితాత్మకంగా వర్ణించడం ద్వారా భారతీయ యువతను పాడు చేస్తున్నాడు. ఇతడిని ఆపాలి లేదా అరెస్టు చేయాలి అని మహాత్మాగాంధీకి వారు ఫిర్యాదు చేశారని ఆయన చెప్పారు. ఇంతటి నిరసనలకు కారణమైన మధుశాలను వినాలి ఉంది అని తన తండ్రికి జాతిపిత కబురు పంపించారని అమితాబ్ తెలిపారు. కబురు అందుకున్న మరుక్షణం మహాత్ముని ముంగిట నిలిచిన హరివంశ్‌రాయ్ బచ్చన్ కవితల్లో కొన్ని పంక్తులను చదివి వినిపించారు. శ్రద్ధగా ఆలకించిన బాపూజీ దీనిలో అభ్యంతరకరమైనది ఏముంది అని సందేహం వ్యక్తం చేశారని బాలీవుడ్ మెగాస్టార్ తెలిపారు. దాంతో ఊపిరి పిల్చుకున్న తన తండ్రి మహాత్ముని మనసు మారకముందే అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయారని చెప్పారు.

ఒక్క బార్..2,500 రకాల విస్కీలు!

- స్విట్జర్లాండ్‌లో మందు ప్రియులకు కిక్కు
- భారతీయ మిత్రుడి సలహాతో ఏర్పాటు
- గిన్నిస్ బుక్ రికార్డుల్లోనూ చోటు



ముంబై : సొంతం గా వ్యా పారం చేద్దామని స్విట్జ ర్లాం డ్ నుంచి ముంబై వచ్చిన పెద్దమనిషికి నీళ్ళు పడక కడుపు నెప్పి వచ్చింది. నె ప్పి తగ్గడానికి ఏదైనా దారి చూపమని భారతీయ మిత్రుని అడిగాడు. ఏం లేదు.. రోజూ నిద్ర లేవగానే విస్కీతో పళ్లు తోముకో.. ఇక జీవితంలో కడుపు నెప్పి నీ జోలికి రాదు అని మంచి కిక్కున్న సలహాను మిత్రుడు ఇచ్చాడు. ఆ సలహా సరదాకు ఇచ్చాడో లేకసీరియస్‌గా ఇచ్చాడో తెలీదు కానీ స్విస్ పెద్దమనిషికి ఇండియన్ విస్కీ తెగ నచ్చేసింది. ఏకంగా ప్రపంచంలోనే అతిపెద్ద విస్కీ బార్‌ను నెలకొల్పడానికి దారి చూపింది. 1980 దశకం చివర్లో ముంబై వచ్చినప్పుడు మిత్రుడి మందు చిట్కాతో విస్కీ బార్ ఆలోచన చేసిన సదరు స్విస్ వ్యక్తి పేరు క్లాడియో బెర్నస్కోని. నేడు స్విట్జర్లాండ్‌లోని సెయింట్ మోరిట్జ్‌లో డెవిల్స్ ప్లేస్ అనే చోట ప్రపంచంలోనే 2,500 రకాల విస్కీలతో కూడిన అతిపెద్ద బార్‌కు క్లాడియో అధిపతి. అప్పట్లో వ్యాపారం చేయడానికి స్విస్ బ్యాంకులు ఇవ్వకపోవడంతో అదే పనిమీద క్లాడియో ముంబై వచ్చాడు. మిత్రుడి సలహా ఆయనతో అతిపెద్ద విస్కీ బార్‌ను పెట్టించింది. ప్రస్తుతం అరవైయవ పడిలో ఉన్న క్లాడియోతో బార్ పనులతో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. రకరకాల విస్కీల కోసం ప్రపంచమంతటా చుట్టి వస్తున్నాడు. స్విట్జర్లాండ్ పర్యాటక శాఖ చొరవతో కొందరు పాత్రికేయులకు విస్కీబార్‌ను సందర్శించే అవకాశం వచ్చింది. ఆ బార్‌కు అప్పుడే 22 ఏళ్ళు వచ్చాయి. బ్లెండెడ్ విస్కీ, స్కాచ్ నుంచి బొర్బొన్, సింగిల్ మాల్ట్‌ల దాకా రకరకాల విస్కీ వెరైటీలతో క్లాడియో విస్కీ బార్ గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. అన్నట్టు వాటిలో ఇండియన్ విస్కీ కూడా ఉంది. పాత్రికేయులకు విస్కీ బార్ వివరాలను క్లాడియో కుమారుడు శాండ్రో పూసగుచ్చినట్టుగా వివరించాడు. మేం ప్రతి యేటా 12 వేర్వేరు విస్కీ పీపాలను కొనుగోలు చేస్తాం. విస్కీ రుచి పీపా తయారీకి వాడిన కలపపై ఆధారపడి ఉంటుంది. మా దగ్గర 1940 నాటి వింటెజ్ కలెక్షన్ కూడా ఉంది. మా కలెక్షన్ వైవిధ్యభరితమైంది. ప్రీమియం విస్కీ బాటిల్ ధర కొన్ని సందర్భాల్లో 30 వేల స్విస్ ఫ్రాంకులు(రూ.20.85 లక్షలు) దాకా ఉంటుంది అని శాండ్రో తెలిపాడు.విస్కీబార్ నేలమాళిగలో ఒక గది తలుపు 200 కేజీల ఇనుప లోహంతో తయారైంది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో నిర్మితం కావడం దాని ప్రత్యేకత. యుద్ధం సందర్భంగా వైమానిక దాడుల నుంచి తప్పించుకోవడానికి సైనికులు ఆ గదిని ఉపయోగించుకునేవారు. అయితే చుట్టుపక్కల అనేక మార్పులు చోటు చేసుకున్నప్పటికీ ఆ తలుపు చెక్కుచెదరకుండా ఉందని శాండ్రో చెప్పాడు.బార్ మరో ప్రత్యేకత 50 మందికిపైగా ఖాతాదారుల ఫొటోలతో క ూడిన ఒక గోడ. దాన్నే వాల్ ఆఫ్ ఫేమ్ అంటారు. మా బార్‌లో 100కు పైగా విస్కీ బ్రాండ్‌లు రుచి చూసిన వారిని ఫొటోల రూపేణా వాల్ ఆఫ్ ఫేమ్‌పై ఉంచాము అని శాండ్రో వివరించాడు.

వైభవంగా శివ కల్యాణోత్సవం



వేములవాడ, ప్రభన్యూస్ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరా జరాజేశ్వరస్వామి సన్నిధిలో ఆది వా రం ఉదయం 10.30 గంటలకు అభి జిత్ లగ్న సుముహూర్తంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామిల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. ఆదివారం ఉదయం 6గంటల నుంచి తీర్థరాజ పూజ, శ్రీ స్వామివారికి మహా న్యాస పూర్వక ఏకాదశ రుద్రా భిషేకము, పరివార దేవతార్చనలు, అభిషేకములు, పారాయణములు, అవాహిత దేవతార్చనలు, వృష భయాగము, ధ్వజారోహణము, ఎదు ర్కోళ్ళు నిర్వహించారు. అనంతరం కల్యాణోత్సవ మూర్తులను వేద మంత్రచ్చోరణముల మధ్య మేళాతాళాలతో ఆలయ ఆవరణలోని కల్యాణ వేదిక వద్దకు తీసుకవచ్చారు. నగరపంచాయతీ తరుపున చైర్‌పర్సన్ నామాల ఉమ, కమిషనర్ అమరబోయిన జగదీశ్వర్‌గౌడ్, కౌన్సిలర్‌లు వధూవరులకు పట్టువస్త్రాలను సమర్పించారు. కల్యాణోత్సవంలో కన్యదాతలుగా ప్రతాప రాజకుమారి- శ్రీనివాస్ దంపతులు వ్యవహరించారు. కల్యాణోత్సవంలో ఆలయ ఈవో డి రాజేశ్వర్ దంపతులు, డీఎస్పీ అవధాని చంద్రశేఖర్, సిఐలు వెంకటస్వామి, రఘుచందర్‌లతో పాటు నగరపంచాయతీ వైస్‌చైర్మన్ ప్రతాప రామకృష్ణ, టీపీసీసీ కార్యవర్గసభ్యుడు ఏనుగు మనోహర్‌రెడ్డిలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులతో పాటు దాదాపు 50వేలమంది భక్తులు పాల్గొన్నారు.

సభా సమరం

ఢిల్లీలో ఢీ...



- నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
- అస్త్ర, శస్త్రాలతో సిద్ధమైన అధికార, విపక్షాలు
- పీఎన్‌బి స్కామ్‌పై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాల వ్యూహం
- ఆర్థిక నేరాల బిల్లుకు ఆమోదముద్ర కోసం ప్రభుత్వం కసరత్తు
- విభజన సమస్యలపై తెలంగాణ ఎంపీలకు తోడుగా ఏపీ ఎంపీల గళం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా నినాదాలతో పార్లమెంట్ మలి దశ బడ్జెట్ సమావేశాలు హోరెత్తనున్నాయి. నేటి నుంచి ప్రారంభమవుతున్న ఈ సమావేశాల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం, వైకాపాలు సైతం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో తమ ఆందోళన కొనసాగించనున్నాయి. వీరికి తోడుగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెరాస కూడా ఈసారి జతకలవనుంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు మద్దతు తెలపడం ఒకెత్తయితే, తెలంగాణ రాష్ట్రం విషయంలో అమలు చేయాల్సిన విభజన హామీలపై ఉభయ సభల్లో పోరాట పంథా ఎంచుకోవాలని ఆ పార్టీ తాజాగా నిర్ణయించింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు నేటి నుంచి పార్లమెంటు ఉభయ సభల్లో తమ స్వరాన్ని పెంచి ఆందోళన తీవ్రతరం చేయనున్నారు. ఉభయ సభలు ప్రారంభమవడానికంటే ముందు పార్లమెంటు ఆవరణలోని మహాత్మ గాంధీ విగ్రహం ముందు తెలుగు రాష్ట్రాల ఎంపీలు నిరసన ప్రదర్శన చేపట్టే అవకాశం ఉంది. అనంతరం సభ లోపల కూడా వెల్ లోపల నిలబడి నినాదాలతో సభను అడ్డుకునే ప్రయత్నం చేయనున్నారు. విభజన హామీలపై వాయిదా తీర్మానంతో పాటు 184 నిబంధన కింద చర్చకు తెలుగు రాష్ట్రాల పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా పట్టుబట్టే అవకాశముంది. ఇదిలా ఉంటే, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ. 12,700 కోట్ల మేర రుణం తీసుకుని, తిరిగి చెల్లించకుండా విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ఉదంతం పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేయనుంది. చోటా మోడీ అంటూ నీరవ్ మోడీ పరారీకి కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా సహకరించిందని ప్రతిపక్షాలు ఇప్పటికే ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై అధికార బీజేపీని ఇరకాటంలో పడేసేందుకు ఇప్పటికే వ్యూహాలు రచించుకున్నాయి. అయితే ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొట్టే ప్రతివ్యూహాలతో భారతీయ జనతా పార్టీ కూడా సమాయత్తమైందని తెలుస్తోంది. నీరవ్ మోడీ ఉదంతం నేపథ్యంలో తాజాగా కేంద్ర కేబినెట్ ఆమోదించిన ''ఫ్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ బిల్''ను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. నీరవ్ మోడీపై విమర్శించే పార్టీలు, ఈ బిల్లును ఆమోదించాలని తమ చిత్తశుద్ధి చాటుకోవాలని బీజేపీ ప్రతిపక్షాలను ఇరకాటంలో పడేసే అవకాశముంది. అలాగే కార్తీ చిదంబరం వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేస్తూ ఎదురుదాడి చేయాలని బీజేపీ నేతలు ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. దీంతో ఈ సమావేశాలు తొలి విడత బడ్జెట్ సమావేశాలకంటే మరింత వాడీవేడీగా జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్‌కి రాజ్యాంగ బద్ధత కల్పించే బిల్లుతో పాటు త్రిపుల్ తలాఖ్ నుంచి మహిళలకు రక్షణ కల్పించే బిల్లులను ఆమోదించేలా అధికార పార్టీ పావులు కదుపుతోంది. పైపెచ్చు ఈ నెలలో జరిగే రాజ్యసభ ఎన్నికల ద్వారా పెద్దల సభలో బీజేపీ బలం మరింత పెరుగుతోంది. దీంతో రాజ్యసభలో తగినంత బలం లేని కారణంగా నిలిచిపోయిన బిల్లులను వరుసగా ఆమోద ముద్ర వేయించే అవకాశం కూడా ఉంది.

పోలవరంపై బీజేడీ పోరుబాట

ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఉన్న నదీ జలాల వివాదాలపై ఒడిశాకు చెందిన బిజూ జనతా దళ్ పార్టీ పార్లమెంటులో పోరు బాట పట్టనుంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలో జరిగిన బీజేడీ పార్లమెంటరీ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో మహానది జలాలపై నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మహానది ట్రిబ్యునల్‌ను త్వరగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడంతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపివేయాలని ఆ పార్టీ ఎంపీలు ఆందోళన చేపట్టనున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు కారణంగా తమ రాష్ట్రంలో ముంపు ప్రాంతాలు, పరిహారంపై స్పష్టతనివ్వకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టరాదని ఆ రాష్ట్ర నేతలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు వరికి మద్దతు ధర, రాష్ట్రం మొత్తాన్ని ఒకే రైల్వే జోన్ పరిధిలోకి తేవడం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వంటి ఇతర అంశాలపైనా ఆ పార్టీ ఎంపీలు ఉభయ సభల్లో ఆందోళన చేపట్టనున్నారు. దీంతో జాతీయ పార్టీలకు తోడు, ఏ కూటమిలోనూ లేని ప్రాంతీయ పార్టీల ఆందోళనలు పార్లమెంటు ఉభయ సభలను కుదిపేయనున్నాయి.

కేంద్రంపై పోరాడండి: వైకాపాకు టీడీపీ సూచన

ఓవైపు పార్లమెంటు సాక్షిగా అటు తెలుగుదేశం, ఇటు వైకాపా ప్రత్యేకహోదా కావాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ, ఆ దేశంలో బయట మాత్రం పరస్పరం విమర్శించుకుంటున్నాయి. ప్రత్యేకహోదా డిమాండ్‌తో నేడు ఢిల్లీలో వైకాపా భారీ ధర్నా ప్రదర్శన చేపట్టిన నేపథ్యంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తీరును తప్పుబడుతూ విమర్శనాస్త్రాలు సంధించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడం కాదు, విభజన హామీలు అమలు చేయాల్సిందిగా కేంద్రంపై పోరాడాలని పార్లమెంటరీ పార్టీ ప్రకటనలో పేర్కొంది. జగన్ తనకు ముఖ్యమంత్రి పదవి కావాలని అడుగుతున్నారు తప్ప పేదవాడికి రేషన్ కావాలని మాత్రం ఎప్పుడూ అడగలేదని ఎద్దేవా చేసింది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాదని జగన్‌కు తెలిసినా సరే, తమ రాజకీయ లబ్ధి కోసం రాద్ధాంతం చేస్తున్నారని టీడీపీ ఆరోపించింది. రాజీనామా ప్రకటన, అవిశ్వాస తీర్మానం మొత్తం ఒక డ్రామా అని విమర్శించింది. ప్రజల మనోభావాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంటులో చేస్తున్న పోరాటానికి జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయని, కానీ వైకాపా మాత్రం విమర్శిస్తూ రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటోందని విమర్శించింది. అధికారంలో లేని సమయంలో సైతం తమ పార్టీ ఉత్తరాఖండ్ బాధితులను ఆదుకుందని గుర్తుచేస్తూ, రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేసిందని పేర్కొంది.

నీచ రాజకీయాలకు చరమగీతం : మోడీ

బెంగళూరు: ఈశాన్య రాష్ట్రాల ప్రజలు నీచ రాజకీయాలను వ్యతిరేకించి.. ఏకగ్రీవంగా బీజేపీకి పట్టంకట్టారని ప్రధాని మోడీ అన్నారు. కర్నాటకలోని తుమకూరులో రామకృష్ణ వివేకానంద ఆశ్రమంలో సిస్టర్ నివేదిత 150 జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన యూత్ కన్వెన్షన్ ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ ప్రసంగించారు. త్రిపుర ఎన్నికల ఫలితాలు తనకు రెట్టించిన ఉత్సాహాన్ని కలిగించాయన్నారు. నీచ రాజకీయాలను ఈ శాన్య రాష్ట్రాల సోదర,సోదరీమణులు తిరస్కరించి బీజేపీకి ఏకగ్రీవంగా ఓటు వేశారని పేర్కొన్నారు. యువత శక్తి - నవభారత స్వప్నం అనే అంశంపై ప్రసంగించిన ప్రధాని...కాంగ్రెస్,వామపక్షాల పాలనతో విసిగిపోయిన ఈ శాన్య రాష్ట్రాల ప్రజలు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్మాణాత్మకంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, తీసుకుంటున్న విధాన పరమైన నిర్ణయాల వల్లే బీజేపీకి పట్టంకట్టారని స్పష్టం చేశారు. కాంగ్రెస్, వామపక్షాల మాదిరిగా తమ ప్రభుత్వం పనిచేయదని గుర్తించడం వల్లే ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపు నిలిచారని చెప్పారు. ఇలాంటి వాతావరణమే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కర్నాటకలోనూ కనిపించబోతుందని మోడీ ధీమా వ్యక్తం చేశారు.

'ఆ ఫలితాలు కర్నాటకలో కనిపించవు'

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం కర్నాటకపై ఏమాత్రం ఉండబోదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని.. అలాంటి ఫలితాలే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కనిపిస్తాయని పేర్కొంది. త్రిపురలో ప్రజలు బీజేపీ వైపు నడవడానికి అక్కడి పరిస్థితులు మాత్రమే కారణమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ గౌడ తెలిపారు. ఈ శాన్య రాష్ట్రాల ఫలితాలు కర్నాటకలోనూ వస్తాయనుకోవడం బీజేపీ నేతల అవివేకం అని విమర్శించారు. దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో ఆ ప్రభావం త్వరలో జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కనిపిస్తుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇటలీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఈ శాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై విశ్లేషించేందుకు సుముఖత వ్యక్తంచేయడం లేదు.

ఎస్పీ, బీఎస్పీ చెట్టా పట్టాల్

లక్నో: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులుండరన్న నానుడికి ఉత్తర ప్రదేశ్ రాజకీయాలు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మొన్నటి వరకు అధికారంలో ఉన్న సమాజ్‌వాది పార్టీపై బహుజన సమాజ్‌వాది పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. బీజేపీ అధికారంలోకి రాగానే రాజకీయాలన్నీ మారిపోయాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు వచ్చే ఉప ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీకి బహుజన సమాజ్ వాది పార్టీ చేయూత నివ్వడానికి సిద్ధమైంది. ఈనెల 11న జరగనున్నగోరఖ్‌పూర్, ఫుల్‌పూర్ లోక్‌సభ ఉపఎన్నికల్లో బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకు సమాజ్ వాది పార్టీ అభ్యర్థులకు మద్దతివ్వనున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలిపారు. అయితే2019 లోక్ సభ ఎన్నికల్లో మాత్రం తమ ఏ పార్టీతో పొత్తుపెట్టుకునే ఆలోచనలో లేమన్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఓట్లు చీలకుండా ఎస్పీ అభ్యర్థులకు మద్దతిస్తున్నారు. బీజేపీకి గట్టి షాక్ ఇవ్వాలని తమ పార్టీ నేతలంతా పట్టుబట్టడంతో సమాజ్ వాది పార్టీ అభ్యర్థులకు మద్దతిస్తున్నామన్నారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (గోరఖ్ పూర్) డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య(ఫుల్‌పూర్) లోక్ సభ స్థానాలకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.

బీజేపీ సంబరాల్లో అపశృతి

- గుండెపోటుతో నాయకుడి మృతి

ముజఫర్‌నగర్ : ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ విజయ ఢంకా మోగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో విజయోత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ముజఫర్‌నగర్ జిల్లా స్థాయి బీజేపీ నాయకుడు సంబరాలకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో గుండెపోటుతో మరణించాడు. 54 ఏళ్ల బుధానా సింగ్ ముజఫర్‌నగర్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడుగా ఉన్నాడు. సాయంత్రం సంబరాల్లో పాల్గొనేందుకు సిద్ధం అవుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు బీజేపీ ముజఫర్ జిల్లా అధ్యక్షుడు రూపేంద్ర సైనీ తెలిపారు. ఒక్కసారిగా కుప్పకూలిన బుధానాను సమీపంలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వివరించినట్టు సైనీ వివరించారు. ఆదివారం బుధానా స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.

మాణిక్ సర్కార్ రాజీనామా

అగర్తలా: కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న త్రిపురలో బీజేపీ విజయ ఢంకా మోగించింది. ఈ నేపథ్యంలో త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ తథాఘట రాయ్‌కు ఆదివారం అందజేశారు. దీంతో 25 ఏళ్ల కమ్యూనిస్టుల పాలనకు తెరపడినట్టయింది. బీజేపీ-ఐపీఎఫ్‌టీ కూటమిగా త్రిపురలో గెలుపొందిన విషయం తెలిసిందే. కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించే వరకు 1998 నుంచి ఉన్న మీరే సీఎంగా ఉంటారని గవర్నర్, మాణిక్ సర్కార్‌కు తెలియజేశారు. అనంతరం రాజ్‌భవన్ ఎదుట మాణిక్ సర్కార్ విలేకరులతో మాట్లాడారు. ప్రజల తీర్పునకు మేం కట్టుబడి ఉన్నాం అని మాణిక్ సర్కార్ తెలిపారు.

ఆత్మపరిశీలన చేసుకోవాలి

- కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్చుతానందన్

తిరువనంతపురం : త్రిపుర ఎన్నికల్లో ఘోరంగా విఫలం కావడంపై నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలని, దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని కేరళలోని సీపీఎం నాయకులు అంటున్నారు. పార్టీ సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ త్రిపురలో సీపీఎం ఓటమిపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీపీఎంపై పోరాడటానికి కొన్ని లౌకిక శక్తులు సంఘ్‌పరివార్‌తో చేతులు కలిపాయి. ప్రస్తుతం దేశం ఎదుట సీరియస్ చాలెంజ్‌లు ఉన్నాయి. స్వాతంత్ర ఉద్యమం సమయంలో ఎంతో గట్టిగా ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం చాలా బలహీనంగా మారింది. పశ్చిమబెంగాల్, త్రిపురను పాలించిన సీపీఎం కూడా ప్రస్తుతం బలహీన పడింది. కాంగ్రెస్‌తో జత కట్టి బీజేపీపై పోరాడాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి చెప్పింది ఎవరు..? సంఘ్ పరివార్ శక్తులతో ఒంటరిగా పోరాడే సత్తా సీపీఎంకు లేకుండా పోయింది. లౌకిక దళాలతో వ్యూహాత్మకంగా వెళ్లడం ఎంతో అవసరం. త్రిపురలో అధికారంలోకి రావడానికి బీజేపీ కుటిల రాజకీయాలకు పాల్పడింది. డబ్బులు పంచి అధికారాన్ని చేజిక్కించుకుంది అని సీపీఎం సీనియర్ నాయకుడు, కేరళ మంత్రి ఏకే బాలన్ ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలకు బీజేపీ గెలుపు అనేది సవాల్‌గా నిలిచింది. త్రిపుర ఎన్నికల్లో బీజేపీ ప్రజాస్వామ్య విలువలను అణిచివేసింది. ఏం జరిగిందో ఇప్పటికీ ప్రజలకు తెలియడం లేదు. చిన్న రాష్ట్రంలో గెలుపొందాలని ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర మంత్రి వర్గం మొత్తం ప్రచార రంగంలోకి దిగింది.

'కార్తి'కి సీబీఐ 120 ప్రశ్నలు

- ఎదురుగా సహ వ్యవస్థాపకురాలు ఇంద్రాణి

ముంబై : కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తి చిదంబరాన్ని సీబీఐ ప్రశ్నలపరంపరతో ముంచెత్తుతోంది. ఐఎన్ఎక్స్ మీడియా టెలివిజన్ కంపెనీలో విదేశీ పెట్టుబడులకు అనుమతుల మంజూరులో కార్తి పాత్ర ఉన్నట్లు ఆరోపించింది. ముంబైలోని బైకుల్లా జైలుకు తీసుకొచ్చారు. ఆ జైలులో ఐఎన్ఎక్స్ మీడియా సహ వ్యవస్థాపకురాలు ఇంద్రాణీ ముఖర్జియా ఉన్నారు. ఆమెను, కార్తిని జైలులోని ఓ ప్రత్యేక గదిలో ఉంచి సీబీఐ ప్రశ్నిస్తోంది. జైలు అధికారులను లోనికి అనుమతించలేదు. వీరిని ప్రశ్నించింది. సీబీఐ 120 ప్రశ్నలు సిద్ధం చేసినట్లు సమాచారం. తొలిదశలో ఇంద్రాణితో కలిపి ప్రశ్నించినట్లు రెండో దశలో ఇంద్రాణి భర్త, ఐఎన్ఎక్స్ మీడియా వ్యవస్థాపకుడు పీటర్ ముఖర్జియాతో కలిపి కార్తిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సీబీఐ ఆరోపణల ప్రకారం ఇంద్రాణి ముఖర్జియా దర్యాప్తు సంస్థకు వాంగ్మూలం ఇచ్చారు. ఐఎన్ఎక్స్ మీడియాలో రూ.300 కోట్ల విదేశీ పెట్టుబడుల ప్రతిపాదనలకు ప్రభుత్వ అనుమతి కోసం న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో చిదంబరంను కలిసినట్లు తన భర్త పీటర్ ముఖర్‌జియాతోనూ తన కుమారు కార్తి వ్యాపారానిక సహాయపడాలని ఈ దంపతులను చిదంబరం అనట్లు ఇంద్రని వాంగ్మూలంలో వివరించినట్లు తెలుస్తోంది.

జయలలిత సమాధి వద్ద కానిస్టేబుల్ ఆత్మహత్య

చెన్నై : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధివద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మధురై ప్రాంతానికి చెందిన అరుణ్‌రాజ్(28) అనే కానిస్టేబుల్ ఆదివారం ఉదయం జయలలిత స్మారక చిహ్నం వద్ద విధులు నిర్వహిస్తున్నాడని తెలిపారు. కాగా తన వద్ద ఉన్న 303సర్వీస్ రైఫిల్‌తో తెల్లవారు జామున మెడపైన కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో అక్కడికి అక్కడే ప్రాణాలు కోల్పోయాడన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదన్నారు. కానిస్టేబుల్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

'వీవీఐపీ వాహనాలకు త్వరలో నెంబర్ ప్లేట్లు'

న్యూఢిల్లీ: రాజ్యాంగ బద్ధ పదవులలో కొనసాగేవారి వాహనాలకు కూడా త్వరలో నెంబర్ ప్లేట్లు దర్శనమివ్వనున్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల వహనంకు త్వరలో నెంబర్‌ప్లేట్లు బిగిస్తామని కేంద్రం ఢిల్లీ హైకోర్టులో అఫిడివెట్ దాఖలు చేసింది. రాజ్యాంగ బద్ధ పదవుల్లో కొనసాగే వారి వాహనాలకు నెంబర్లు లేకపోవడాన్ని సవాల్ చేస్తూ ఓ స్వచ్ఛంధ సంస్థ న్యాయస్థానంలో ఫిల్ దాఖలు చేసింది. త్వరలోనే ఆయా వాహనాలన్నింటికీ రిజిష్టర్ నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేస్తామని కేంద్రప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారి వాహనాలను రిజిస్ట్రేషన్ చేయకపోతే...తీవ్రవాదులు తేలికగా గుర్తించి దాడులు చేసే ప్రమాదం వుందని పేర్కొంటూ వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా ఆయన ఆ పిటిషన్‌లో కోర్టు విజ్ఞప్తి చేశారు. రిజిష్టర్ చేయని వాహనాలను వెంటనే సీజ్ చేయాల్సిందిగా పోలీస్ కమిషనర్‌ను ఆదేశించవలసిందిగా ఆయన ఆ పిటిషన్‌లో డిమాండ్ చేశారు. రాజేష్ అగర్వాల్ పిటిషన్ పై స్పందించిన హైకోర్టు ఈ విషయమై సంబంధిత శాఖకు ఈ ఏడాది జనవరి 2వ తేదీన లేఖ రాసింది. దీంతో కేంద్రంలో కదలిక వచ్చింది. రాజ్యాంగ అగ్రనేతల వాహనాలతో పాటు రాష్ట్రపతి భవన్, ఉపరాష్ట్రపతి కార్యాలయాలు మరియు విదేశాంగ శాఖ వినియోగిస్తోన్న వాహలన్నింటికీ త్వరలో రిజిస్ట్రేనషన్ ప్రక్రియ పూర్తి చేసి నెంబర్ ప్లేట్లను ఏర్పాటు చేస్తామని హైకోర్టుకు ఒక అఫిడవిట్ ద్వారా తెలియజేసింది. హైకోర్టు యాక్టింగ్ ఛీఫ్ జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ సి.హరిశంకర్ ల ఆధ్వర్యంలోని బెంచ్‌కు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఒక అఫిడవిట్‌ను సమర్పించింది.

రైతు శ్రేయస్సు ఎజెండాతో కాంగ్రెస్ ప్లీనరీ

- ఈ నెల 16-18 వరకు ప్లీనరీ సమావేశం
- బీజేపీకి ప్రభుత్వానికి సవాళ్లు విసిరేలా తీర్మానాలు
- తీర్మానాల రూపకల్పనకు 9మంది సభ్యులతో కమిటీ



న్యూఢిల్లీ : వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదునుపెంచింది. ప్రజలకు మరింత చేయవయ్యేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఈనెల 16 నుంచి 18 తేదీల్లో దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించ బోయే పార్టీ ప్లీనరీ సమావేశం వ్యవసాయం, ఉద్యోగ సమస్యలే ప్రధాన ఎజెండాగా సాగనుంది. ప్లీనరీ సమావేశాల్లో కీలక తీర్మానాలు చేయబోతున్నారు.ఆయా తీర్మానాల కోసం పార్టీ అధినాయకత్వం ఇప్పటికే పలు కమిటీలు వేసింది. వ్యవసాయం, ఉద్యోగ కల్పన, పేదరిక నిర్మూలన అంశాలపై 9మంది సభ్యులతో కమిటీ వేశారు. 2010 ప్లీనరీ సమావేశాల్లో వ్యవసాయం, ఉద్యోగాల అంశాలపై తీర్మానం చేసి ఆ దిశగా ఆర్థిక సంస్కరణలు చేయాలని నాటి తమ ప్రభ ుత్వానికి ప్రతిపాదనలు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ముందు కూడా ఈ మూడు కీలక డిమాండ్లను ఉంచాలని భావిస్తోంది. ప్లీనరీపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ ప్రస్తుతం దేశ రైతులు కరువుతో కొట్టుమిట్టాడుతన్నారు. వ్యవసాయ సంక్షోభం తీవ్రమైనది కాబట్టి..దీనిపై ప్లీనరీలో ప్రత్యేక తీర్మానం చేయబోతున్నాం. ఆ తీర్మానం ద్వారా పార్టీ భవిష్యత్ కార్యక్రమాలను కూడా నిర్ణయిస్తాం. అని చెప్పారు. గతంలోనూ ఇలాంటి తీర్మానాలు చేసి.. తమ కార్యాచరణను ప్రజల్లోకి తీసుకెళ్లామని చెప్పారు. 2001లో చేసిన తీర్మానంలోనూ ఉద్యోగ కల్పన, వ్యవసాయ సంక్షోభం వంటి అంశాలను ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నంత కాలం ఇలాంటి సవాళ్లు ఎదురవలేదని.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాల వల్లే దేశంలో రైతులు, నిరుద్యోగులు సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. గత మూడేళ్లలో దేశంలో నిరుద్యోగం, పేదరిక సమస్యలు మరింతగా పెరిగిపోయాయని మరో సీనియర్ నాయకుడు ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలైన నోట్లరద్దు, జీఎస్టీ నిర్ణయాలతోనే ప్రజలకు ఇన్నిరకాల ఇబ్బందులు ఎదురౌతున్నాయని చెప్పారు. ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ చేసే తీర్మానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయాత్తమౌతుందని అన్నారు. ఇప్పటికే ఈ అంశాలను యువతకు తెలియజేసే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు.

ఢిల్లీలో జరగనున్న ప్లీనరీ సమావేశాలపై చర్చ

ఢిల్లీలో జరగనున్న ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలను నేపథ్యంలో మన్మోహన్ అధ్యక్షతన ఏఐసీసీ డ్రాఫ్టింగ్ కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల నుంచి 44 మంది రాజకీయ ప్రతినిధులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల ఏ.కె.ఆంటోనీ అధ్యక్షతన పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించిన రాజకీయ సబ్ కమిటీలో 25 మంది సభ్యులుండగా, అందులో తెలంగాణా నుంచి పొన్నం ప్రభాకర్‌కు చోటు లభించింది. మన్మోహన్ అధ్యక్షతన ఏర్పాటైన ప్లీనరీ డ్రాఫ్ట్ కమిటీలోనూ పొన్నంకు చోటు దక్కడంతో కాంగ్రెస్ కీలక కమిటీల్లో తెలంగాణాకు ప్రత్యేక గుర్తింపు లభించినట్లైంది.

రియోకు పూర్తి మెజార్టీ



- నాగాలాండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం
- 32 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్‌ను కలిసిన రియో

కోహిమా : మాజీ ముఖ్యమంత్రి నేఫియో రియోకు నాగాలాండ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పూర్తి మెజార్టీ ఉందని గవర్నర్ పీబీ ఆచార్య అన్నారు. ఎమ్మెల్యేల్లో 32 మంది శాసన సభ్యుల సపోర్టు రియోకు ఉంది. 32 మంది శాసన సభ్యులు రియోకు సపోర్టు ఇస్తున్నట్టు సంతకాలు తీసుకొస్తే చాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. బీజేపీతో నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డీపీపీ)తో జత కట్టిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని రియో గవర్నర్‌కు తెలియజేశారు. ఎన్‌డీపీపీ 18 స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ 12 స్థానాలను కైవసం చేసుకుంది. జేడీ(యూ) ఎమ్మెల్యే జి.కటియో అయిె, స్వతంత్ర అభ్యర్థి టోన్‌పాంగ్ ఓజుకుం తమతో జత కట్టినట్టు ఎన్‌డీపీపీ ప్రధాన కార్యదర్శి అబు మోహతా వివరించారు. ఇప్పటికే నాగాలాండ్ జేడీయూ తమ మద్దతు బీజేపీకే ఇస్తామని ప్రకటించింది. ఇక స్వతంత్ర అభ్యర్థి కూడా బీజేపీకే మద్దతు తెలిపారు. ఇతరుల మద్దతు కలుపుకుంటే ఎన్‌డీపీపీ అభ్యర్థి రియోకు 32 సభ్యులు అండగా నిల్చున్నారు. దీంతో గవర్నర్ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎన్‌డీపీపీ సీనియర్ నాయకుడు రియో తన పార్టీ అధ్యక్షుడు చింగ్‌వాంగ్ కొన్యాక్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విసాసోలీ ల్హోంగు, జేడీ(యూ) ఎమ్మెల్యే, స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థితో ఆదివారం గవర్నర్‌ను కలిశారు. రియో మూడు సార్లు నాగాలాండ్ సీఎంగా వ్యవహరించారు.

అత్యధిక మెజార్టీ మాకే ఉంది : రామ్‌మాధవ్

నాగాలాండ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ మాకే ఉంది. ఎన్‌డీపీపీతో బీజేపీ కూటమిగా ఏర్పడి మేజిక్ ఫిగర్‌ను అందుకుంది. 60 స్థానాల్లో పోటీ జరిగింది. కూటమికి 32 సీట్లు వచ్చాయి. చాలా తేలికగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అర్హత వచ్చింది అని బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి రియో మాట్లాడుతూ... రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా కృషి చేశాం. అందుకే ప్రజలకు మాకు పట్టం కట్టారన్నారు.

మేఘాలయలో ఎన్‌డీఏ సర్కార్

- ఫలించిన బీజేపీ వ్యూహం
- కాంగ్రెస్ రహిత ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీల మద్దతు
- రేపు ముఖ్యమంత్రిగా కోన్రాడ్ సంగ్మా ప్రమాణం ?



షిల్లాంగ్ : మేఘాలయలో బీజేపీ వ్యూహం ఫలించింది. ముఖ్యమంత్రిగా బీజేపీ కూటమి నాయకుడు, నేషనల్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు కోన్రాడ్ సంగ్మా రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గవర్నర్ గంగా ప్రసాద్ ను కలిసిన సంగ్మా కూటమి తమకు 34 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపారు. ఎన్నికల్లో ఎన్‌పిపి 19 స్థానాల్లో గెలుపొందగా..ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు, ఆరుగురు యూడీ పీ ఎమ్మెల్యేలు, ఇద్దరు హెచ్ఎస్‌పిడీపీ ఎమ్మెల్యేలు, నలుగురు పిడీపీ ఎమ్మెల్యేలు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు పలకడం తో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సంగ్మా సిద్ధమయ్యారు.

యూడీపీ అధ్యక్షుడితో కేంద్రమంత్రి రిజిజు భేటీ

బీజేపీ నేత, కేంద్ర మంత్రి కెరిన్ రిజిజు యూడీపీ అధ్యక్షుడు డాంకూపర్ రాయ్‌తో భేటీ అయి మేఘాలయలో కాంగ్రెస్ రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు డాంకూపర్‌తొ విస్తృతంగా చర్చలు జరిపారు. ¬మేఘాలయలో బీజేపీది నామమాత్రపు పాత్రే, అయితే ఎన్పీపీ అధినేతతో చర్చలు జరిపింది కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీ మద్దతు తెలిపేందుకే అన్నారు. ప్రాంతీయ పార్టీల మద్దతుతో కాంగ్రెస్ విముక్త ప్రభుత్వ స్థాపనే తమ లక్ష్యం అన్నారు. యూడీపీ జనరల్ సెక్రటరీ జెమినో మాథ్యూ మాట్లాడుతూ కాంగ్రెస్ రహిత ప్రభుత్వానికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో కోన్రాడ్ సంగ్మాయే సీఎం పీఠాన్ని అధిష్టించేందుకు పరిస్థితులు అనుకూలించాయి.

కాంగ్రెస్ అభ్యర్థన తిరస్కరణ

మేఘాలయలో అన్ని రాజకీయ పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీయే ఎక్కవ స్థానాలను కైవశంచేసుకుంది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 21 స్థానాల్లో గెలుపొందినప్పటికీ మేజిక్ ఫిగర్ 31ని చేరుకునేందుకు ఇతర పార్టీల నేతలెవరూ మద్దతు తెలపకపోవడంతో గవర్నర్ ను కలిసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడినంత ఎమ్మెల్యేలు లేకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థనను గవర్నర్ తిరస్కరించారు.



స్వేచ్ఛా నౌకాయానానికి చేతులు కలపండి

- అధ్యక్షుడు ట్రాన్



న్యూఢిల్లీ : రాబోయే శతాబ్దం... ఇండో-ఆసియా ఫసిఫిక్ శతాబ్దమని, అన్ని దేశాలు అధికార ఆధిపత్య భావాలను వదిలిపెట్టి స్వేచ్ఛా నౌకాయానానికి చేతులు కలిపితేనే ఈ కల సాకారమౌతుందని వియత్నాం అధ్యక్షుడు ట్రాన్ డైక్వాంగ్ అన్నారు. ఈ ప్రాంతంలో చైనా సైనిక సన్నాహాలపై ఆదివారం ఆయన స్పందిస్తూ ఈ ప్రకటన చేశారు. భారత పర్యటనలో వున్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ, భద్రతా మం డలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి తమ దేశం మద్దతిస్తుం దని తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచుకోవడం లో, రాజకీయ, రక్షణ మరియు భద్రత అంశాలు మూల స్తంభాలుగా వుంటాయని ఆయన అన్నారు. ఈ విషయంలో భారత్‌కు తాము పూర్తిగా సహకరిస్తామని అధ్యక్షుడు ట్రాన్ పేర్కొన్నారు. హిందూ మహాసముద్రం, ఆసియా-ఫసిఫిక్ తీర ప్రాంతాలు కొత్తకోణంలో ప్రగతి వైపు పయనిస్తున్నా యని, అయితే కొన్ని దేశాల ఆధిపత్య పోరు వల్ల అంతర్గతంగా సవాళ్లను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. భారత్, వియ త్నాం దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే కాకుండా ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో శాంతి, రక్షణ, ప్రగతికి దోహద పడతాయని ఆయన పేర్కొన్నారు. దక్షిణ చైనా సముద్రం వివాదంతో పాటు కొరియా ఉపఖండం వివాదం, బీజింగ్-టోక్యో మధ్య నెలకొన్న సెంకకు ఐలాండ్స్ భూభాగ వివాదాలు ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నాయని ఆయన వివరించారు. అంతర్జాతీయ చట్టాలకనుగుణంగా ఈ వివాదాలను సాధ్యమైనంత త్వరలో పరిష్కరించుకోవడానికి తాము తమ వంతు కృషి చేస్తున్నామని అధ్యక్షుడు ట్రాన్ చెప్పారు.

15 బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యం

ఇండియా-వియత్నాం ద్వైపాక్షిక సంబంధాలలో భాగంగా 2020 నాటికి 15 బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యాన్ని సాధించేందుకు ఉభయ దేశాలు సంయుక్త ఒప్పందం కుదుర్చుకున్నాయి. అధ్యక్షుడు ట్రాన్ మూడు రోజుల భారత్ పర్యటనలో భాగంగా శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైనప్పుడు ఈ మేరకు ఇరుదేశాల మధ్య అంగీకారం కుదిరింది.

పాక్ సెనేట్‌కు హిందూ మహిళ

- పీపీపీ సభ్యురాలు కృష్ణకుమారి కోల్హి



కరాచీ : ముస్లిం మెజారిటీ దేశమైన పాకిస్తాన్‌లో సింధ్ ప్రావిన్స్‌కు చెందిన హిందూ మహిళ చరిత్ర సృష్టించింది. పాక్ సెనేట్‌కు హిందూ దళిత మహిళ కృష్ణకుమారి కోల్హి(39) ఎన్నికైనట్టు పాక్ పీపుల్స్ పార్టీ తెలిపింది.ఇప్పటికే కోల్హి పీపీపీ సభ్యురాలిగా ఉంది. ఆమెకు సింధ్‌లోని మైనారిటీ సీటుకు పీపీపీ సెనేట్ టిక్కెట్ ఇచ్చింది. ఇది పాక్‌లో మహిళలు, మైనారిటీ హక్కులకు లభించిన అరుదైన గౌరవంగా పీపీపీ పేర్కొంది. ఆమె గెలుపు ఓ మైలురాయిగా నిలిచిపోతుందని అక్కడి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సింధ్ ప్రావిన్స్‌లోని థార్‌లోగల నగర్‌పర్కర్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన జుగ్నో కోల్హి అనే ఓ నిరుపేద పాలేరు కుటుంబంలో 1979లో జన్మించిన ఆమెకు 16వ ఏటనే పెళ్లయింది. దాదాపు మూడేళ్ల పాటు ఉమర్ కోట్‌లోని కున్రిలో ఓ భూ జమిందార్‌కు చెందిన ప్రైవేటు జైల్లోనే ఆమె కుటుంబం గడిపింది. అప్పటికి ఆమె మూడో తరగతి చదువుతున్నారు. అలా చదువుకుంటున్న క్రమంలోనే 16వ ఏట లాల్‌చంద్ అనే వ్యక్తికిచ్చి తల్లిదండ్రులు పెళ్లి జరిపించారు. పెళ్లి అయినా కూడా ఆమె చదువు మానలేదు. 2013లో సింధ్ వర్సిటీ నుంచి సోషియాలజీలో పీజీ పూర్తి చేశారు.

సామాజిక కార్యకర్తగా ప్రస్థానం

చదువుకునే రోజుల్లోనే తన సోదరుడితో కలిసి పీపీపీలో సామాజిక కార్యక్రమాల బాధ్యతను మోశారు కోల్హి. అందులో భాగంగా థార్‌లోని మైనారిటీల హక్కుల కోసం పోరాటం సరిపారు. కాగా, ఆమె తాతముత్తాతలు బ్రిటిష్ సామ్రాజ్యంపై పోరాటం సలిపిన సమరయోధులే.


తను అలా వెళ్లిపోయింది...

-శ్రీదేవి చివరి క్షణాల గురించి బోనీకపూర్..

ఫిబ్రవరి 24న కోట్లాది అభిమానుల అందాల తార శ్రీదేవి మనకు దూరమైన రోజు. దుబాయ్‌లో తన మేనల్లుడు మోహిత్ మార్వా వివాహానికి హాజరైన శ్రీదేవి అక్కడే హోటల్ గదిలో కన్నుమూసింది. భర్తతో చివరి క్షణాలను సంతోషంగా గడిపింది. అయితే శ్రీదేవి మరణం గురించి భిన్న సమాచారాలు అందాయి. తొలుత ఆమె గుండెపోటుతో మరణించిందనీ, ఆ తర్వాత బాత్‌టబ్‌లో మునిగి చనిపోయిందని వార్తలొచ్చాయి. అయితే శ్రీదేవి ఎలా చనిపోయింది, చివరి క్షణాలు ఎలా గడిచాయి అనే విషయాలను ఆమె భర్త బోనీ కపూర్ తన స్నేహితుడు, సినీ విశ్లేషకుడు కోమల్ నహతాకు వివరించారు. ఆ విషయాలను కోమల్ తన బ్లాగులో రాశారు. ఆ బ్లాగు వివరాల్లో బోనీ



తెలిపిన ప్రకారం.....మోహిత్ పెళ్లికి వెళ్లాలని ముందు అనుకోలేదు. జాన్వితో శ్రీదేవి మాత్రమే వెళ్లాల్సింది. అయితే నన్నూ రమ్మని పట్టుబట్టారు. దాంతో దుబాయ్ వెళ్లాను. వివాహ వేడుకల్లో పాల్గొన్న తర్వాత నేను వ్యాపార పనుల నిమిత్తం భారత్ వచ్చేశాను. శ్రీదేవి దుబాయ్‌లోనే ఉండిపోయింది. జాన్వి నాయికగా దఢక్ అనే చిత్రంతో తెరంగేట్రం చేస్తోంది. ఆమెకు నప్పే దుస్తుల కొనేందుకు శ్రీదేవి జాన్వీ దుబాయ్‌లో షాపింగ్ చేయాలనుకున్నారు. మళ్లీ ఫిబ్రవరి 24న శ్రీదేవి నాకు ఫోన్ చేసింది. బాగా గుర్తొస్తున్నారు అంటూ మాట్లాడింది. ఇక్కడికి రావొచ్చుగా నాన్నా అంటూ జాన్వి అడిగింది. చెప్పకుండా దుబాయ్ వెళ్లి ఆశ్చర్యం కలిగించాలనుకున్నాను. బయలుదేరి సాయంత్రం 6.20 గంటలకు దుబాయ్ చేరుకున్నాను. రిసెప్షన్ వద్దే లగేజీ పెట్టేసి గదిలోకి వెళ్లాను. నన్ను చూసి శ్రీదేవి ఆశ్చర్యపోయింది. మీరిలా చెప్పకుండా వస్తారని ఊహించాను అంది. కాసేపు ఇద్దరం మాట్లాడుకున్నాం. డిన్నర్ చేద్దాం పద అన్నాను. తాను స్నానం చేసి వస్తానని వెళ్లింది. నేను టీవీ చూస్తూ కూర్చున్నాను. ఎంతసేపటికీ శ్రీదేవి రాలేదు. బాత్‌రూం తలుపు గడి పెట్టిలేదు. దాంతో నేను లోపలికి వెళ్లాను. చూస్తే బాత్‌టబ్‌లో శ్రీదేవి మునిగిపోయింది. ఆమె ప్రాణాలతో లేదు. అది చూసి నా గుండె ఆగినంత పని అయ్యింది. అంటూ తన జీవిత భాగస్వామిని కోల్పోయిన సందర్భాన్ని చెప్పుకున్నారు బోనీకపూర్.



రంగస్థలంలో రామ్‌చరణ్

విడుదలైన రెండు పాటలు అదుర్స్

రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్‌ల కలయికలో రూపొందుతున్న రంగస్థలం-1985 చిత్రం ఈ నెలాఖరుకు విడుదల కానుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇటీవల విడుదల చేసిన ఎంత సక్క గున్నవే...అనే సాహిత్యంతో కూడిన తొలి పాటకు మంచి స్పందన లభించగా, తాజాగా విడుదలచేసిన రంగ రంగ రంగస్థలాన...అంటూ సాగే రెండో పాటకు కూడా విశేష స్పందన లభించింది. ఇలా ఒక పాట తర్వాత మరో పాట విడుదల చేస్తూ, ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. హైదరాబాద్, రాజమండ్రి పరిసరాల్లో ఈ చిత్రం షూటింగ్ అధికభాగం జరిగింది. 1985 నాటి కథ,కథనాలు కావడంతో నాటి పరిస్థితులకు తగ్గట్టుగా పల్లెటూరి సెట్ వేసి అందులో చాలామటుకు చిత్రీకరణ జరిపారు. రామ్‌చరణ్ సరసన సమంత నాయికగా నటించిన ఈ చిత్రంలో వాళ్లిద్దరి పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో అలరింపజేసేవిధంగా దర్శకుడు తీర్చిదిద్దారని అంటున్నారు. పల్లెటూరి ప్రేమకథా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పూజాహెగ్డే ఐటమ్ సాంగ్ కూడా ప్రేక్షకులను ఓలలాడిస్తుందని చెబుతున్నారు. దేవిశ్రీప్రసాద్ అందించిన బాణీలతో పాటు రీరికార్డింగ్ ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.

మార్చి 30న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రానున్నారు. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలోని ఇతర ముఖ్యపాత్రల్లో ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాష్‌రాజ్, రావురమేష్, అనసూయ నటించగా, రత్నవేలు ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు.



శ్రీదేవి కళాశక్తి స్వరూపిణి

తన అందం, అభినయాలతో కోట్లాదిమంది హృదయాలపై చెరగని ముద్రను వేసుకున్న శ్రీదేవి మృతి ప్రతిఒక్కరిని దిగ్భ్రాంతికి గురిచేసిందని పార్లమెంట్ సభ్యుడు, ప్రముఖ నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి పేర్కొన్నారు. ఇటీవల దుబాయ్‌లో ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీదేవి అక్కడే హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో టి.సుబ్బరామిరెడ్డి అధ్యక్షతన శ్రీదేవి సంస్మరణ సభ జరిగింది. సినీరంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ, శ్రీదేవి మామూలు నటి కాదు. ఎలాంటి పాత్రలోనైనా అలవోకగా ఒదిగిపోయిన కళా శక్తిస్వరూపిణి. దాదాపు నలభై సంవత్సరాలుగా ఆమె నాకు తెలుసు. తాను ఎంత పెద్ద స్టార్‌గా పేరు తెచ్చుకున్నా పెద్దల పట్ల వినయంతోను, గౌరవంతో మెలిగేది. ఆర్టిస్టులు కొన్ని సందర్భాలలో మూడ్‌తో ఉంటుంటారు. కానీ శ్రీదేవి ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు తాండవించేది. ఓ తెలుగమ్మాయిగా తెలుగు చిత్రాల్లోనే కాదు తమిళ, హిందీ వంటి పలు భాషల చిత్రాలలో నటించి భారతీయ ప్రేక్షకులందరి మనసులకు ఆమె దగ్గరైంది. హిందీలో ఆమె కథానాయికగా నటించిన చాందిని చిత్రంతో బాలీవుడ్‌లో ఆమెకు బ్రేక్ వచ్చింది. ఆ చిత్రాన్ని యశ్‌చోప్రా, నేను కలిసి నిర్మించాం. ఆ సినిమా కోసం ఎవరిని కథానాయికగా తీసుకుందామని యశోచోప్రా నన్ను అడిగినపుడు శ్రీదేవి అయితే ఆ పాత్రకు బావుంటుందని చెప్పాను. అలా ఆ చిత్రంలో ఆమెను నటింపజేశాం. ఆ తర్వాత యశ్‌చోప్రా, నేను కలిసి నిర్మించిన లమ్‌హే చిత్రంలో కూడా శ్రీదేవి కథానాయికగా నటించింది. ఆ రెండు సినిమాలు ఘన విజయాలను సాధించాయి. అలాంటి నటి ఊహించనివిధంగా హఠాన్మరణం చెందడం పట్ల ప్రేక్షకుల హృదయాలతో పాటు మా అందరి హృదయాలు బరువెక్కాయి. ఇటీవల యశ్‌చోప్రా అవార్డు వేడుక ముంబాయిలో జరిగినపుడు అక్కడ శ్రీదేవి నాతో మాట్లాడారు. చెన్నైలో ఉన్న తన ఆస్తుల గురించి సలహా అడిగారు. ఆమె కుటుంబం ఆర్థికంగా పటిష్టంగా లేదని కొందరు అపోహ చెందుతున్నారు. కానీ అలాంటిదేమీ లేదు. అప్పట్లో శ్రీదేవికి సినిమాల పరంగా వచ్చిన పారితోషికాన్ని వాళ్ల అమ్మ వివిధ రూపాల్లో పెట్టుబడులుగా పెట్టడం జరిగింది. ఎక్కడకు వెళ్లినా చూడముచ్చటి జంటగా తన భర్త బోనీకపూర్‌తో కలిసి శ్రీదేవి వెళుతుండేది. వాళ్లు ఎంతో అన్యోన్యతతో ఉండేవారు. తన కుమార్తె జాన్విని తనలాగే ఓ మంచి హీరోయిన్‌గా వెండితెరపై చూడాలని ఆమెకు ఎంతో ఆశ ఉండేది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ... వాళ్ల కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని అన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న రెబల్‌స్టార్ కృష్ణంరాజు మాట్లాడుతూ, శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. యూనిట్‌లోని అందరితో ఆమె ఎంతో గౌరవంగా మెలిగేది. కొన్ని పాత్రలను ఆమె మాత్రమే చేయగలదనిపించేది. నాలుగైదు సినిమాలు ఆమె కలిసి చేశాను. హిందీ బొబ్బిలిబ్రహ్మన్న చిత్రం చేసినప్పుడు షూటింగ్ ఎంత ఆలస్యమైనా అంతవరకు ఉంటూ...తనవంతు ఆమె పూర్తి సహకారాన్ని అందించింది. మంచితనం మూర్తీభవించిన ఓ మంచినటిని కోల్పోవడం చాలా ఇబ్బందిగా ఉంది అని అన్నారు.

అలనాటి కథానాయిక జయప్రద మాట్లాడుతూ, ఓ లక్ష్యంతో శ్రీదేవి తన కెరీర్‌ను మలచుకుంది. మేమిద్దరం కలిసి తెలుగు, హిందీ భాషలలో కలుపుకుని దాదాపు పదిహేను చిత్రాలలో నటించాం. మా ఇద్దరి మధ్య పోటీ ఉండేది. అయితే అది ఆరోగ్యకరమైన పోటీ. అందంలో నేనంటే నేను. డైలాగ్స్‌లో నేనంటే నేను. అభినయంలో నేనంటే నేను అనేవిధంగా మా మధ్య పోటీ ఉండేది. మన మధ్యన ఆమె లేదంటే నమ్మలేకపోతున్నాం. ఆమె కన్నుమూసిందన్న వార్త టీవీలో చూసినపుడు షాక్‌కు గురయ్యాను. ఆ సంఘటన మరువలేని దుఃఖంగా మిగిలిపోయింది. అతిలోకసుందరిగా అందరినీ మురిపించి భగవంతుడి దగ్గరకు చేరిపోయింది. తనలో తన కుమార్తె జాన్విని చూసుకోవాలని ఆమె ఎంతో తపిస్తుండేది. నిన్న సాయంత్రం బోనీకపూర్ నాతో మాట్లాడారు. ప్రేక్షకులకు, చిత్ర పరిశ్రమ వారికి తమపట్ల ఇంతటి అభిమానాన్ని ప్రదర్శించినందుకు కృతజ్ఞతలను తెలియజేయమని చెప్పారు. ఆమెకు నీరాజనాలు అందజేసే ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని అందజేసిన టి.సుబ్బరామిరెడ్డిగారికి ధన్యవాదాలను తెలియజేస్తున్నా అని అన్నారు.



మరో అలనాటి కథానాయిక జయసుధ మాట్లాడుతూ, శ్రీదేవి మృతిని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. తెలుగులో మేమిద్దరం తొమ్మిది నుంచి పది సినిమాల్లో కలిసి నటించాం. అవి కూడా చాలా మంచి సినిమాలు. శ్రీదేవి చైల్డ్ సూపర్‌స్టార్‌గా ఉన్నప్పట్నుంచి నాకు తెలుసు. నేను పండంటికాపురం చిత్రంలో నటించక ముందు శ్రీదేవి బాలనటిగా సినిమాల్లో నటిస్తున్నప్పుడు ఆమె వయసు ఆరేళ్లు. అప్పట్లో తనను చూసేందుకు నేను ఎంతో ఆసక్తిని కనబరిచాను. ఆ తర్వాత నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత కలిసి నటించాం. మా చెల్లెలు సుభాషిణి, శ్రీదేవి మంచి స్నేహితురాళ్లు. మేమంతా ఓ మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాదిరిగా ఉండేవాళ్లం. ఆమెతో పంచుకున్న జ్ఞాపకాలను మరచిపోలేకపోతున్నాను. జాన్వి తన తల్లిలా మంచినటి అవుతుందని అనుకుంటున్నాను అని అన్నారు. ఇంకో అలనాటి కథానాయిక అమల అక్కినేని మాట్లాడుతూ, గొప్ప వ్యక్తిత్వం మూర్తీభవించిన తార శ్రీదేవి. ఆమె లేని లోటు పూడ్చలేనిది అని అన్నారు. సీనియర్ గాయని పి.సుశీల మాట్లాడుతూ, దేవకన్యగా ఈలోకంలోకి వచ్చిన శ్రీదేవి తన తీపి గుర్తులను ఇక్కడ మిగిల్చి తన లోకానికి వెళ్లిపోయిందని అన్నారు. హీరో డా.రాజశేఖర్ మాట్లాడుతూ, తన తండ్రికి, శ్రీదేవి తండ్రికి మంచి స్నేహబంధం ఉండేదని అన్నారు. ఒక సినిమాలో శ్రీదేవితో కలిసి నటించాల్సిందని, అయితే అది కార్యరూపం దాల్చలేదని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టి.సుబ్బరామిరెడ్డి కుమార్తె పింకీరెడ్డి, శోభన (అపోలో హాస్పిటల్స్), సినీ పరిశ్రమకు చెందిన కోట శ్రీనివాసరావు, బాబూమోహన్, సి.కల్యాణ్, జగపతిబాబు, శ్రీకాంత్, రేలంగి నరసింహారావు, మా అధ్యక్ష, కార్యదర్శులు శివాజీరాజా, నరేష్, పరుచూరి గోపాలకృష్ణ అలీ, నివేదాథామస్ తదితరులు పాల్గొన్నారు.



16 నుంచి రెగ్యులర్ షూటింగ్‌లో

శ్రీనివాస కల్యాణం



నితిన్ రాశీఖన్నా

నితిన్ కథానాయకుడిగా తెరకెక్కనున్న నూతన చిత్రం శ్రీనివాస కల్యాణం. సతీష్ వేగేశ్న (శతమానం భవతి ఫేమ్) దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మించే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 16 నుంచి మొదలు కానుంది. నితిన్ సరసన రాశీఖన్నా, నందిత శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్‌రాజ్ కీలక పాత్ర పోషించనున్నారు. కాగా 16న మొదలైన తొలి షెడ్యూల్ ఈ నెల 30 వరకు జరగనుంది. జూన్ కల్లా చిత్రీకరణను పూర్తిచేయడమే కాకుండా నిర్మాణానంతర కార్యక్రమాలను సైతం పూర్తిచేసి, జూలై చివరివారంలో లేదా ఆగస్టు మొదటివారంలో సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు దర్శక, నిర్మాతలు తెలిపారు.

ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, ఆర్ట్: రామాంజనేయులు, ఎడిటింగ్: మధు,లైన్ ప్రొడ్యూసర్: బండి రత్నకుమార్, నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, కథ, మాటలు,



రాహుల్ కావ్యథాపర్

ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు హీరోగా సినిమా

ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా వి.ఎస్.క్రియేటివ్ వర్క్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న చిత్రం టాకీ పార్ట్ పూర్తయింది. రాము కొప్పుల దర్శకత్వంలో దివ్య విజయ్ నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ, అనుకున్నవిధంగా టాకీ చిత్రీకరణను పూర్తిచేశాం. నిర్మాణంలో ఎక్కడా రాజీపడలేదు. సినిమా చాలాబాగా వచ్చింది. రాహుల్ బాడీలాంగ్వేజ్‌కు సరిపోయే కథ. తన పాత్రలో అతను చాలాబాగా వొదిగిపోయాడు. మిగతా వివరాలను త్వరలో తెలియజేస్తాం అని అన్నారు.

నిర్మాత దివ్య విజయ్ మాట్లాడుతూ, రాహుల్‌ను తెరపై చాలా చక్కగా చూపించబోతున్నారు దర్శకుడు. ప్రేమ, కుటుంబ వినోదం కలగలిసిన చిత్రమిది. రాహుల్, కావ్యథాపర్ జోడీ తెరపై ఎంతో బావుంటుంది. మణిశర్మ అద్భుతమైన బాణీలను అందించారు. అలాగే శ్యామ్ కె.నాయుడుగారి సినిమాటోగ్రఫీ ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. త్వరలోనే నిర్మాణానంతర పనులను ఆరంభించనున్నాం అని చెప్పారు.ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో రాజేంద్రప్రసాద్, మురళీశర్మ, పవిత్రలోకేష్, పోసాని, ఈశ్వరీరావు, రాళ్లపల్లి, సత్యం రాజేష్, జోష్ రవి తదితరులు తారాగణం. ఈ చిత్రానికి ఎడిటింగ్: నవీన్ నూలి, ఫైట్స్: విజయ్, ఆర్ట్: చిన్నా.

క్రీడాప్రభ

అథ్లెట్ అరుణారెడ్డికి రూ.2కోట్లు నజరానా

● ప్రపంచకప్‌లో కాంస్య సాధించిన తొలి భారత మహిళ

ఆంధ్రప్రభ, హైదరాబాద్: ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ పోటీల్లో సత్తా చాటిన హైదరాబాద్ అమ్మాయికి సీఎం కేసీఆర్ రూ.2కోట్ల నజరానా ప్రకటించారు. హైదరాబాద్‌కు చెందిన బుద్దా అరుణా రెడ్డి ప్రపంచ కప్‌లో కాంస్య పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన ఆమె ఆదివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. సీఎం కేసీఆర్ ఆమెనుఈ సందర్భంగా అభినందించి, ఘనంగా సత్కరించారు. వెంటనే ఆమెకు ఈ నగదు ప్రోత్సాహం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఆమె కోచ్ బ్రిజ్ కిషోర్‌కు కూడా సాయం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి పద్మారావుగౌడ్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, అరుణారెడ్డి తల్లి సుభద్రమ్మ, సోదరి పావనిలు పాల్గొన్నారు.



తడబడ్డారు

● ఇంగ్లండ్ మ్యాచ్1-1తో డ్రా ● అజ్లాషా హాకీ కప్



ఐపో: తొలి మ్యాచ్‌లో ఓటమి తర్వాత, పుంజుకునే అవకాశం వచ్చినా ఇండియా దాని ని చేజేతులా జారవిడిచింది. అజ్లాషా హాకీ టోర్నీ లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుస తపి ్పదాలు చేసింది. కచ్చి తంగా గెలిచే అవకాశం ఉన్న మ్యాచ్‌ను చివరకు 1-1తో డ్రా చేసుకుంది. తద్వారా ఆరు జట్లున్న పాయింట్ల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. ప్రారంభ మ్యాచ్‌లో ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనా చేతిలో ఇండియా 2-3 తో పరాజయం పాలైంది. రెండో మ్యాచ్‌ను సానుకూల దృక్పథం తో ప్రారంభిం చింది. ఆట మొదలైన 14వ నిముషంలోనే యువ ఆటగా డు షిలానంద్ లర్కా చేసిన తొలి అంతర్జాతీయ గోల్‌తో ఇండియా స్కోర్ బోర్డుపై గోల్ నమోదైం ది. కొద్దిసేపటి తర్వాత తల్విందర్ సింగ్ షాట్‌ను ప్రత్యర్థి గోల్‌కీప ర్ గిబ్సన్ విజయ వంతంగా నిలువరించాడు. దీంతో మరో గోల్ సాధించే అవ కాశం చేజారింది. 48వ నిముషంలో లభించిన 9వ పెనాల్టీ కార్నర్‌ను కూడా గోల్‌గా చేయలేక పోయారు. అయినా 53వ నిముషం వరకు ఇండి యా ఆధిక్యంలో నిలిచింది. అయితే, ఇంగ్లండ్ ఆటగా డు మార్క్ గ్లెగ్‌హార్న్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి స్కోరును సమం చేశా డు. యువ కులు, సీనియర్ల మేళవింపుతో సమ తూకంగా ఉన్న సర్దార్ సింగ్ నాయ కత్వం లోని ఇండియా హాకీ జట్టు, ఈ మ్యాచ్‌లో పెనాల్టీ కార్న ర్లను గోల్స్‌గా మలచడంలో దారు ణంగా విఫలమైం ది. అందివ చ్చిన అవకాశాలను చేజార్చింది. ఖాళీల్లో దూసుకె ళ్లడంలో నెమ్మదిగా స్పందించిం ది. దీంతో ఇంగ్లండ్ ప్రత్యర్థిపై ఒత్తిడిని పెంచగ లిగింది. చివరి నిముషాల్లో గోల్ కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమించాయి. విజయా నికి అవస రమైన గోల్ సాధించలేక పోయాయి. విశ్రాంతి అనం తరం రేపు ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్రేలియాతో ఇండియా తలపడు తుంది. అదే సమయంలో ఇంగ్లండ్ జట్టు ఐర్లాండ్‌ను ఎదుర్కొంటుంది.

స్ప్రింట్‌కింగ్ కొలెమాన్

బర్మింగ్‌హామ్: 60 మీటర్ల పరుగు పందెంలో ప్రపంచ రికార్డు హోల్డర్ క్రిస్టియన్ కొలెమాన్ మరో రికార్డు నెలకొల్పాడు. 20 ఏళ్ల కిందట మౌరిస్ గ్రీనె నెలకొల్పిన రికార్డును గత నెలలో 6.34 సెకన్లతో తిరగరాశాడు. ఇప్పుడు బర్మింగ్‌హామ్‌లో జరిగిన ప్రపంచ అథ్లెట్ ఇండోర్ మీట్‌లో 6.03 సెకన్లతో తన రికార్డును తనే సవరించాడు. 22ఏళ్ల ఈ అమెరికా యువకుడు సరికొత్త స్ప్రింట్ కింగ్‌గా అవతరించాడు. బ్రిటన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెట్స్ ఇండోర్ చాంపియన్‌షిప్‌లో చైనా అథ్లెట్ సు బింగ్‌టియాన్ (0.05), అమెరికా టీమ్మేట్ రొన్నీ బేక ర్ (0.07)ను అధిగమించాడు. ఈ సీజన్‌లో మరికొన్ని ఇండోర్ ప్రపంచ రికార్డులు మరుగునపడ్డాయి. పోల్‌వాల్ట్‌లో అమెరికన్ హారిస్సన్, షాట్‌పుట్‌లో న్యూజీలాండ్స్ థామస్ వాల్ష్‌కొత్త రికార్డులు నెలకొల్పారు.

నంబర్-1 ర్యాంకు లక్ష్యం

● ఆల్ ఇంగ్లండ్, కామన్వెల్త్ టోర్నీలే తక్షణ కర్తవ్యం
● ఇండియన్‌స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు



హైదరాబాద్: బ్యాడ్మింటన్‌లో నంబర్‌వన్ ర్యాంకు చేరాలన్నదే తన లక్ష్యమని తెలుగు తేజం పీవీ సింధు స్పష్టంచేసింది. ఈ సీజన్‌లో రాబోయే టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన చేస్తానన్న విశ్వాసం ఉందని ధీమా వ్యక్తంచేసింది. కిందటి వారం ప్రపంచ నంబర్ 2 ర్యాంకు చేరిన సింధు, టాప్ ర్యాంక్‌పై గురిపెట్టినట్లు చెబుతోంది. త్వరలో జరగబోయే ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్, కామన్వెల్త్ గేమ్స్‌పైనే దృష్టి సారించినట్లు చెప్పింది. ఈ రెండు టోర్నీల్లో మెరుగైన ఫలితం వస్తుందని ఆశాభావం వ్యక్తంచేసింది. పొరపాట్లను అధిగమించి అనుకున్న ఫలితాన్ని సాధించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పింది. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఈనెల 14 నుంచి ప్రారంభం కానుంది. కామన్వెల్త్‌లో విజయం అనుకున్నంత సులువేం కాదు. దీనికోసం నేను కచ్చితంగా కష్టపడాల్సి ఉంటుంది. నా వంతు ప్రయత్నం చేస్తా. గెలుపుపై నమ్మకం ఉంది కానీ నూరుశాతం అని చెప్పలేను. ప్రతీమ్యాచ్‌లో నూరుశాతం కష్టపడతాం. ప్రస్తుతానికి శిక్షణ కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి. ఒకసారి ఒక టోర్నమెంట్ మాత్రమే ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాను. తక్షణ కర్తవ్యం ఆల్ ఇంగ్లండ్ చాం పియన్ షిప్ నెగ్గడమేఆశావహ దృక్పథంతోనే ఉన్నాను అని సింధు వెల్లడిం చింది. ఆస్ట్రేలియా గోల్డ్‌కోస్ట్‌లో కామన్వెల్త్ టోర్నీ వచ్చేనెల 4నుంచి ప్రారంభం అవుతుం ది. కిందటిసారి స్కాట్‌లాండ్‌లోని గ్లాస్కోలో జరిగిన టోర్నీలో సింధు కాంస్య పతకం నెగ్గింది.

దినేశ్ కార్తీక్‌కు కెప్టెన్సీ పగ్గాలు



ముంబై: వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యం కీలక బాధ్యతలు అప్పగించింది. ఐపీఎల్ సీజన్‌లో కెప్టెన్సీ పగ్గాలను కట్టబెడుతూ ఆదివారం ప్రకటన జారీచేసింది. రాబిన్ ఊతప్పను వైస్ కెప్టెన్‌గా నియమించింది. స్టార్‌స్పోర్ట్స్ 'నైట్ క్లబ్' షో సందర్భంగా కేకేఆర్ జట్టు ఎండీ, సీఈవో అయిన వెంకీ మైసూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. అదే వేదికపై ఉన్న కార్తీక్ స్పందిస్తూ, సీనియర్లు, యువకుల సమ్మేళనంతో ఉన్న జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపిస్తానని చెప్పాడు. 'కోల్‌కతాకు నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తాను. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన కేకేఆర్‌ను, కొత్త సవాల్‌కు సిద్ధం చేస్తాను. టీమిండియా కెప్టెన్ విరాట్ తరహాలో సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తాను. మాటల కంటే చేతల్లోనే నా సమర్థతను చాటిచెబుతాను. ఆలోచనల్లోనే దూకుడు కట్టడిచేస్తాను. మైదానంలో స్వేచ్ఛగా, ప్రశాంతంగా ప్రణాళికలు అమలు చేయడంపైనే దృష్టిసారిస్తానని దినేశ్ కార్తీక్ ధీమా వ్యక్తంచేశాడు. 'ఇది కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొత్త శకం. దినేష్ కార్తీక్ వంటి అనుభవజ్ఞుడికి కెప్టెన్సీ అప్పగించడంలో ఎలాంటి సంకోచం లేదు. అతను సమర్థుడేనన్న విశ్వాసం ఉంది' అని వెంకీ మైసూర్ వ్యాఖ్యానించాడు. వైస్‌కెప్టెన్ రాబిన్ ఊతప్ప విషయానికొస్తే, అతను కోల్‌కతాకు 2014 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ చాంపియన్ షిప్ నెగ్గడంలో అతను కీలకపాత్ర పోషించాడు. వీరిద్దరు జట్టుకు సారథులుగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను అని మైసూర్ పేర్కొన్నాడు. కాగా, కేకేఆర్ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 8న ఈడెన్ గార్డెన్‌లో ఆడనుంది.

కింగ్స్ పంజాబ్ బౌలింగ్ కోచ్‌గా వెంకటేశ్ ప్రసాద్

మొహాలి: వచ్చేనెల ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు వెంకటేశ్ ప్రసాద్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఐపీఎల్ 11వ సీజన్‌కు సహాయక సిబ్బందిని పంజాబ్ జట్టు ఖరారు చేసింది. టీమిండియా మాజీ పేసర్, జూనియర్ జట్టు సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు పంజాబ్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తారు. వీరేంద్ర సెహ్వాగ్ మెంటార్‌షిప్‌లో హాగ్ పంజాబ్ విజయాల్లో కీలకం అవుతాడన్న అంచనాలు ఉన్నాయి. అదేవిధంగా ఢిల్లీ ఆటగాడు మిథున్ మన్హాస్ సహాయకోచ్ పాత్ర పోషించనున్నాడు. ''వెంకటేశ్ ప్రసాద్‌తోపాటు చీఫ్ కోచ్‌గా విదేశీ వ్యక్తి ఉండటం మాకు కలిసొచ్చే అంశం. సీనియర్ల సమష్టి కృషి జట్టు విజయానికి బాటలు వేస్తుంది' అని సెహ్వాగ్ ఆశాభావం వ్యక్తంచేశాడు.

Printed & Published by **MOOTHA GOUTAM** on behalf of Andhra Prabha Publications Ltd., and printed at Andhra Prabha Publications Ltd., 13-6-445/a/b1, Konejeti Enclave, Mehdhipatnam, Hyderabad-500028. Published from Andhra Prabha Publications Ltd., 8-2-293/82/A/75, Plot No.75, Road No.9, Jubilee Hills, Hyderabad-500033. Phones: 23559940/41/42/45, Fax No.23558812. Editor: Y S R Sarma, Responsible for News selection under PRB ACT. RNI Regd.No.32178/1977.